అనుదినం... జనస్వరం

www.navatelangana.com

# నవతెలంగాణ

శనివారం 23-9-2023

సమగ్ర తెలుగు దినపత్రిక

సంపుటి : 9 సంచిక : 262 Published from Hyderabad, Rangareddy, Khammam, Karimnagar 14 పేజీలు వెల : 6.50

## భారత్‌లో క్షీణిస్తున్న హక్కుల పరిస్థితి

- ఇది ప్రమాదకరమైనది :యూఎన్ ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డి వరెన్నెస్



న్యూఢిల్లీ: భారతదేశంలోని హక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రత్యేక ప్రతినిధి ఫెడ్నాండ్ డి వరెన్నెస్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో "క్షీణిస్తున్న" హక్కుల పరిస్థితి "భారీ, క్రమబద్ధమైన, ప్రమాదకరమైనది" అని అన్నారు. వాషింగ్టన్ డీసీలో యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం(యూఎస్‌సీఐఆర్ఎఫ్) నిర్వహించిన కార్యక్రమంలో భారతదేశంలో మతపరమైన స్వేచ్ఛపై ఆయన ఈ ...6లో

# కారులో ఆ స్పీడేదీ..?

## తొలి జాబితా వచ్చి నెల రోజులు పూర్తి

- అయినా అభ్యర్థుల్లో కానరాని జోష్
- అధికారిక కార్యక్రమాలు తప్ప కనిపించని పొలిటికల్ యాక్టివిటీ
- జాబితాలో చోటు దక్కినా బీ-ఫామ్ గ్యారెంటీ లేకపోవటమే కారణమంటున్న నేతలు
- ఎమ్మెల్యేల మెడకు దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలు
- అభ్యర్థుల్లో గుబులు రేపుతున్న డబుల్

బి.వి.యన్.పద్మరాజు

కారు.. సారు.. సర్కారు... మొన్నటిదాకా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఉత్సాహాన్నీ, ఊపునూ ఇచ్చిన నినాదమిది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లలో పక్కాగా గెలవటం ద్వారా తమ పార్టీ మూడోసారి జెట్ స్పీడుతో దూసుకెళుతుందంటూ గులాబీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి మూణ్నెల్ల ముందుగానే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దాంతో జనం వద్దకు వెళ్లేందుకు, ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసేందుకు కావాల్సినంత సమయముందని బీఆర్ఎస్ వర్గాలు భావించాయి. తద్వారా ప్రతిపక్షాలపై పైచేయి తమదేనని అంచనా వేశాయి. ఇది జరిగి సరిగ్గా నెల (ఆగస్టు 21న జాబితాను విడుదల చేశారు) దాటింది. కానీ ముందుగా అంచనా వేసినట్టు గులాబీ పార్టీలో మాత్రం ఆ జోష్ కానరావటం లేదు. ఒకవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభలు, చేరికలతో హడావుడిని సృష్టిస్తోంది. కానీ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం సొంత అభ్యర్థుల్లో ఆశించిన స్పీడు లేక వెలవెలబోతోంది. తొలి జాబితా తర్వాత కారు సారు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తారని అందరూ అంచనా వేశారు. అందుకు భిన్నంగా ఒకట్రెండు సందర్భాల్లో తప్ప సీఎం జిల్లాలకు వెళ్లిన దాఖలాల్లేవు. అది కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం లాంటి ముఖ్యమైన అధికారిక ...13లో

## బుజ్జగింపుల మంత్రాంగం

### మాజీ మంత్రి రాజయ్యకు రైతు సమన్వయ సమితి చైర్మెన్ పదవి

- ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మెన్ పదవి
- జనగాం టిక్కెట్ పల్లా రాజేశ్వరరెడ్డికే...
- కారెక్కనున్న ఏపూరి సోమన్న

వివరాలు 6లో..

# టార్గెట్ అధికారమే

## తాయిలాలతో ముందుకొస్తున్న ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు




- వీటి అమలు కోసం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు
- నాలుగు రాష్ట్రాల్లో వీటి విలువ రూ.37 వేల కోట్లు
- తెలంగాణలో అధికం.. ఛత్తీస్‌గఢ్‌లో అత్యల్పం
- మిజోరంలో మాత్రం కానరాని వైనం
- సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు
- వ్యూహాలకు పదునుపెడుతున్న అధికార పార్టీలు
- పథకాల ప్రకటనల్లో ఉన్న జోరు..ఆచరణలో లేకపోవడం గమనార్హం

**షెడ్యూల్ ప్రకారం దేశంలో ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అధికార పార్టీలు వ్యూహరచనతో ముందుకెళ్తున్నాయి. ఇందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలను చేస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాలు, మహిళలకు నగదు పంపిణీ, యువతులకు ఫోన్లు, స్కూటర్లు, తక్కువ ధరలకే గ్యాస్ సిలిండర్లు, ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం.. ఇలా ఒకటేమిటీ.. పెద్ద సంఖ్యలో హామీలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో అధికార పార్టీలు ఎన్నికల రణక్షేత్రానికి సిద్ధమవుతున్నాయి. ఇందుకు బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.**

న్యూఢిల్లీ : తెలంగాణతో పాటు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం. ఈశాన్య రాష్ట్రమైన ఒక్క మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలు, హామీల వర్షం కురిపిస్తున్నాయి. వీటి కోసం ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కలిసి మొత్తం రూ. 37,000 కోట్ల వ్యయమయ్యే సంక్షేమ పథకాలను ప్రకటించాయి. మిజోరంలో మాత్రం అలాంటివి ప్రకటించబడలేదు. కాగా, ఈ ఐదు రాష్ట్రాల్లో పథకాలు, కార్యక్రమాల మీద ఖర్చు చేసే విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్ అట్టడుగున ఉన్నది.

### మధ్యప్రదేశ్‌లో మహిళలపై దృష్టి

ఈ ఏడాది జనవరి నుంచి మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంలోని మహిళలు, యువత ఓటర్లపై దృష్టి సారించి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. లాడ్లీ బెహనా పథకం వీటిది ...6లో

### 'ఉచిత' హామీలు



ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సంక్షేమ పథకాలు, ఉచితాల వాగ్దానాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉచితాలను అనుచితం అనీ, అవి ఉరితాళ్లు అని బీజేపీ నాయకులు ఆరోపించినా.. ప్రధాని స్థాయిలో మోడీ 'రెవిడీ సంస్కృతి' అని విమర్శించినా.. ఎన్నికల రణరంగంలోకి వచ్చే నాటికి ఆ పార్టీ కూడా 'ఉచిత' బాట పడుతుండటం గమనార్హం. ఇందుకు కర్నాటక ఎన్నికలను రాజకీయ విశ్లేషకులు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్‌ను ఢీ కొట్టడానికి ఉచిత హామీలతో బీజేపీ ముందుకొచ్చినప్పటికీ.. పాలనలో అవినీతికి విసిగెత్తిన కన్నడ ఓటరు కాషాయ పార్టీని ఓడించి హస్తానికి అధికారాన్ని కట్టబెట్టిన విషయం విదితమే. ఉచితాలను ఎన్నికల ఎరగా ఉపయోగించడం అనైతికమని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రజలకు ప్రయోజనం చేకూర్చేంత వరకు అవి మంచివని సమర్థిస్తున్నారు. ముఖ్యంగా, జయలలిత, కరుణానిధిల కాలంలో తమిళనాడులో ఉచిత హామీలు అక్కడి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయనీ, కలర్ టీవీలు, మిక్సర్-గ్రైండర్ల హామీలు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయని విశ్లేషకులు అంటున్నారు.

# బీఆర్ఎస్‌కు మైనంపల్లి గుడ్‌బై



## ప్రజల కోరిక మేరకు పార్టీని వీడుతున్నట్టు ప్రకటన

- వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే
- 26న సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

నవతెలంగాణ-సిటీబ్యూరో

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో కొంతకాలంగా సాగుతున్న హైడ్రామాకు తెరపడినట్టయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ...6లో

# అక్టోబర్ మొదటివారంలో తొలి జాబితా

## ముగిసిన స్క్రీనింగ్ కమిటీ భేటీ

- వాడివేడిగా చర్చ...వాగ్వాదం
- కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి నివేదిక
- అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు నిర్ణయమే కీలకం!
- ఆశావహులకు నచ్చజెప్పిన తర్వాతే జాబితా విడుదల

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. రెండు రోజులుగా అభ్యర్థులపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులపై తీవ్రమైన కసరత్తు చేసింది. కొన్నింటిపై ఏకాభిప్రాయం కుదిరినా...చాలా నియోజకవర్గాలకు ఎంపిక చేసే విషయంలో భిన్నాభిప్రాయాలొచ్చాయి. తమ అనుయాయుల పేర్లు చెప్పేందుకు నేతలు ఎక్కువ ఉత్సాహం చూపినట్టు తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మధ్య వాడివేడిగా చర్చ జరిగినట్టు తెలిసింది. అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో తేలకుండానే ఎంపీ అభ్యర్థుల విషయంలో లీకులు ఎందుకిస్తున్నారంటూ ఉత్తమ్ అనడం తీవ్ర చర్చకు దారితీసినట్టు తెలుస్తోంది. మధుయాష్కీగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇద్దరూ బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించాలని పట్టుపట్టినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. సర్వేల ప్రాతిపదికన అభ్యర్థులను ఖరారు చేయడంతోపాటు సామాజికవర్గం, అత్యంత కీలకమైన ఆర్థికాంశాలపై కూడా చర్చోపచర్చలు జరిగాయి. అంచనా లేకుండా బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా ...13లో

## బిల్లు గొప్పదే...

### కేంద్రానికే అమలుచేసే ఉద్దేశం లేదు



- ఆ రెండు క్లాజులు తొలగించాలి..
- తక్షణమే అమలు చేయాలి..
- భారత మహిళల్ని అవమానించొద్దు : రాహుల్ గాంధీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మహిళా రిజర్వేషన్ బిల్లు గొప్పదేనని, అయితే ఇప్పుడు రిజర్వేషన్లను అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అసలు ...6లో



## మరో రెండు రోజులు రిమాండ్

- వర్చువల్‌గా చంద్రబాబు విచారణ

రాజమహేంద్రవరం : స్కిల్ స్కామ్ కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు రిమాండ్‌ను సెప్టెంబర్ 24 వరకూ పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును ఈ నెల 9న పోలీసులు అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులోని స్నేహ బ్యారక్‌లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియడంతో ఆయనను పోలీసులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ...13లో



# మోసం చేస్తే ఖబడ్దార్

## గీతకార్మికుల హామీల అమలులో నిర్లక్ష్యం తగదు

- వాగ్దానాలు అమలు చేయకపోతే..ఎన్నికల్లో సత్తాచాటుతాం : కల్లుగీత కార్మిక సంఘం మహాధర్నాలో వక్తల హెచ్చరిక
- వేలాదిగా తరలి వచ్చిన కార్మికులు
- సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

గీత కార్మికులంటే అంత చులకనా? వారి బతుకు బాధలు పట్టవా? ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయటం లేదు? ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి వందల మంది చనిపోతుంటే..ఈ సర్కారుకు పట్టదా? సమస్యలు పరిష్కరిస్తామటూ నమ్మించి మోసం చేస్తే ఖబడ్దార్..అంటూ వక్తలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ...6లో

# ప్రజల ఐక్యతను దెబ్బతీసేలా కేంద్రం కుట్ర



## మతం, కులం, ప్రాంతం, భాషల పేరుతో విద్వేషం

- ఐక్యపోరాటాలతోనే హక్కుల్ని కాపాడుకోగలం
- దళారులు, వ్యాపారులకు లాభాలు...ప్రజలపై భారాలు : సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత
- మగ్గమున్న ప్రతి కార్మికునికీ రూ.10 లక్షల చేనేత బంధు ఇవ్వాలి
- వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి
- జాతీయ చేనేత సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : చెరుపల్లి సీతారాములు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదనీ, దానికి భావోద్వేగపరమైన మతం, కులం, ప్రాంతం, భాషల పేరుతో ప్రజల్లో విద్వేషం నింపుతున్నదని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత విమర్శించారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఉత్పాదక రంగంలో అత్యంత కీలకమైన కార్మికులు, రైతులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటాలు చేయడం మంచి పరిణామం అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత హ్యాండ్‌లూమ్(చేనేత) కార్మికుల కన్వెన్షన్ నిర్వహించారు. ఈ ...13లో

## గ్రీస్‌లో కార్మికుల నిరసన గళం

### వేలాదిమంది నిరసన ప్రదర్శనలు !!

- కార్మిక వ్యతిరేక బిల్లుకు ఖండన

వివరాలు 13లో..



# అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరవేయాలి

## బాధ్యతగా వ్యవహరిద్దాం

- 361 పోస్టుల భర్తీకి చర్యలు
- జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట: సమాచార శాఖ సమీక్షలో మంత్రి మహేందర్ రెడ్డి



నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

కొత్తగా ఏర్పడిన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని ప్రజలకు బాధ్యతగా తెలియ జేయాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో శుక్రవారం సమాచార, పౌర సంబంధాల శాఖపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సమాచార శాఖ ప్రత్యేక కమీషనర్ కె. అశోక్‌రెడ్డి, డైరెక్టర్ బి. రాజమౌళి, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కువ పనిచేసి తక్కువ చూపిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రం అన్ని రంగాలలో సాధిస్తున్న ప్రగతితో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కుటుంబ, రైతు సంక్షేమ పథకాలు లాంటి వాటికి, బతుకమ్మ సంబరాలు వినాయక చవితి, శ్రీరామ నవమి, జాతరలు, మహనీయుల చారిత్రక వారసత్వ అంశాలతో పాటు ఉత్సవాలు, రంజాన్, క్రిస్మస్ పండుగ సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను సామాజిక చైతన్యం కోసం మరింత ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. సమాచార శాఖలో ఖాళీలుగా ఉన్న వివిధ స్థాయిలోని 361 పోస్టులను త్వరలో భర్తీ కోసం సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామన్నారు. సమాచార శాఖ బలోపేతానికి అవసరమైన అధునాతన కెమెరాలు, వీడియో కెమెరాలతో పాటు సిబ్బందికి వాహనాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సోషల్ మీడియా సమాజంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సమాచార, పౌర సంబంధాల శాఖ సోషల్ మీడియాలో తన పాత్రను మరింత పెంచుకోవాలని చెప్పారు.

### జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమం కోసం అందించడం జరిగిందన్నారు. కరోనా బాధితులు, ప్రమాద బాధితులు తదితర 479 జర్నలిస్టు కుటుంబాలకు రూ. 6.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. 136 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున రూ. 68 లక్షలు అందించామని వివరించారు. దేశంలోనే రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 22,686 జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. జర్నలిస్టుల పిల్లల చదువుల కోసం నెలకు రూ.1000 చొప్పున రూ. 74 లక్షల 37 వేలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. జర్నలిస్టుల కోసం రూ. 15 కోట్లతో నిర్మించిన మీడియా అకాడమీ భవనం పూర్తయ్యిందనీ, త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని వివరించారు. భవనంలో ఆధునిక సదుపాయాల కోసం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మరింత డబ్బు అడిగారనీ, మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలలో జర్నలిస్టులకు ప్రెస్‌క్లబ్‌లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

## మహిళా రిజర్వేషన్ బిల్లు కంటితుడుపు చర్య : ఏఐఆర్‌డబ్ల్యూఓ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

మహిళా రిజర్వేషన్ బిల్లు సాధికారత కంటే కంటితుడుపు చర్య మాత్రమేనని ఆల్ ఇండియా రెవల్యూషనరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (ఏఐఆర్‌డబ్ల్యూఓ) అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి దీప, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వరి, నాయకులు సుధా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా వ్యతిరేక మనువాదానికీ మహిళా సామాజిక సాధికారత ఉంటుందా?అని ప్రశ్నించారు. ఆ బిల్లు రాబోయే ఎన్నికల్లో మహిళల ఓట్లను ఆకర్షించే రాజకీయ స్టంట్ మాత్రమేనని తెలిపారు. చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చి దాచుకో కానీ ఇప్పుడు తినకూడదు, మరో ఎన్నికల నాటికి మాత్రమే తినాలి అన్నట్టుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందని విమర్శించారు. పాలకుల భ్రమలకు లోనుకాకుండా రాబోయే ఎన్నికల్లో మహిళా ఓట్లను కొట్టేసే కుట్రలను కనిపెట్టి వాటిని తొప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వానికి, పాలకులు చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

## మాదిగలను పారిశ్రామిక వేత్తలుగా 'మిక్కీ' తీర్చి దిద్దాలి

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

నిరుద్యోగ మాదిగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) రాణించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఫిక్కి కార్యాలయంలో జరిగిన మిక్కీ విస్తృత స్థాయి ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మాదిగ యువతీ, యువకులకు గొప్ప వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దేందుకు మిక్కీ కృషి చేయాలని సూచించారు. మిక్కీ ఆధ్వర్యంలో ఆస్పత్రులు , చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మిక్కీ అధ్యక్షులు విప్లవ్ గాంధీ, ఫౌండర్ సభ్యులు మహేష్, మిక్కి రాష్ట్ర నాయకులు చైతన్య, ఉమాపతి, అభిలాష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

# ఫార్మసీలో 9,824 మందికి సీట్లు

- ఇంకా మిగిలిన సీట్లు 221
- 25 వరకు సెల్ఫ్‌రిపోర్టింగ్‌కు గడువు

## ఎంసెట్ బైపీసీ తుదివిడత సీట్ల కేటాయింపు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియలో సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫార్మసీ కోర్సుల్లో 10,045 సీట్లుంటే, 9,824 (97.80 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 221 (2.2 శాతం) సీట్లు మిగిలిపోయాయని వివరించారు. బీఫార్మసీలో 121 కాలేజీల్లో 8,270 సీట్లకుగాను 8,059 (97.45 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 211 (2.55 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. ఫార్మాడీలో 68 కాలేజీల్లో 1,543 సీట్లుంటే, 1,534 (99.42 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. ఇంకా తొమ్మిది (0.58 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో 232 సీట్లకుగాను 231 (99.57 శాతం) మందికి కేటాయించామని వివరించారు. ఇంకా ఒక సీటు (0.43 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. ఎంసెట్ బైపీసీ తుదివిడత కౌన్సెలింగ్‌లో 1,725 మంది స్లైడింగ్ అయ్యారనీ, కొత్తగా 4,175 మంది అభ్యర్థులు సీట్లు పొందారని వివరించారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లు నమోదు చేయకపోవడం వల్ల 5,639 మంది అభ్యర్థులు సీట్లు పొందలేదని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 619 మంది అభ్యర్థులు సీట్లు సాధించారని పేర్కొన్నారు.

ఏడు విశ్వవిద్యాలయ, 72 ప్రయివేటు కాలేజీలు కలిపి మొత్తం 80 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 25 వరకు వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని సూచించారు. 26 నాటికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. లేదంటే ఆ సీట్లు రద్దవుతాయని తెలిపారు. ఇతర వివరాల కోసం **https://tseamcetb.nic.in** వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.



## ఎన్నికల కంటే ముందే 2016 పీఆర్సీ బకాయిలు : టీటీజీడీఏ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఎన్నికల కంటే ముందే 2016 పీఆర్సీ బకాయిలను చెల్లిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చినట్టు తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) తెలిపింది. శుక్రవారం అసోసియేషన్ నాయకులు హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రితో సమావేశమై చర్చించారు. త్వరలో ప్రొఫెసర్ల ట్రాన్స్‌ఫర్లు చేపట్టనున్నట్టు కూడా మంత్రి తెలిపారు. మంత్రి సానుకూల స్పందన పట్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదాల, కోశాధికారి కిరణ్ ప్రకాష్‌లు ధన్యవాదాలు తెలిపారు.

## శ్రీలంక మంత్రితో శ్రీనివాస్‌గౌడ్ భేటీ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణ ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ శ్రీలంక పర్యటనలో కొలంబోలో ఆదేశ ఓడరేవుల అభివృద్ధి, నౌకాయానం, పౌర విమానయాన శాఖ మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వతో శుక్రవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం నిర్మించామని చెప్పారు. తెలంగాణలో ఉన్న టెంపుల్ టూరిజం, బౌద్ధ కేంద్రాల అభివృద్ధితోపాటు బుద్ధిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషిపై చర్చించామన్నారు. తెలంగాణలో ఉన్న బౌద్ధ కేంద్రాలను దక్షిణాసియా నుంచి పర్యాటకుల సౌలభ్యం కోసం శ్రీలంక నుంచి హైదరాబాద్‌కు రోజువారీ విమానాలను నడపాలని ఆయన కోరారు. దీంతో చాలా మంది బౌద్ధ పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించటానికి దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ-శ్రీలంక మధ్య సత్సంబంధాలు మెరుగు పరిచేందుకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వం కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ప్రపంచ ప్రఖ్యాత బుద్ధవనం, భారతదేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో పార్క్‌తోపాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో ఉన్న 26 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మహబూబ్ నగర్ జంగల్ సఫారీ లాంటి ఎన్నో అద్భుత పర్యాటక కేంద్రాలున్నాయని వివరించారు. తెలంగాణలో ఉన్న బౌద్ధ పర్యాటక కేంద్రంతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించాలంటూ శ్రీలంక మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వాను ఆహ్వానించామని చెప్పారు. తన విజ్ఞప్తి మేరకు తెలంగాణలో త్వరలో పర్యటించేందుకు నిర్మల్ సిరిపాల డిసిల్వ సానుకూలంగా స్పందించారని అన్నారు.

## ఏజెన్సీలో గిరిజన ఉపాధ్యాయులతోనే పదోన్నతలు, నియామకాలు చేపట్టాలి : టీటీయూ జేఏసీ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్



రాష్ట్రంలో షెడ్యూల్డ్ (ఏజెన్సీ) ప్రాంతాల్లో వివిధ శాఖల కింద నిర్వహిస్తున్న పాఠశాలల్లో గిరిజన ఉపాధ్యాయులతోనే పదోన్నతులు, నియామకాలు చేపట్టాలని ట్రైబల్ టీచర్స్ యూనియన్స్ (టీటీయూ) జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆ శాఖ జేడీ ఈ సందర్భంగా టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.రామారావు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆర్టికల్ 244 (1) అనుసరించి ఐదో షెడ్యూల్‌లో ఏజెన్సీ ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ట్రైబల్స్ కి చట్టాలు, హక్కుల రక్షణ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 28 శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. ఇందులో విద్యాశాఖకు సంబంధించిన జీవో నెంబర్ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఇందిరా సహానీ తీర్పులో ప్రస్తావించిన 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే దాంట్లో ఎక్కడా ఐదవ షెడ్యూల్ ప్రాంతం గురించి ప్రస్తావించలేదని గుర్తుచేశారు. అయితే ఈ తీర్పు షెడ్యూల్డ్ ప్రాంతానికి వ్యతిరేకమైన తీర్పుగా భావించిన ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. తెలంగాణ ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ఏజెన్సీ, మైదాన ప్రాంతాన్ని కలుపుకుని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ యూనిట్‌గా పదోన్నతులు, బదిలీలు చేపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఐదో షెడ్యూల్ లోని చట్టానికి, విరుద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులతోనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలనీ, అప్పటి వరకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, టీటీఎఫ్ ఉపాధ్యక్షులు ఎస్.భీమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

# తెల్ల బంగారానికి 'తెగులు'

## ఎర్ర తెగులు బారిన పైరు

- ఎండిపోతున్న మొక్కలు
- పంట మార్పిడి చేయకపోవడమే కారణమంటున్న అధికారులు

విత్తనం వేసింది మొదలుకొని పంట చేతికి వచ్చేదాకా రైతన్న పడని కష్టం లేదు. మొదట్లో వర్షం కోసం ఎదురుచూడటం, విత్తనం నాటిన తర్వాత మొలకెత్తేందుకు తగినంత నీటి కోసం.. ఆ తరువాత తెగుళ్ల బెంగ.. పంట చేతికి వచ్చిన తర్వాత మద్దతు ధర కోసం పోరాడాలి. ఇలా రైతు నిరంతరం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతేడాది పత్తికి ధర లేక రైతులు ఇప్పటికీ ఇండ్లల్లోనే నిల్వ చేసుకున్న రైతులు ఉన్నారు. ఈసారి వేసిన పైరును తెగుళ్లు వెంటాడుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.



### ఫంగల్ డిసీజ్ వల్లనే..

ఖరీఫ్‌లో పంటకు ఫంగల్ డిసీజ్ సోకింది. పత్తి పంటపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది. శిలీంద్రం ప్రభావం చేత ఆకులు ఎర్రబడతాయి. ఒక ప్రాంతంలో వేసిన పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. ఈ తెగులు సోకితే ట్రైకో ధర్మ పౌడరుని నీళ్లలో కలిపి చెట్టు మొదల్లో పోయాలి. దీంతో కాస్త పంటకు మేలు కలుగుతుంది.

- వెంకటేశ్వర్లు, జేడీఏ -మహబూబ్‌నగర్

నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి

ఈ ఏడాది మే చివరి వారంలో వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నలు పొలం పనులు పూర్తిచేసుకుని జూన్ రెండో వారంకల్లా విత్తనాలు వేశారు. విత్తనం వేసిన తర్వాత వర్షాలు లేక నానా తంటాలు పడి పైరును కాపాడుకున్నారు. రెండు మూడు సార్లు విత్తనాలు వేసి ఎకరాకు 20వేలకు పైగా పెట్టుబడి అదనంగా పెట్టారు. స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పెట్టి పత్తి చేనును కాపాడుకున్నారు. ఎన్ని చేసినా చివరకు రైతుకు పత్తి పంట నిరాశనే మిగిల్చింది. పూత కాత దశలో ఎర్ర తెగులు చుట్టుముట్టింది. పూత, కాయలు రాలిపోతున్నాయి. వ్యవసాయ అధికారులను అడిగితే.. వేసిన పంట వేయొద్దని.. పంట మార్పిడి చేయాలని చెబుతున్నారు. అయితే, రెండు మూడు సంవత్సరాలు పడావు ఉన్న భూమిలో వేసిన పంట సైతం ఎండు తెగులుకు గురైంది. రైతులు ఎకరాకు రూ.40వేలకు పైగా ఖర్చు చేశారు. పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనబడటం లేదని ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 8.50 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. నాగర్‌కర్నూల్ 3.50 ఎకరాల లక్షల ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో లక్ష ఎకరాలు, నారాయణపేటలో 1.75 లక్షలు, వనపర్తిలో 75వేల ఎకరాలు, గద్వాలలో లక్షన్నర ఎకరాలు సాగు చేశారు. గద్వాలలో 50వేల ఎకరాలకు పైగా విత్తన పత్తి సాగు చేస్తారు. ఈ పైరును ఎర్ర తెగులు పీడిస్తోంది. ఇది అధిక వర్షాలతో వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువనే నమోదైంది. అత్యంత సారవంతమైన నల్ల రేగడి, ఎర్ర భూముల్లో సాగుచేసిన పత్తి పంటలకు సైతం ఎర్ర తెగులు రావడం ఆందోళన కలిగించే విషయం. తెలకపల్లి మండల పరిధిలో పెద్దూరు, బొప్పెల్లి, ఆలేరు, ఒట్టిపెల్లి, కమ్మరెడ్డిపల్లి, తెలకపల్లి, మరికల్, నడిగడ్డ, తాళ్లపల్లి, కారువంగా తదితర ప్రాంతాల్లో పత్తి పంటను అధికంగా సాగు చేస్తారు. అధికారిక లెక్కల ప్రకారం తెలకపల్లి మండలంలో 25 వేల ఎకరాలకుపైగా పత్తి సాగైంది. ఇదే మండలం నడిగడ్డ గ్రామంలో 2800 ఎకరాల సాగు భూమి ఉంది. 850 ఎకరాలపైగా పత్తి పంటను సాగవుతుంది. బర్ల సురేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి గోవర్ధన్ రెడ్డి, సాగుచేసిన 15 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. సుమారు ఐదు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వచ్చే ముందు ఎర్ర తెగులు రావడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లాలో 80శాతం పంటల పరిస్థితి ఇలాగే ఉంది. జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.



### పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పత్తికి ఎర్ర తెగులు వచ్చి పూర్తిగా ఎండిపోయింది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.

ఏ రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్

### పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు

ఆరుగాలం కష్టం చేసి వేసిన పత్తి పైరుకు ఎర్ర తెగులు సోకింది. ఎకరాకు రూ.40 వేల పైగా పెట్టుబడి అయింది. లాభం రాకపోయినా అప్పులు తీరితే బాగుండేది. వర్షాలు లేకపోయినా పంటలు కాపాడుకున్నాం. అయినా ఎర్ర తెగులు మమ్మల్ని ముంచింది.

- రైతు లక్ష్మారెడ్డి, నడిగడ్డ



# అధ్వాన్నంగా పారిశుధ్యం

- మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం
- కాలువల్లో దిగి నిరసన వ్యక్తం చేసిన జూలకంటి

నవతెలంగాణ-మిర్యాలగూడ

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని, మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయని, ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద మురుగు కాలువను ఆయన పరిశీలించారు. చెత్తాచెదారంతో నిండిన కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. పట్టణంలోని గాంధీనగర్, సీతారాంపురం, షాబునగర్, ముత్తిరెడ్డి కుంట హనుమాన్‌పేట మురికి కాలవల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందన్నారు. జనావాసాల్లోని కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వర్షం వచ్చినప్పుడల్లా కాలువలో నీరు నిల్వ ఉంటుందన్నారు. ఎన్నికలపై దృష్టి తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. తక్షణమే మురికి కాలువల్లో చెత్తను తొలగించాలని, మురుగు నీరు సక్రమంగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడాల పరుశురాములు, ఎండీ.అంజాద్ పాల్గొన్నారు.



# పోస్టల్ శాఖ సేవలు విస్తృతం

## ఓయూ వీసీ రవీందర్

- పోస్టల్ ఉద్యోగులకు రీజినల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానం

నవతెలంగాణ-ఓయూ

రాష్ట్రంలో పోస్టల్ శాఖ విస్తృతమైన సేవలు అందిస్తోందని ఓయూ వీసీ రవీందర్ అన్నారు. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రీజినల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ఓయూ క్యాంపస్‌లోని జామై ఉస్మానియా పోస్ట్ ఆఫీస్ ఆవరణలో నిర్వహించారు. బాధ్యతలో ప్రతిభ చూపి, విధులు సక్రమంగా నిర్వహించి, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సేవలు అందించడంలో ముందంజలో ఉన్న రాష్ట్ర వ్యాప్త పోస్టల్ ఉద్యోగులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓయూ వీసీ మాట్లాడుతూ.. ప్రతి పోస్ట్ ఆఫీసు దాదాపుగా 250 సేవలు అందిస్తోందన్నారు. కస్టమర్లు పోస్ట్ ఆఫీసుకు రాకుండా పోస్ట్‌మ్యాన్ లేదా జీడీఎస్ ద్వారా ఇంటి వద్దనే 160 సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ సర్వీస్‌లను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె.ప్రకాష్ మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ సేవలకు హైదరాబాద్ నగరం, జిల్లాలు, గ్రామాల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన 31 మందికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ సాయి పల్లవి, జనరల్ పోస్ట్ మాస్టర్ హెచ్.ఆర్ విద్యాసాగర్, కె.ఎ.దేవరాజ్, డీటీఎస్, ఉద్యోగులు పాల్గొన్నారు.

# విద్యార్థినీలపై పోలీసుల దాడి అమానుషం : ఐద్వా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

నిరసన తెలిపిన విద్యార్థినీలపై పోలీసులు దాడి చేయటం అమానుషమనిఅఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అరుణజ్యోతి, మల్లు లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెద్దపల్లి జిల్లా బాలికల జూనియర్ కాలేజీ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు కోసం భూమి పూజ చేయొద్దంటూ నిరసన తెలియజేసిన విద్యార్థినీలు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. వారిని అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించటమేనని తెలిపారు. మరొక ప్రాంతంలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని విద్యార్థినులందరూ చెప్పినా వినకుండా స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్ సాక్షిగా ఈ దాడి జరగడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థినీలపై స్టేషన్‌లో విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

## అంగన్‌వాడీలు

# సమ్మె విరమించాలి

- ప్రభుత్వం జీవో వచ్చాక సమ్మె చేయడమేంటి? : మంత్రి సత్యవతి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్‌వాడీలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రెగ్యులర్ చేయాలనే డిమాండ్ కేంద్రం పరిధిలోనిదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వారి తరుపున లేఖ రాస్తామని చెప్పారు. అవసరమైతే కేంద్ర మంత్రులను స్వయంగా కలుస్తామన్నారు. తక్షణం అందరూ విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత వారు సమ్మెను కొనసాగించటమేంటని ప్రశ్నించారు.

## ఆదివాసీ, దళిత

పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలి

ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్‌లకు అంగన్వాడీ జేఏసీ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఫిర్యాదు

# అంగన్వాడీలపై దాడి దారుణం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ, దళిత మహిళ అంగన్వాడీ ఉద్యోగుల పైన పోలీసులు దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి, కొట్టి గాయపర్చడం దారుణమనీ, ఘటనకు కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ జేఏసీ, తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సమన్వయ కమిటీ(సీఐటీయూ అనుబంధం)లు ఎస్సీ,ఎస్టీ, మహిళా కమిషన్‌లకు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్‌కు ఫిర్యాదు చేసిన వారిలో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ జేఏసీ నేతలు పి. జయలక్ష్మి (సీఐటీయూ), ఎన్. కరుణ కుమారి (ఏఐటీయూసీ), సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, కె ఈశ్వరరావులు ఉన్నారు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారిలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్వీ.రమ, సభ్యులు ఎం.మీనా, ఎ.సునీత ఉన్నారు. ఆదివాసీ, దళిత మహిళలపై దాడి చేసిన ఎస్ఐ, సీఐ, డీఎస్పీ తదితరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులే దాడి చేసి అంగన్‌వాడీలే తమను కొట్టారని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు. 'ఆదిలాబాద్‌లో ఈ నెల 20న కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు అంగన్‌వాడీలు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. మగపోలీసులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. తలమడుగు ఎస్ఐ ధనశ్రీ ఆదివాసీ, దళిత అంగన్‌వాడీలను పట్టుకుని గోండు, కొలాం లం.., బొడ్లు ముండలు, కల్లుతాగి ఇక్కడికి వచ్చారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు అంటూ కులం పేరుతో దూషించారు. జుట్టు పట్టుకొని చీరలు ఊడిపోయేలా కొట్టారు. మిగిలిన పోలీసులు ఆమెను అనుసరించి చేతికి అందినవారిని అందినట్టు కొట్టారు. మగ పోలీసులు దుర్భాషలాడారు' అని వివరించారు. 'ఆ ఘటనలో మన్నూరు గ్రామానికి చెందిన కె.సులోచన గొంతుకు గాయాలయ్యాయి. సైదుపూర్ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కనక ప్రగతి(ఎస్టీ) పోలీసుల దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయింది. మరో అంగన్‌వాడీ కార్యకర్త ప్రేమకుమారి(దళిత)ని ఎస్ఐ ధనశ్రీ జుట్టుపట్టుకుని కొట్టారు. నార్నూర్ గ్రామానికి చెందిన కె.పంచశీల, గుంజాలకు చెందిన జి.రేఖ ప్రధాన్, ఏ.జైశీల, మార్పగూడకు చెందిన కె.వత్సల, నడ్డగూడకు చెందిన టేకం సీతాబాయిలను పోలీసులు చెప్పలేని మాటలతో తిట్టారు. అంగన్‌వాడీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అయిన ధోనిపెల్లి వెంకటమ్మ, కామ సునీత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అయిన డి. సునీతలపై పోలీసులు దాడి చేశారు. వారి చీరలు లాగి అవమానపరిచారు. శాంతియుతంగా, చట్టబద్ధంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన అంగన్‌వాడీ కార్యకర్తలను కులం పేరుతో దూషిస్తూ, బట్టలు ఊడిపోయేలా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని కోరారు.





సికింద్రాబాద్ గణేష్ ఆలయ మండపంలో భాగంగా నాలుగో రోజు వినాయక వేడుకల్లో భాగంగా చిన్నారులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మెన్ సత్యనారాయణ గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు చిందం శ్రీశైలం యాదవ్ తదితరులు చిన్నారులను సత్కరించారు.



# అసెంబ్లీ ఆవరణలో కూలిన భారీ వృక్షం

నవతెలంగాణ -సుల్తాన్ బజార్

హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో భారీ వృక్షం నేలకొరిగింది. అసెంబ్లీ ఆవర ణలో శ్రీఅను క్యాంటీన్ ముందున్న పెద్ద చెట్టు శుక్రవారం మధ్యా హ్నం ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో చెట్టు కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. చెట్టు కింద పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంస మయ్యాయి. అనంతరం అధికారులు చెట్టును తొలగించారు.



# మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం

- బిల్లుకు మద్దతిచ్చినందుకు కేటీఆర్‌కు ధన్యవాదములు : పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని అంబర్‌పేట్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం లభిస్తున్నదన్నారు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించడం చరిత్రలో మర్చిపోలేనిదని అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నేత దుర్గాప్రసాద్ రెడ్డితో పాటుగా ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను ఆమె కలిశారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కేటీఆర్‌కు ధన్యవాదములు తెలిపారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా మహిళలకు గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తోందన్నారు. మహిళా బిల్లు సాధన కోసం 27 ఏండ్ల పాటు నిరంతర పోరాటం కొనసాగిందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా కోటలో అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని కేటీఆర్‌ను కోరగా సానుకూలంగా స్పందించినట్టు పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు.

## మద్దతు ధర, మార్కెట్ గ్యారంటీకి

# చట్టాలు తేవాలే..!

'రైతు పండించే ప్రతి పంటకూ మద్దతు ధర, గ్యారంటీ మార్కెట్ కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. కేరళ తరహా రైతు రుణవిమోచన, మద్దతు ధర కల్పించే చట్టాలను చేయాలి. పరిశ్రమల్లో ఉత్పత్తులకు ధర నిర్ణయించినట్టుగానే రైతు పండించే పంటలకూ రేటు నిర్ణయించే చట్టాన్ని తేవాలే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే కుట్ర చేస్తోందని, దాన్ని తిప్పకొడుతూ ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతాంగ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర రైతాంగం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి' అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు.

- రుణవిమోచన చట్టంతో రైతులను ఆదుకోవాలి
- దేశానికి తిండిపెట్టే రైతును పట్టించుకోని కేంద్రం
- రైతులను దోచి కార్పొరేట్లకు పెట్టే దిశగా చట్టాల రూపకల్పన
- రైతు ప్రయోజన చట్టాల కోసం నడుం బిగించాలి

రాష్ట్రంలో వరి తప్ప మిగతా పంటల సాగుకు ప్రణాళికల్లేవ్.. : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్




నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుంద లాల్ మిశ్రాభవన్‌లో మూడ్రోజులు జరగనున్న రాష్ట్రస్థాయి శిక్షణాతరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా సంఘం జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్దవెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో టి.సాగర్ ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో నీళ్లు, సరిపడా విద్యుత్ సౌకర్యంతో పెద్దఎత్తున వరి పండుతున్నా.. రైతాంగం నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేదన్నారు. కేంద్రం వరికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2060 ప్రకటించిందే తప్ప చట్టం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తున్నప్పటికీ అది ఆలస్యమవుతుండటంతో ప్రయివేటు వ్యాపారులు, మిల్లర్లు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని క్వింటా ధాన్యానికి రూ.1600 నుంచి రూ.1700 కూడా చెల్లించకుండా కొంటున్నారని తెలిపారు. పైగా వరి తప్ప మిగతా పంటల సాగుకు ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు లేవని, అందుకు కనీస ఆలోచనా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతూ పెద్ద ఎత్తున వరి పండిస్తున్నా.. సరైన ధర గిట్టుబాటుకాక నష్టాల పాలవుతున్నారని వివరించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన పెట్టుబడి, పంటల కొనుగోలును పకడ్బందీగా నిర్వహించే వీలున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. పైగా వందశాతం రుణాలను గ్రామీణ ప్రాంత రైతులకే ఇచ్చే సహకార సంఘాలను నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు మల్టీ స్టేట్ కోఆపరేటీవ్ సిస్టమ్ తీసుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

### ప్రత్యామ్నాయ పంటల్లేవ్.. ప్రభుత్వ సహకారమూ లేదు

రాష్ట్రంలో 50శాతానికిపైగా కాయగూరలు, పండ్లు ఇతర పంటలన్నీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని సాగర్ తెలిపారు. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఇక్కడి జనాలు అధిక ధరలకు వాటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీసం రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా పప్పులు, నూనెగింజల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహించడం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో పత్తికి బదులు కందులు, పెసర్లు పండించాలని, ప్రభుత్వమే 10వేల క్వింటాళ్లు కొంటుందని నమ్మబలికి తీరా పెద్దఎత్తున పంట చేతికొచ్చాక కనీసం 6వేల క్వింటాళ్లు కూడా కొనలేదని గుర్తు చేశారు. కనీసం కేరళను చూసైనా ప్రభుత్వం కండ్లు తెరవాలని సూచించారు. కేరళలో రైతు రుణ విమోచన చట్టం తీసుకొచ్చి రైతులను రుణవిముక్తులను చేశారని, కొత్త రుణాలు ఇస్తూ సాగు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తున్నారని వివరించారు. అక్కడి ప్రభుత్వం 16రకాల కాయగూరలకు మద్దతు ధర ప్రకటించి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తూ క్వింటాల్ వరి ధాన్యంపై రూ.800బోనస్ కూడా ఇస్తోందని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం మాత్రం రైతులు, వ్యసాయ కూలీలు, కౌలు రైతులు, చేతివృత్తిదారుల సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేసి చేతులు దులుపుకుందని విమర్శించారు.

అణచివేతను ఎదిరించే ప్రవృత్తి
మనిషిలో స్వభావ సిద్ధంగా ఉంటుంది - టాసిటస్



సంపాదకీయం

# 'బిల్లు' భిక్ష కాదు... హక్కు!

దశాబ్దాలుగా నానుతున్న చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడమే తరువాయి రానున్న కాలంలో ఇది చట్టంగా మారనుంది! అయితే ఇది చట్టంగా మారేందుకు కీలకమైన రాష్ట్రపతే తగిన

> వివక్ష అనేది ఎన్డీయేలోనే కాదు బీజేపీ డీఎస్‌ఏలోనూ ఉంది. వీరి పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతారని చెప్పడమంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. బీజేపీ ఈ పదేండ్ల పాలనలో మందబలంతో ఎన్నో చట్టాలను రూపొందించింది. ప్రతిపక్ష సభ్యులు నెత్తీనోరు మొత్తుకున్నా వారిని లెక్క చేయలేదు. దేశ సమగ్రతకు భంగం కలిగే చట్టాలు, అదానీ, అంబానీలకు ఉపయోగపడే చట్టాలు, దేశాన్ని అస్థిరపరిచే చట్టాలు ఎన్నెన్నో తీసుకొచ్చింది. మరి చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ డిమాండ్ ఎప్పటినుంచో పోరాడుతున్నదే.

గౌరవానికి నోచుకోకపోవడం విచారకరం. ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల బీజేపీ నేతలు పార్లమెంట్‌లో తమ చేతులతో బల్లలు చరిచారు. బయట కొచ్చి జబ్బలు చరుస్తున్నారు. ఇదంతా మోడీ ఛరిష్మా అని విజయగర్వంతో ఊగిపోతున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ ఈ బిల్లును ప్రవేశ పెట్టిన సమయంలో అధ్యక్ష స్థానంలో పీటీ ఉష ఉన్నారు. ఈమె పరుగుల రాణిగా దేశమంతటా సుపరిచితం. కానీ బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ చేతిలో లైంగికదాడులకు గురైన తోటి రెజ్లర్లు అతన్ని శిక్షించాలని పోరాటం చేస్తుంటే, వారి దీక్షలను భగ్నం చేసేలా విరమణ కోసం ప్రయత్నించిన బీజేపీ నాయకురాలు ఆమె. ఇలాంటి వాళ్లు మహిళల రక్షణ గురించి నేడు మాట్లాడుతున్నారు. చర్చల్లో పాల్గొంటున్నారు. మోడీని కీర్తిస్తున్నారు. మహిళలపై బీజేపీకి నిజంగా ప్రేముందా? వారిని రాజకీయంగా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉందా? ఇన్నేండ్ల వారి పాలనలో స్త్రీ సంక్షేమం అణువంతైనా కనిపించిందా? వారిదంతా అసమానతల రాజకీయమే కదా!



రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలనేది బీజేపీ-ఆరెస్సెస్ వ్యూహం. మనుస్మృతిలో మహిళల స్థానమెక్కడ? అనాదిగా వస్తున్న అధర్మాలపై పాలన సాగిస్తున్న నేతలు నేడు మహిళల గురించి గొప్పగా మాట్లాడటం విడ్డూరం! వారిని అలుసుగా చూస్తూ వంటింటికే పరిమితం చేసే సనాతనను నమ్ముతూ, దాని ప్రకారమే ముందుకు నడిచే వీరు నేడు మహిళలు, వారి అభివృద్ధి గురించి చెప్పడం నమ్మశక్యమేనా? కుల వివక్ష, అంటరానితనం దేశంలో రాజ్యమేలు తుంటే అందులో విభజన రాజకీయాలు చొప్పించి పబ్బం గడుపుకునే బీజేపీ మహిళల గురించి కల్లబొల్లి కబుర్లు చెబితే నమ్ముతుందా ఈ లోకం? మణిపూర్ మతం మంటల్లో కాలిన మహిళల నగ్న మృతదేహాలు ఏం ఘోషిస్తున్నాయి? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో తీసుకొస్తున్న అసమానతలు ఏం సూచిస్తున్నాయి? కుల వివక్షలో ఛిద్రమైన బతుకులు ఏం చెబుతున్నాయి? ఈ బిల్లు తెచ్చింది మహిళల కోసం కానేకాదు! వారి పాలనలో అశాంతికి గురైన వారిని శాంతపరచడానికి, అన్యాయానికి గురైన వారిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి! నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆ పార్టీకి వివక్ష అనేది లేదనుకుంటే గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఎందుకు పిలవలేదు? పోనీలే అనుకుందాం. ఇటీవల పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడైనా ఆమె గుర్తుకురాలేదా? సరే... ఇది కూడా సర్దుకుందాం. మరి ప్రముఖ బాలీవుడ్ నటీ కంగనా రనౌత్, ఫ్యాషన్ డిజైనర్ రీనా ఢాకాను ఆహ్వానించినప్పుడైనా ఆమె గుర్తుకు రాలేదా?

వివక్ష అనేది ఎన్డీయేలోనే కాదు బీజేపీ డీఎస్‌ఏలోనూ ఉంది. వీరి పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతారని చెప్పడమంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. బీజేపీ ఈ పదేండ్ల పాలనలో మందబలంతో ఎన్నో చట్టాలను రూపొందించింది. ప్రతిపక్ష సభ్యులు నెత్తీనోరు మొత్తుకున్నా వారిని లెక్క చేయలేదు. దేశ సమగ్రతకు భంగం కలిగే చట్టాలు, అదానీ, అంబానీలకు ఉపయోగపడే చట్టాలు, దేశాన్ని అస్థిరపరిచే చట్టాలు ఎన్నెన్నో తీసుకొచ్చింది. మరి చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ డిమాండ్ ఎప్పటినుంచో పోరాడుతున్నదే. ఇప్పుడే దాన్ని చర్చకు పెట్టి ఆమోదించడం వెనుక ఉన్న మతలబేంటో తెలియనిది కాదు. ఇందులో దాగుంది సమీపిస్తున్న ఎన్నికల రాజకీయ కోణమే కదా! ఎన్నికల్లో ఎలాగైనా లబ్ది పొందాలని ఇటీవల గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారు. ఇప్పుడు మహిళా బిల్లును తామే తెచ్చామని కొత్తనాటకానికి తెరదీస్తున్నారు. ఈ బిల్లు విజయం పురుషాధిక్య సమాజంలో అణచబడిన మహిళాలోకానిదే. ఎన్నో ఏండ్లుగా అలుపెరగకుండా చేస్తున్న సుదీర్ఘ పోరాట పటిమదే. ఇందులో బీజేపీ, మోడీ కృషి ప్రత్యేకంగా ఏమీ లేదు. మహిళల పట్ల సానుభూతిని ప్రకటించడం, వారిని ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది బీజేపీ భిక్ష కాదు...

# ఫాసిస్ట్ హిందూత్వ కథనాల్ని తిప్పికొట్టండి

రాజ్యాంగబద్ధమైన రిపబ్లిక్ (2025) 75వ వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో, రిపబ్లిక్ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణంలో 'మార్పు' తెచ్చేందుకు హిందూత్వ కథనానికి దూకుడుతనంతో రచన సాగుతోంది. 2024 ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైనా విజయం సాధించడానికి ఇలాంటి సన్నద్ధత అవసరం. ఈ మార్పు సాధించాలంటే ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ప్రభుత్వం, రాజ్యాధికారాలపై నియంత్రణ అత్యంత కీలకమైన అంశం. "ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి" అనే ప్రచారం, వివిధ రకాల ఉపకథనాల ద్వారా సమకాలీన నాగరికతను, బహుళ సాంస్కృతిక వాదాన్ని చెరిపేయడానికి భారతీయ చరిత్రను తిరగరాయడం, మతపరంగా మైనార్టీలకు, ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత, హింసాయుత విష ప్రచారాలను వ్యాప్తి చేయడం ద్వారా వారు కోరుకుంటున్న మార్పు నిజమవుతుంది. ఈ ఫాసిస్టు హిందూత్వ ప్రణాళికలో ఇలాంటి ఉప-కథనాలు అంతర్భాగంగా ఉంటాయి. ఏకరూప పౌరస్మృతి, మన దేశం పేరును ఇండియా స్థానంలో భారత్‌గా మార్చడం, 'ఒకే దేశం-ఒకే సంస్కృతి-ఒకే భాష'కు అనుగుణంగా 'ఒకే దేశం-ఒకే ఎన్నిక', లాంటి అంశాల చుట్టూ ఇటీవలి ఉప-కథనాలు కేంద్రీకృతమయ్యాయి. ఇలాంటి కథనాలు నిజమవుతాయా, లేదా అనే దాంతో నిమిత్తం లేకుండానే హిందూత్వ కథనాన్ని బలోపేతం చేసే ఆలోచనల్ని సృష్టించడంపై కేంద్రీకరణ జరుగుతుంది.



సీతారాం ఏచూరి

### హిందూత్వ ఉప-కథనాలు

అంతకుముందు అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం ఒక ఉదాహరణ. సుప్రీంకోర్టు తీర్పులో, ఆలయ నిర్మాణ బాధ్యతల్ని ఒక ట్రస్ట్‌కు అప్పగించినప్పటికీ, ప్రధానమంత్రే హిందూ మతాచారాల ప్రకారం రాజ్యాంగాధికారుల సమక్షంలోనే, ప్రధాన పూజారిగా ఆ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ కార్యక్రమాన్ని భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్‌లో ప్రసారం చేశారు. భారతదేశం అప్పటికే ఒక హిందూత్వ రాజ్యమనే విషయాన్ని తెలియజేసేవిధంగా ఆ లైవ్

> 2021 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో జనరల్ అసెంబ్లీనుద్దేశించి మాట్లాడుతూ... మోడీ, భారతదేశాన్ని "ప్రజాస్వామ్యానికి తల్లి"గా ఉదహరించాడు. "విశాల ప్రాతిపదికన సంప్రదింపుల సంస్థల చేత ఉపయోగించబడుతున్న రాజకీయాధికారం గురించి" వేదాలు మాట్లాడతాయని మోడీ ఎలాంటి చారిత్రక ప్రమాణం లేని రుజువు గురించి నొక్కి చెప్పాడు. మనుస్మృతి యొక్క సామాజిక క్రమంలోని దౌర్జన్యకరమైన అసమానతలు, దోపిడీని, నిమ్న కులాలు, ముఖ్యంగా చాతుర్వర్ణాల వర్గీకరణకు అవతల ఉన్నవారి (అంటే దళితులు, మహిళలు) అణచివేత, దోపిడీలు తోడుగా ఉండే చాతుర్వర్ణ వ్యవస్థలను స్థిరపరిచే అంశాలపై ఆధారపడి భారతదేశ చరిత్రను తిరగ రాసేందుకు మొత్తం ఫాసిస్ట్ హిందూత్వ పర్యావరణ వ్యవస్థ పనిచేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాక, అది సమానత్వ స్ఫూర్తిని కూడా ఖాయపరుస్తుందని మోడీ నిర్వచిస్తాడు. ఎంత విశ్వాస ఘాతుకం!

కార్యక్రమం ప్రసారమైంది. అదేవిధంగా, నూతన పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నం ప్రతిష్టాపనకు, హిందూత్వ మనస్తత్వాన్ని బలపరిచే హిందూ మతాచారాలు కూడా తోడయ్యాయి. ఇటీవల ముగిసిన జి-20 శిఖరాగ్ర సమావేశం కూడా అంతర్జాతీయ పదప్రయోగం మాటున ప్రదర్శించబడిన హిందూత్వ చిహ్నాలచే గుర్తించబడింది. ప్రపంచ సార్వత్రిక భావనను ప్రకటించేందుకు, వసుధైవ కుటుంబ భావన, అంటే సార్వత్రిక ఏకత్వ భావనను పెంపొందించడానికి, భారతదేశ జి-20 అధ్యక్షుని పదవీ కాలంలో కృషి జరుగుతుందని ప్రకటించారు. వసుధైవ కుటుంబం అంటే ఏకరూపతను విధించడం కాదు, సామాజిక బహుళత్వాలు కేవలం గుర్తింపబడకుండా ఉండటమే కాక, సమానత్వం, గౌరవం ఆధారంగా అన్ని వైరుధ్యాలను సమానంగా పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రపంచ కుటుంబాన్ని గుర్తించడం కూడా. ఈ నియమాన్ని అన్ని దేశాలు అనుసరించినప్పుడు మాత్రమే అలాంటి ప్రపంచ కుటుంబం ఉద్భవించగలదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నియమమే వైరుధ్యాలన్నిటినీ పరిగణలోకి తీసుకునేలా, అందరికీ సమానత్వం అనే భావనపై ఆధారపడే రాజకీయ నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది. మన భారత రాజ్యాంగం, కులం, జాతి, లింగ బేధాలతో నిమిత్తం లేకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాలు దేశంలోని పౌరులందరికీ అందాలని ప్రకటించింది. కానీ దేశంలో మోడీ ప్రభుత్వ పాలనలో పౌరులకు అందాల్సిన న్యాయాలన్నీ ధ్వంసం చేయబడుతున్నాయి. ఇలాంటి అన్ని ఉప-కథనాలు, బలమైన ఫాసిస్ట్ హిందూత్వ శక్తిలో అంతర్భాగంగా ఉంటున్నాయి. అన్నీకాక పోయినా, వీటిలో చాలా కథనాల్ని, సుదీర్ఘ కాలంపాటు ఆరెస్సెస్ అధినేతగా పనిచేసిన ఎం.ఎస్.గోల్వాల్కర్ 1939లో రచించిన "వియ్ ఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్డ్"లో గుర్తించవచ్చు.

హిందువులు మాత్రమే ఈ భూమికి అసలు సిసలైన నివాసులు అని స్థిరపరచినప్పుడు మాత్రమే వారి కథనాలు, వారు కోరుకునే మార్పు విజయవంతమవుతుంది. గోల్వాల్కర్ ఈ విషయాన్ని ఇలా నొక్కి చెప్పాడు... "ఏ విదేశీ జాతి అయినా మనపై దురాక్రమణ చేయడానికి ముందు, హిందువులైన మనం, ఎనిమిది లేదా పది వేల సంవత్సరాలపాటు వివాదరహితమైన, కలతచెందని ఈ భూమి స్వాధీనంలో ఉన్నాం. అందువల్ల ఈ భూమి హిందుస్థాన్ (హిందువుల భూమి)గా పిలువబడింది." సింధూ నదికి అవతల ఉన్న భూములను వివరించేందుకు అరబ్బులు మాత్రమే కాక గ్రీకులు, రోమన్లు కూడా అంటే భారతదేశానికి బయటినుంచి వచ్చిన ప్రజలే హిందుస్థాన్ అనే పేరు పెట్టారనేది వాస్తవం. గోల్వాల్కర్ హిందూ, ఆర్యన్ అనే పదాలను పర్యాయపదాలుగా ఉపయోగిస్తాడు. ఆ విధంగా ఆర్యులు ఇక్కడే భారతదేశంలోనే పుట్టారని అచారిత్రకంగా, అశాస్త్రీయంగా నొక్కి చెప్పాడు. ఆ ఆలోచనల తోనే ఆయన ఈ విధంగా నొక్కి చెప్పాడు... "ఆర్యులు కాస్పియన్ సముద్రానికి దగ్గరలోని ప్రాంతం నుండి లేదా ఆర్కిటిక్ ప్రాంతం లేదా అలాంటి ఏదో ఒక ప్రాంతం నుండి హిందుస్థాన్‌కు వచ్చి దోపిడీ దొంగల గుంపుతో కలిసి ఈ భూమిని ఆక్రమించి, తర్వాత వారు మొదట పంజాబ్‌లో స్థిరపడి, క్రమేపీ గంగానది వెంట తూర్పువైపుకు వ్యాపించి వివిధ ప్రాంతాల్లో, అయోధ్య లాంటి చోట సామ్రాజ్యాలేర్పరచుకున్నారు. రామాయణంలోని అయోధ్య సామ్రాజ్యం, హస్తినాపురంలోని పశ్చిమ పాండవ సామ్రాజ్యం కంటే కూడా పురాతనమైనదిగా చరిత్రకారుడు భావిస్తాడు. అతడు అజ్ఞానంతో మహాభారతగాథ చాలా పాతదని మనకు బోధిస్తాడు. దురదృష్టవశాత్తు దేశంలోని వివిధ యూనివర్సిటీలు నిర్దేశించిన పాఠ్యపుస్తకాల ద్వారా ఇలాంటి తప్పుడు అభిప్రాయాలను యువకుల మెదళ్లలో కుక్కుతున్నారు. మనం అధ్యయనం చేసి అర్థం చేసుకొని, మన చరిత్రను మనమే రాసుకొని అలా వక్రీకరించబడిన చరిత్రను తీసే యాల్సిన సమయం ఆసన్నమైంది." అందువల్ల హిందువులు "శాంతియుత, అధికారయుత, సమృద్ధ పాలన" కింద పది వేల సంవత్సరాలకు పైగా ఈ నేలపైనే జీవించారనే విషయాన్ని స్థిరపరచడానికి, కొత్త కథనాలను సృష్టించి, పాఠ్యపుస్తకాలను సవరించి, చరిత్రను తిరగరాయడం అవసరం.

### ప్రజాస్వామ్యానికి తల్లి

వేల సంవత్సరాలుగా భారతీయులు శాంతియుతంగా, సమృద్ధిగా జీవించారనే విషయాన్ని స్థిర పరచడానికి, భారతీయ సమాజం సమానత్వ స్ఫూర్తిపైన ఆధారపడిందని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్, బీజేపీలు గుర్తించాయి. 2021 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో జనరల్ అసెంబ్లీనుద్దేశించి మాట్లాడుతూ... మోడీ, భారతదేశాన్ని "ప్రజాస్వామ్యానికి తల్లి"గా ఉదహరించాడు. "విశాల ప్రాతిపదికన సంప్రదింపుల సంస్థల చేత ఉపయోగించబడుతున్న రాజకీయాధికారం గురించి" వేదాలు మాట్లాడతాయని మోడీ ఎలాంటి చారిత్రక ప్రమాణం లేని రుజువు గురించి నొక్కి చెప్పాడు. మనుస్మృతి యొక్క సామాజిక క్రమంలోని దౌర్జన్యకరమైన అసమానతలు, దోపిడీని, నిమ్న కులాలు, ముఖ్యంగా చాతుర్వర్ణాల వర్గీకరణకు అవతల ఉన్నవారి (అంటే దళితులు, మహిళలు) అణచివేత, దోపిడీలు తోడుగా ఉండే చాతుర్వర్ణ వ్యవస్థలను స్థిరపరిచే అంశాలపై ఆధారపడి భారతదేశ చరిత్రను తిరగ రాసేందుకు మొత్తం ఫాసిస్ట్ హిందూత్వ పర్యావరణ వ్యవస్థ పనిచేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాక, అది సమానత్వ స్ఫూర్తిని కూడా ఖాయపరుస్తుందని మోడీ నిర్వచిస్తాడు. ఎంత విశ్వాస ఘాతుకం! రాజ్యాంగదినోత్సవం, నవంబర్ 19, 2022నాడు భారతదేశం "ప్రజాస్వామ్య తల్లి"గా ఉత్సవాన్ని జరుపుకునేందుకు ప్రాచీన భారతదేశంలో, ఖాప్ పంచాయతీలలో "ఆదర్శ రాజులను" వారి "ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని" తెలియజేయడానికి ప్రణాళికలు రూపొందించాలని కోరుతూ అన్ని రాష్ట్రాల గవర్నర్లకు యూజీసీ ఛైర్మన్ రాసిన లేఖలకు అనుగుణంగా యూజీసీ యంత్రాంగం దానిని అనుసరించింది.

### మోసం ద్వారా చరిత్ర తయారీ

వాస్తవ చరిత్రను వక్రీకరించడానికి, హిందూత్వ పర్యావరణ వ్యవస్థ సాంకేతిక సాధనాలను (కంప్యూటర్ ఉపయోగించి ఫొటోలు మార్చడం లాంటివి) ఉపయోగిస్తూ చరిత్రను తయారు చేస్తుంది. ఇది బహుళవ్యాప్తిలో



ఉంది. కెనడాకు చెందిన అల్లన్ మోరీన్స్ ఒక రిటైర్డ్ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త (ఆంత్రోపాలజిస్ట్), స్కాలర్. ఆయన "పిలిగ్రిమేజెస్ ఆఫ్ ద హిందూ ట్రెడీషన్ - ఏ కేస్ స్టడీ ఇన్ వెస్ట్ బెంగాల్" అనే అంశంపైన పరిశోధన చేసి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో థీసిస్ సమర్పించి డాక్టరేట్ సాధించాడు. ఆయన అసలు థీసిస్‌ను మార్చిన విధానం హిందూత్వ చరిత్ర వక్రీకరణకొక స్పష్టమైన ఉదాహరణ. 700 సంవత్సరాల క్రితం ముస్లిం పాలకులు పశ్చిమ బెంగాల్‌లోని హుబ్లీ జిల్లాలో త్రివేణిలో కుంభమేళాను నిలిపేసినట్లు, అల్లన్ మోరీన్స్ పత్రాలలోని విషయాలను తారుమారు చేసి చూపారు. అలాంటి వక్రీకరణపై ఆధారపడి కుంభమేళాలు ప్రారంభమయ్యాయి. "700 సంవత్సరాల తరువాత ఈ ఆచార పునరుద్ధరణ జరిగింది, ఇది ఎంతో ప్రత్యేకం" అని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మోడీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కానీ "కుంభమేళా" అనేది త్రివేణీలో లేనేలేదనేది చారిత్రక సత్యం. కాబట్టి కుంభమేళా "పునరుద్ధరణ" అనేది తప్పుడు పరిశోధనపై జరిగింది" అని అల్లన్ మోరీన్స్ అంటున్నారు.

### నూతన పార్లమెంట్ భవనం - రాజదండం

ఆదేవిధంగా, మధ్యయుగాల్లో రాజులు, చక్రవర్తులు ఉపయోగించిన "పాలించే దైవిక హక్కు"ను మోడీకి కల్పించడానికి మొత్తం చరిత్ర వక్రీకరించబడి, ఉపయోగించబడిన నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాజదండం సాంప్రదాయాన్ని పాటించారు.

> హిందువులు మాత్రమే ఈ భూమికి అసలు సిసలైన నివాసులు అని స్థిరపరచినప్పుడు మాత్రమే వారి కథనాలు, వారు కోరుకునే మార్పు విజయవంతమవుతుంది. గోల్వాల్కర్ ఈ విషయాన్ని ఇలా నొక్కి చెప్పాడు... "ఏ విదేశీ జాతి అయినా మనపై దురాక్రమణ చేయడానికి ముందు, హిందువులైన మనం, ఎనిమిది లేదా పది వేల సంవత్సరాలపాటు వివాదరహితమైన, కలతచెందని ఈ భూమి స్వాధీనంలో ఉన్నాం. అందువల్ల ఈ భూమి హిందుస్థాన్ (హిందువుల భూమి)గా పిలువబడింది." సింధూ నదికి అవతల ఉన్న భూములను వివరించేందుకు అరబ్బులు మాత్రమే కాక గ్రీకులు, రోమన్లు కూడా అంటే భారతదేశానికి బయటినుంచి వచ్చిన ప్రజలే హిందుస్థాన్ అనే పేరు పెట్టారనేది వాస్తవం. గోల్వాల్కర్ హిందూ, ఆర్యన్ అనే పదాలను పర్యాయపదాలుగా ఉపయోగిస్తాడు. ఆ విధంగా ఆర్యులు ఇక్కడే భారతదేశంలోనే పుట్టారని అచారిత్రకంగా, అశాస్త్రీయంగా నొక్కి చెప్పాడు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిందూ ఆచారాలు, రాజ్యా భిషేకం (రాజు పట్టాభిషేకం)పై దృష్టిని కేంద్రీకరించడం ఆసక్తికరమైన విషయం. ఈ మొత్తం కార్యక్రమం, బ్రిటిష్ వారి నుండి అధికారాన్ని బదిలీచేసే ఒక కొత్త కథనాన్ని తయారుచేసే ప్రయత్నంగా గుర్తించబడింది. వాస్తవాల్ని కట్టుకథలతో తయారు చేసిన ఈ కొత్త కథనాన్ని ఫ్యూడల్ రాజులకిచ్చిన రాజదండం చుట్టూతిప్పారు. రాజదండం, చోళసామ్రాజ్యంలో అనుసరించిన ఆచారం. సీ.రాజగోపాలాచారి, తమిళనాడులోని మఠాధిపతులతో సంప్రదింపులు జరిపి సాధించిన అధికార బదిలీకి చిహ్నంగా లార్డ్ మౌంట్ బాటన్ రాజదండాన్ని నెహ్రూ చేతికిచ్చాడనేది తయారు చేయబడిన కథనం. దీనిని రుజువు చేసే ఎలాంటి ఆధారాలూ లేవు. ఆ సమయంలో నెహ్రూ స్వీకరించిన అనేక బహుమతుల వలెనే రాజదండాన్ని కూడా మ్యూజియంలో ఉంచారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని హైందవీకరణ చేయడానికే బీజేపీ రాజదండం సాంప్రదాయాన్ని ఉపయోగించుకుంది. నూతన పార్లమెంట్‌భవనం హిందూత్వ రాజ్యస్థాపనకు చిహ్నం అనే విషయాన్ని తెలియజేసేందుకు తమిళనాడు నుండి రాజదండం పట్టుకొనివచ్చిన పూజారులు, మఠాధిపతుల ప్రదర్శనకు మోడీ నాయకత్వం వహించాడు. ప్రజలను పాలించడానికి పట్టాభిషక్తుడైన రాజు స్వీకరించిన, 'పాలించే దైవిక హక్కు'ను, పవిత్రం చేయాలని రాజదండాన్ని అందించిన ప్రధాన పూజారి అనుకుంటాడు. లింగ, జాతి, కులంతో నిమిత్తం లేకుండా పౌరులంతా సమానంగా ఉండే రాజ్యానికి, పౌరులకు మధ్య ఉండే సంబంధమే ప్రజాస్వామిక గణరాజ్యానికి (డెమొక్రటిక్ రిపబ్లిక్) ముఖ్యం. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం రాజ్యాన్ని పాలిస్తుంది. ప్రజాస్వామిక రాజ్య-పౌరుల సంబంధాన్ని ధ్వంసంచేసి దాని స్థానంలో ఫ్యూడల్ రాజ్య-ప్రజల నిరంకుశత్వ పద్ధతిలోనే మొత్తం భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

### లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌కు మద్దతిచ్చి, భారతదేశ భావనను బలోపేతం చేయండి

ప్రజల మనస్తత్వాన్ని అదుపుచేసే ఇలాంటి కథనాల్ని ఎదుర్కొని, ఓడించినప్పుడే భారత గణతంత్ర రాజ్య లక్షణాన్ని రక్షించగలం. దానితోపాటు, పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి లాంటి కష్టాలతో బాధ పడుతున్న అశేష ప్రజల మెరుగైన జీవితాల కోసం, భారత్ అనే భారతదేశం కోసం ప్రజాపోరాటాలను ఉధృతం చేయాలి.భారతదేశ లక్షణాన్ని, తీవ్ర అసహన, ఫాసిస్ట్ హిందూత్వ రాజ్యంగా మార్చే ప్రయత్నాల్ని ఓడించాలి. ప్రభు త్వాన్ని, రాజ్యాధికారాన్ని ఆరెస్సెస్, బీజేపీలు అదుపుచేయకుండా అడ్డుకోవడమే దీనికి ముందస్తు షరతు.

('పీపుల్స్ డెమోక్రసీ' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451



## దేశమంటే దేహాలే

కులం పేర అణిచివేత
మతం పేర అణిచివేత
కులంలో మతంలో మొత్తం జనంలో
మహిళపై మహ మహా అణిచివేత
తరతరాల అణిచివేతల
అహంకారపు ఆధిపత్యం
ఎవడిదంట? ఎందుకంట?
కష్టంచేసే కులాల
దిగువ దొంతర్లలో దించిందెవడు?
సంపద కులాల
'సొంతఆస్తి' కొండలపై
నిలిపిందెవడు?
ఈ కిరాతకాల పాలన మోసిందెవడు?
సంపద ఎత్తే ఆధిపత్య నిచ్చెన మెట్లెక్కిన
అహంకారమే అణిచేత
దురహంకారం కాదా?
మదమెక్కిన పొగరుబోతుల
కండకావరం
వివక్షలతో అణగదొక్కిన
దౌర్జన్యం కాదా?

దేహమంటే కులం కాదు
దేహమంటే మతం కాదు
గింజకోసం గంజికోసం
చెమటచిందే ప్రాణయంత్రం

పెంచినోడికి దక్కకుండా
హక్కు చెక్కు పొందినోడు
సర్వ సంపద లెత్తడంపై
ఎగిసి లెగిసిన ప్రశ్నలన్నీ
విరగబడీ తిరగబడితే
కొత్త దారి నడక మొదలే కదా

తొక్కివేతకు లెక్కలేసిన
అహంకారం కలిసి రాసిన
కుల మత విభజనల గూడు
గడుల సోపాన పటం అది
ఏ గడిపై తిరగబడి ఏ నిచ్చెన ఎక్కినా
కడకు దోచే గడిలో కాచిన
పాము నోటబడటం ఖాయం


అందుకే ఇప్పుడు ....
ఎవడిపై అణిచివేత వాడిదే కాకూడదు
అణిచివేత పెత్తనం కర్ర ఎవడిపై పడినా
అందరూ ఏకమై నడుము విరవాలి
ఎక్కడది లేచే ఊపు ఊగినా
అక్కడే తొక్కేయాలి
ఎదురైన దుస్థితిపై ఘర్షిస్తూ
దేశంలో దేహాలొకటై కదలాలి
అణిచివేతల ఆధిపత్యంపై
ఎదురేగి కదం తొక్కాలి

ఇరవైమంది అణిచివేతలకు
ఎనభైమంది సమాధానమైతే
దాని కోరల్లో అసలు విషం
సంపదలో ఈదే నిజం
బట్టబయలై బద్దలౌను
అక్కడే దాని నడుము విరిస్తే
కష్టజీవి అంటే భయపడుతుంది
మనిషంటే మనిషేననీ
దేహమంటే దేహమేననీ
దేహమున్నదే జీవమనీ
దేహాల సమూహమే దేశమనీ
తలవంచి నమస్కరించే
సంస్కారం మెరుస్తుంది

-ఉన్నం వెంకటేశ్వర్లు
సెల్:8790068814

# మరి అక్రమంగా జైల్లో మగ్గుతున్న వారి మాటేమిటి?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో (ఈ వ్యాసం రాసేనాటికి) అన్ని సౌకర్యాలతో 'మగ్గుతున్నారు'. ఇదే సీను గత కొద్ది నెలల క్రితం తమిళనాడులో ఒక మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలోను, అంతకుముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా విషయంలోనూ చూసాం. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కవిత విషయంలోనూ అరెస్టు హైడ్రామా నడుస్తోంది. నిజానికి ఇటువంటి రాజకీయ కక్షలు, కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిప్పడం, మన దేశానికి, రాష్ట్రానికి గాని కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలలో ఉన్న ప్రముఖ నాయకుల మీద కేసులు పెట్టడం, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారిపై లేక ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల నాయకులపై తమ చేతుల్లో ఉన్న నిఘా సంస్థల ద్వారా కేసులు పెట్టడం కూడా గతం నుండి వస్తున్న రివాజే. అయితే ఫాసిస్టు తరహా పరిపాలన సాగిస్తున్న కేంద్ర బీజేపీ సర్కారు పాలనలో ఇది మరింత వేగం పుంజుకుంది. చట్టం తన పని తాను చేసుకు పోతుందని పాలకపక్షం అంటుంది. కాదు ఇదంతా రాజకీయ కక్ష అని ప్రతి పక్షాలంటున్నాయి. ఇందుకు ఈ పార్టీలన్నీ లాయర్లకు ఇచ్చే ఫీజులు చూస్తే తల తిరిగిపోతుంది. రోజుకు కోటి రూపాయల ఫీజు తీసుకునే లాయర్లు అటు ఇటు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఏది ఏమైనా ఏ కేసులు (ఒక లాలూ ప్రసాద్ యాదవ్ తప్ప) దాదాపు నిలబడవు. అసలు కేసులే ఏండ్ల తరబడి నడుస్తుంటాయి. తీర్పులు వచ్చే నాటికి పరిస్థితి మారిపోతుంది. వాటిపై ప్రజల ఆసక్తి తగ్గిపోతుంది. కానీ ఈ తతంగం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ప్రజలు ప్రేక్షకులుగా మిగిలిపోతూనే ఉంటారు.



ఆర్. రఘు
9490098422

### రాజ్యం నిజ స్వరూపం

ఈ గందరగోళం మధ్య రాజ్యం నిజస్వరూపం తెలుసుకోవడం కష్టం. పాలక పార్టీల కోరిక, ప్రయత్నం కూడా అదే. ఈ క్రమంలో చట్టాల గురించి, న్యాయస్థానాల గురించి మధ్యతరగతి, ఉన్నత వర్గాలలో పెద్ద చర్చే జరుగుతుంటుంది. తప్పు చేసిన వాడు ఎన్నటికీ తప్పించుకోలేడని, చట్టం ముందు అందరూ సమానులేనని, కింది కోర్టులో కాకపోతే పైకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని, న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరి స్తుంటాయని, రాజకీయ ప్రలోభాలకు లోనుకావని... ఇలా అనేక వాదనలు ముందుకు తేబడుతూ ఉంటాయి. రాజ్యం యొక్క అసలు వర్గ స్వభావం గురించి చర్చ కనపడనివ్వరు. ఈరోజు భారతదేశంలో కనీసం ఒక వంద మంది ప్రముఖులు ఇందులో న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, పత్రిక విలేకరులు, సాంఘిక మాధ్యమంలో ప్రముఖులు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు మాత్రమే కాకుండా కవులు, రచయితలు, కళాకారులు వంటి వారు ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 90శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా, ప్రముఖ న్యాయవాది సుధా భరద్వాజ్, కవి రచయిత వరవరరావు, విద్యావేత్త ఆనంద్ తేల్తుంబ్డే, రోనా విల్సన్, గౌతమ్ నవలఖ, సాగర్ గోర్కే, మీరన్ హైదర్ వంటి వారి మీద పెట్టిన కేసులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే రాజ్యం పక్షపాత వైఖరి అర్థమవుతుంది. వారంతా ప్రభుత్వాలను కూలదోసేవారుగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని తుపాకీతో స్వాధీనం చేసుకుంటారని వారిపై ప్రధాన అభియోగం. చంద్రబాబులు, సిసోడి యాలు, కవితలు బాలాజీల మీద పెట్టిన అభియోగాలు వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని. కానీ అణగారిన, దళిత, గిరిజన, మైనారిటీ, మహిళల గురించి మాట్లాడే వాళ్లు, రాసేవాళ్లు, పాడేవాళ్లు, ఉద్యమించే వాళ్లు మాత్రం ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్రలు చేసేవారుగా రాజ్యం ముద్ర వేస్తుంటుంది.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తదనంతరం ఏడేండ్లలో 'ఉపా' చట్టం కింద అరెస్టు చేయబడ్డవారు



> పాలక పార్టీల నాయకులు, వారు తిన్నది, లేక తిన్నారని అభియోగాలు ఉన్నది వేల, లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. దీనిపై రేపుతున్న దుమారం ముందు జైల్లో మగ్గుతున్న మేధావుల గురించి, అమాయక ప్రజల గురించి వస్తున్న వార్తలు ఏ మాత్రం ప్రజల దృష్టికి రానీయడం లేదు. అందువలన పాలక పార్టీల అవినీతిపై పోరాడుతూనే, చట్టాల మీద, న్యాయస్థానాల మీద భ్రమలు ఏర్పరుచుకోవడం పొరపాటు. అలాగే మతోన్మాద కూడలిలో చిక్కుకున్న రాజ్యం అత్యంత క్రూరంగా మేధావుల మీద, సాంఘిక కార్యకర్తల మీద చేస్తున్న ఏకపక్ష దాడిపై పోరాటం జరపకపోతే సమాజానికే తీవ్ర నష్టం జరుగుతుంది.

10,552 మంది. ఇందులో దోషులుగా కోర్టులు నిర్ధారించింది కేవలం 98 మంది మాత్రమే. కానీ వేలాదిమంది బెయిల్ రాక నెలలు, సంవత్సరాలు జైళ్ళలో మగ్గారు, ఇంకా మగ్గుతున్నారు. మహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ ఇర్ఫాన్ ఇద్దరు 30ఏండ్ల యువకులు. వీరికి లష్కర్ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గతంలో అరెస్టు చేసింది. తొమ్మిదేండ్ల తర్వాత విచారణలో వారికి అటువంటి సంబంధాలు ఏమీలేవని తేల్చి విడుదల చేసింది. అలాగే మహమ్మద్ అమీర్ ఖాన్ అనే ఢిల్లీ యువకుడిని పాకిస్థాన్ ఏజెంట్ అని ముద్రవేసి 23సంవత్సరాలు జైల్లో పెట్టి చివరికి నిర్దోషి అని విడుదల చేసింది. ఇలా అనేకమంది యువకులను బీజేపీ పాలిత రాష్ట్రాలలో కానీ, మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కానీ తల తోక లేని కేసులు పెట్టడం, ఏండ్ల తరబడి బెయిల్ ఇవ్వకుండా, అసలు విచారణే లేకుండా జైల్లో దుర్భరమైన పరిస్థితులకు వారి జీవితాలకు బలి చేయడం ఒక ధోరణిగా సాగుతున్నది. విలువైన వారి యవ్వన జీవితమంతా నాశనం చేయబడుతున్నది. కానీ వారి గురించి చర్చ ఎక్కడ కనపడదు. అలాగే పత్రికావిలేకరులు కూడా అత్యంత అన్యాయంగా బలవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ ప్రభుత్వం, పోలీస్‌శాఖ ఒక దళిత మహిళను అంతం చేసిన తీరును కవర్ చేసినందుకు సిద్ధికి కప్పన్ ఎంత భయానకమైన పరిస్థితిని ఎదుర్కొనేలా చేసిందో ఈ రాజ్యం మనం చూస్తున్నాం. ఇదంతా చూస్తుంటే ఆర్థిక నేరగాళ్లకు, అందులో వారు పాలకవర్గాల మనుషులైతే వారిని రాజ్యం చూసే తీరుకు, ప్రభుత్వం మీద అణగారిన ప్రజల కోసం, సాంఘిక న్యాయం కోసం, లౌకిక తత్వాన్ని కాపాడటం కోసం, పోరాడే ఉద్యమకారులను పరిగణించే తీరుకు ఉన్న తేడా రాజ్యం వర్గ ధోరణిని వ్యక్తం చేస్తున్నది.

### చట్టం కొందరికి చుట్టమే...

ఈ చట్టం ఎవరికీ చుట్టం కాదు అనేది ఒక నానుడి మాత్రమే. పాలక పార్టీలు తిట్టుకోవడానికి ఉపయోగ పడే నినాదం మాత్రమే. చట్టం లేక రాజ్యం పాలకవర్గానికి కచ్చితంగా చుట్టమేనని దేశంలో జరుగుతున్న పై వివరాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 'ఉపా' చట్టం పరిధిలో 2019లో 1948 మందిని అరెస్టు చేస్తే శిక్ష పడింది 34 మందికే. 2020లో 1321 మందికి అరెస్టు చేస్తే 80 మందికి మాత్రమే శిక్ష పడింది. 2021 లో 1621 మందిని అరెస్టు చేస్తే కేవలం 62 మందికి మాత్రమే శిక్ష పడింది. 2022-23 సంవత్సరాలలో కూడా బహుశా ఇదే ధోరణి కొనసాగుతూ ఉన్నది. 2019లో విచారణ పెండింగ్‌లో ఉన్న 2224 మందిలో 238మంది మూడు నుండి ఆరు నెలల మధ్య జైళ్లలో ఉన్నారు. మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య 416మంది, ఒకటి నుండి మూడు సంవత్స రాల మధ్య దాదాపు 1200 మంది జైళ్లల్లో ఉన్నారు. అదే 2021 నాటికి విచారణ ఎదుర్కొంటున్న 2,800 మందిలో మూడేండ్లకు పైగా జైల్లో ఉన్నవారు 1113మంది. చట్టం కచ్చితంగా పాలకుల చుట్టమేనని పదేపదే నిరూపితం అవుతున్నది.

పాలక పార్టీల నాయకులు, వారు తిన్నది, లేక తిన్నారని అభియోగాలు ఉన్నది వేల, లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. దీనిపై రేపుతున్న దుమారం ముందు జైల్లో మగ్గుతున్న మేధావుల గురించి, అమాయక ప్రజల గురించి వస్తున్న వార్తలు ఏ మాత్రం ప్రజల దృష్టికి రానీయడం లేదు. అందువలన పాలక పార్టీల అవినీతిపై పోరాడుతూనే, చట్టాల మీద, న్యాయస్థానాల మీద భ్రమలు ఏర్పరుచుకోవడం పొరపాటు. అలాగే మతోన్మాద కూడలిలో చిక్కుకున్న రాజ్యం అత్యంత క్రూరంగా మేధావుల మీద, సాంఘిక కార్యకర్తల మీద చేస్తున్న ఏకపక్ష దాడిపై పోరాటం జరపకపోతే సమాజానికే తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ వర్గ దృష్టితో ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత ఉద్యమ కార్యకర్తల పైన ప్రధానంగా ఉంటుంది. ఈ కర్తవ్య నిర్వహణ భుజానికి ఎత్తుకోకపోతే పాలకవర్గాల నాటకీయ చర్చలు ప్రజలను పదేపదే మోసం చేస్తూనే ఉంటాయి.

# ఇదేం పని బాసూ...?!

## గోధుమల మార్కెట్ ధర ఎంఎస్‌పీ స్థాయికి తగ్గింపు

- వికటించిన కేంద్రం చర్యలు
- అన్నదాతకు 40 వేల కోట్ల నష్టం
- ఇతర పంటలకూ తప్పని ముప్పు



**న్యూఢిల్లీ :** ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేరుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు వికటించాయి. దీని ఫలితంగా దేశంలోని రైతన్నలు రూ.40 వేల కోట్ల మేర నష్టపోయారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలపై భారత పరిశోధనా మండలి ఈ నెల 14న విడుదల చేసిన నివేదిక ప్రకారం గోధుమలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులను నష్టాలపాలు చేసింది.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో గోధుమ ధరలలో ద్రవ్యోల్బణ రేటు 25.4%గా నమోదైంది. కనీస మద్దతు ధర కంటే మార్కెట్ ధర అధికంగా ఉండడంతో ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే మార్కెట్ ధర ఇలాగే కొనసాగితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసేందుకు అవసరమైన గోధుమలను ప్రభుత్వం సేకరించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ ధరను కనీస మద్దతు ధర స్థాయికి తగ్గించేందుకు ప్రభుత్వం తన వద్ద ఉన్న 3.4 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలను పంట ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే తెగనమ్మింది. అంతేకాక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు గోధుమ నిల్వలపై పరిమితులు విధించింది. గత పదిహేను సంవత్సరాలలో ప్రభుత్వం ఇలాంటి చర్యకు పూనుకోవడం ఇదే మొదటిసారి.

### బహిరంగ మార్కెట్‌లో ధర తగ్గించి...

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల కారణంగా గోధుమ ధరల ద్రవ్యోల్బణం ఆగస్ట్ నాటికి 9.33%కి తగ్గినప్పటికీ రైతులపై పరోక్ష భారం పడింది. దీంతో అన్నదాతలు ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రబీ పంటలకు సంబంధించిన 2023-24 మార్కెటింగ్ సీజన్‌లో క్వింటాలు గోధుమల కనీస మద్దతు ధరను రూ.2,125గా నిర్ణయించారు. అయితే జనవరిలో మార్కెట్ ధర క్వింటాలుకు రూ.2,673గా ఉంది. దేశీయ గోధుమ ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో బహిరంగ మార్కెట్ అమ్మకపు పథకాన్ని (ఓఎంఎస్ఎస్) ప్రారంభించింది. ముందుగా క్వింటాలు ధరను రూ.2,350గా నిర్ణయించి, ఆ తర్వాత మరింత తగ్గించింది. ఎన్నడూ లేని విధంగా రూ.2,150కే అమ్మింది. ఈ ఓఎంఎస్ఎస్ ధర సాగు ఖర్చు కంటే చాలా తక్కువ. 2022-23లో క్వింటాలు గోధుమలను ఉత్పత్తి చేయడానికి సగటున రూ.2,654లు ఖర్చయ్యాయి. కేంద్రం జోక్యం చేసుకొని ఉండకపోతే రైతులు తమ గోధుమలను విక్రయించడం ద్వారా క్వింటాలుకు అదనంగా రూ.548 సంపాదించే వారు. అంటే మొత్తంమీద దేశంలోని గోధుమ రైతులు కేంద్ర ప్రభుత్వ అనాలోచిన నిర్ణయాల కారణంగా రూ.40 వేల కోట్లు నష్టపోయారు.

### పట్టణ వినియోగదారుల కోసమే...

ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ధరలు పెరుగుతున్న సమయంలో అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. అంతర్జాతీయ ధరలతో పాటు దేశీయంగా కూడా గోధుమ ధరలు పెరిగినందున ప్రభుత్వం మరింత అధిక పరిమాణంలో గోధుమలను విక్రయించి ఉండాల్సిందని, తద్వారా రైతులు ప్రయోజనం పొంది ఉండేవారని నివేదిక తెలిపింది. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా గోధుమలు లేదా బియ్యం పొందుతుండగా మార్కెట్ విలువను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలు కాపాడాలని చూస్తోందని ప్రశ్నించింది. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి పట్టణాలలో నివసించే మధ్యతరగతి వినియోగదారులకు మేలు చేకూర్చడమే ప్రభుత్వ ఉద్దేశమని విమర్శించింది.

### రైతులందరికీ పొంచివున్న ప్రమాదం

వరి వంటి ఇతర పంటలు పండించే రైతులు కూడా ఇలాంటి ప్రభుత్వ విధానాల కారణంగా నష్టాలు చవిచూస్తారని నివేదిక హెచ్చరించింది. గోధుమల మాదిరిగానే బియ్యం విషయంలో కూడా ప్రభుత్వం మార్కెట్ ధరను కనీస మద్దతు ధర స్థాయికి తగ్గించింది. దీనివల్ల రాబోయే ధాన్యం సేకరణ సీజన్‌లో వరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది. గోధుమ రైతులతో పోలిస్తే వరి పండించే అన్నదాతలకే మరింత ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. పప్పు ధాన్యాలు, ఉల్లిగడ్డలు పండించే రైతులకు సైతం ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి.

### అనాలోచిత నిర్ణయాలు

2022 సెప్టెంబర్‌లోనూ, తిరిగి ఈ సంవత్సరం జూలైలోనూ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో భారత వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఇబ్బంది పడ్డాయి. ఎందుకంటే ఆయా దేశాలు మన ఎగుమతుల పైనే అధికంగా ఆధారపడ్డాయి. బియ్యంపై ఎగుమతి సుంకాన్ని విధించి, దానిని క్రమేపీ పెంచడానికి బదులు ప్రభుత్వం జూలైలో బాసుమతి యేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది.

దీంతో ఆఫ్రికా దేశాలే కాకుండా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కూడా ఇబ్బంది పడ్డారు. నిషేధం విధించినప్పటికీ బియ్యానికి సంబంధించి ఆగస్టులో ద్రవ్యోల్బణ రేటు 12.54%గా కొనసాగింది.

## మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కన్నుమూత

నవతెలంగాణ-పరిగి



వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి తండ్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి శుక్రవారం రాత్రి అకాల మరణం చెందాడు. శుక్రవారం రాత్రి భోజనం చేసి ఇంట్లో టీవీ చూస్తుండగా అకస్మాత్తుగా పడిపోవటంతో ఆయనను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆస్పత్రి నుంచి పరిగిలోని సొంత నివాసానికి మృతదేహాన్ని తరలించారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి సతీమణి గిరిజారెడ్డి కన్నీరుమున్నీరు అయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు శోకసముద్రంలో మునిగిపోయారు. 1994 నుంచి 2009 వరకు పరిగి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. 2001 నుంచి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2012లో టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశాడు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

## మెడికల్ కాలేజీల ఫీజు దోపిడీని అరికట్టాలి : డీవైఎఫ్ఐ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో వసూలు చేస్తున్న అదనపు ఫీజుల దోపిడీని అరికట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపడం సరైంది కాదని విమర్శించారు. బి కేటగిరిలో సీట్లు పొందిన విద్యార్థులను ప్రయివేట్ మెడికల్ కళాశాలల యాజమాన్యాలు రకరకాల కారణాల పేరుతో ఫీజులు కట్టాల్సిందేనంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తగదని హెచ్చరించారు. ఆ కాలేజీల్లో ప్రవేశం పొందిన యాజమాన్య కోటా విద్యార్థులను ప్రవేశాల సమయంలోనే రూ.12 లక్షల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలనీ, లేకుంటే చేర్చుకోమని చెప్పడం ద్వారా వందలాదిమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోనెంబర్ 126, 127 ప్రకారం ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన నెల రోజుల తర్వాత బ్యాంకు హామీని సమర్పించవచ్చని తెలిపారు. ఈలోపు విద్యార్థుల ప్రవేశాలను ఆపకూడదంటూ జీవోలో స్పష్టంగా ఉందని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఆ కళాశాలలు తప్పకుండా అమలు చేయాలంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశాలున్నప్పటికీ ప్రయివేటు కాలేజీలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బి కేటగిరీ సీట్లు పొందిన విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తున్నన్నాయని పేర్కొన్నారు. ఆ కాలేజీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

## బిల్లుల కోసం మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట ధర్నా

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్

బిల్లులు చెల్లించాలంటూ మిషన్ భగీరథ ఇంట్రా నెట్‌వర్క్ కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రంమంజిల్‌లో ఉన్న భారత రాష్ట్ర కార్యాలయానికి పదుల సంఖ్యలో వచ్చిన ఇంట్రా కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లుల కోసం కార్యాలయం ఎదుట బైఠాయించారు. దాదాపు మూడు గంటలపాటు నిరసన తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం , వరంగల్ జిల్లాలకు చెందిన ఇంట్రా కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించేవరకు కదిలేదిలేదని ఆందోళన చేశారు. అనంతరం మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డిని కలిసి తమ బిల్లుల గురించి చర్చించారు. వినతిపత్రం ఇచ్చారు. భగీరథ ప్రధాన పనులు, ఇంట్రా నెట్‌వర్క్ పనులకు సంబంధించి రూ .1300 కోట్ల నుంచి రూ .1500 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు కాంట్రాక్టర్లు చెప్పారు.

## ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు

- కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత విమర్శించారు. రష్యా అధికారిక వార్తా సంస్థ స్పూత్నిక్ కు కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆమె బదులిస్తూ, మహిళా రిజర్వేషన్లను తక్షణమే ఎందుకు అమలు చేయడం లేదు ? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు క్రెడిట్ అంతా మహిళలదేనని తెలిపారు. 75 ఏండ్లుగా ఏ రాజకీయ పార్టీ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లోక్ సభలో మహిళా సభ్యుల సంఖ్య 181కి చేరుతుంది. ఇప్పుడు కేవలం 80 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తలుచుకుంటే, రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయవచ్చు. అందుకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకోవచ్చని కవిత అన్నారు.

**గర్వకారణం : మేడే రాజీవ్ సాగర్**

కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ విదేశీ వార్తా సంస్థ రష్యా అధికార వార్తా సంస్థలో రావడం గర్వకారణమని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేశారని గుర్తుచేశారు. గోడీ మీడియా గుర్తించకపోయినా విదేశీ మీడియా గుర్తించిందని హర్షం వ్యక్తం చేశారు.

## దళిత, ఆదివాసీ అంగన్ వాడి ఉద్యోగులపైదౌర్జన్యం తగదు

- పోలీసులపై చర్యలు తీసుకోవాలి : కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి దళిత మహిళ అంగన్వాడి ఉద్యోగుల పైన పోలీసులు దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించి, కొట్టి గాయపరిచిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఆదివాసి, దళిత మహిళలపై దాడి చేసిన ఎస్ఐ, సీఐ, డీఎస్పీ తదితరుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులే దాడి చేసి పైగా పోలీసులను అంగన్‌వాడి ఉద్యోగులే కొట్టినట్టుగా అక్రమ కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. తక్షణమే దాడులు ఆపాలనీ, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వారు చేస్తున్న పోరాటానికి కేవీపీఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

## జీవో 142 అభ్యంతరాలపై ఉన్నతస్థాయి కమిటీ

- టీపీహెచ్ డీఏ



నవతెంగాణ బ్యూరో - హైదరాబాద్

ప్రజారోగ్య విభాగంలో రీఆర్గనైజేషన్ జీవో 142పై ఉన్న అభ్యంతరాలపైన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించినట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్‌డీఏ) తెలిపింది. మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం సమర్పించిన అనంతరం టీపీహెచ్‌డీఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్థన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూర్ణచందర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర డిమాండ్ల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.

## జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను పునరుద్ధరించండి



- కేంద్ర మంత్రులు, రైల్వే బోర్డు ఛైర్మన్ కు జర్నలిస్ట్ సంఘాల వినతి

**న్యూఢిల్లీ :** దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ ప్రధాన కార్యదర్శి విపిన్ దులియా, కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఐఎఫ్‌డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యులు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తదితరులు శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రైల్వే బోర్డు ఛైర్మెన్ జయవర్మ సిన్హాలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో చాలా ఏండ్లుగా ఇస్తున్న రాయితీని కరోనా నేపథ్యంలో గత మూడేండ్లుగా కేంద్రం నిలిపివేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల దేశవ్యాప్తంగా జర్నలిస్టులు వృత్తిపరమైన విధి నిర్వహణలో రైలు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమై గతంలో పలు మార్లు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రైల్వే పాస్‌లను పునరుద్ధరించి జర్నలిస్టులకు రైలు ప్రయాణం భారం కాకుండా చూడాలని కోరారు. అలాగే ఎంపీలు బండి సంజయ్, కె. లక్ష్మణ్ లను కలిపి జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల పునరుద్ధరణ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు. జర్నలిస్టుల పెన్షన్ స్కీమ్, జర్నలిస్టుల రక్షణ చట్టం తదితర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషిచేయాలనికషి చేయాలని ఎంపీలను విజ్ఞప్తి చేశారు.

## దిలీప్ కొణతంకు... సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) "సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలో గురు, శుక్రవారాల్లో పీఆర్సీఐ నిర్వహించిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్‌లో కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అవార్డును అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సామాజిక మాధ్యమాల్లో సేవలందించిన వ్యక్తులకు పీఆర్సీఐ ఈ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే. 2023 సంవత్సరానికిగాను సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు, ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు (తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23కి), ప్రజా సేవల ప్రకటనల అవార్డు ("మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం" వీడియోకి), ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్ ("కాళేశ్వరం -తెలంగాణ జల విప్లవం" వీడియోకి) అవార్డులొచ్చాయి. తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం సహాయ సంచాలకులు ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుడ్రెడ్డి అవార్డులు అందుకున్నారు.

## విస్తరిస్తున్న సాంఘిక పోరాటాలు

- గుర్తింపు కోసం జాతుల మధ్య ఘర్షణలు
- పోలీసులకు సవాలుగా శాంతి భద్రతలు
- సైబర్ హింసతో భవిష్యత్‌కు ముప్పు
- ఆస్కీ సదస్సులో డీజీపీ అంజన్‌కుమార్



నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ప్రపంచవ్యాప్తంగా సామాజిక తరగతులు, జాతుల మధ్య గుర్తింపు కోసం సాంఘీక పోరాటాలు ఉధృతమవుతున్నాయని డీజీపీ అంజన్‌కుమార్ అన్నారు. రాజకీయ జోక్యంతోనే వీటిని సరిదిద్దాలనీ, శాంతి భద్రతల సమస్యలుగా మారితే పోలీసులకు అతిపెద్ద సవాలుగా మారతాయంటూ మణిపూర్ హింసను ప్రస్తావించారు. మణిపూర్ హింసలో 300 మంది మరణించారనీ, 900 మంది క్షతగాత్రులయ్యారనీ, నాలుగు నెలలైనా అక్కడి హింస కొనసాగుతూనే ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలు ప్రజల చేతుల్లోకి వెళ్లి, పౌరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతున్నదని చెప్పారు. గతంలో మండల్ కమిషన్ ఘర్షణలు, జాట్ రిజర్వేషన్ల ఘర్షణలు కూడా ఈ కోవలోవేనని ఉదహరించారు. రాజకీయంగా ఎవరి రాష్ట్రాల్లో వారి సామాజిక వర్గాల ఆధిపత్యం, సెంటిమెంట్లు పెరుగుతున్నాయనీ, ఇవి అంతిమంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని విశ్లేషించారు. ప్రపంచ దేశాలు కూడా ఇదే తరహా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయంటూ ఆయా దేశాల్లో జరిగిన పలు సంఘటనల్ని ఉదహరించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో 'సామాజిక మార్పులో పోలీసుల పాత్ర- ఎదురవుతున్న సవాళ్లు' అంశంపై శుక్రవారం ప్రొఫెసర్ ఎస్ వేణుగోపాలరావు స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజన్‌కుమార్ ముఖ్య వక్తగా మాట్లాడారు. చట్టాలు అతిక్రమించినందుకు లండన్‌లో వెయ్యిమంది, యూఎస్ఏలో 1009 మంది పోలీసులపై కేసులు నమోదై, సస్పెండ్ అయ్యారని ఆయన తెలిపారు. 2021 అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో 6,164 మంది పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని గతంలో నేరాలకు పాల్పడేవారని చెప్తూ హర్షద్ మెహతా, అబ్దుల్ కరీం తెల్గీ, కేతన్ పరేఖ్ కేసుల్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా నేర స్వభావం మారుతున్నదనీ, సైబర్ నేరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సమాజంలో వస్తున్న మార్పుల్ని ఏ వ్యవస్థ అయినా స్వీకరించాల్సిందేనన్నారు. భారతదేశంలో న్యాయ స్థానాల తీర్పులు, ఆంక్షల నేపథ్యంలో పోలీసులు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందనీ, ఇది విధి నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ముంబయి మారణహోమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ సరిహద్దుల్లో ఉండి, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తూ, ఇక్కడ హింసకు పాల్పడుతున్న టెర్రరిస్టులకు డైరెక్షన్లు ఇచ్చారనీ, సాంకేతికతను విధ్వంసానికి ఎలా వినియోగించవచ్చో ఆ ఘటన ఉదాహరణ అని చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో కూడిన సైబర్ ఆప్టిక్ దాడులు, నేరాలు పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ నేరాల ఉధృతిలో సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందనీ, అందువల్లే ఇటీవల ఎక్కడ అల్లర్లు జరిగినా ఇంటర్నెట్‌ను తొలగించి ఆపరేషన్స్ చేపట్టాల్సి వస్తున్నదని వివరించారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారం సైబర్ నేరగాళ్ల వల్ల ఆరు శాతం చోరీకి గురవుతున్నదని చెప్పారు. భవిష్యత్‌లో డ్రోన్ బాంబుల ప్రమాదం పొంచి ఉందనీ, వాటి ద్వారా ప్రమాదకరమైన రసాయనాలను ప్రజా సమూహాలపై చల్లితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే భారతదేశంలోని జైళ్లు 130 శాతం ఆక్యుపెన్సీతో నిండిపోయాయనీ, మానవ అక్రమ రవాణా సవాలు విసురుతున్నదని అన్నారు. నేరాల అదుపు కోసం పోలీసులు సహా అన్ని వ్యవస్థల్లోనూ ప్రతి మూడునెలలకోసారి ఆధునిక శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. మరోవైపు పౌర సమాజం నేర నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి ఆస్కీ చైర్మెన్ పద్మనాభయ్య అధ్యక్షత వహించారు. పలువురు ఐపీఎస్ అధికారులు, ఆస్కీ రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.

## ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా

- ఆదనపు పీసీసీఎఫ్ డాక్టర్ వినయ్ కుమార్



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డైరెక్టర్(ఇంటర్నేషనల్ కో ఆపరేషన్)గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్. వినయ్‌కుమార్ నియమితులయ్యారు. ఆయన ఐదేండ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఫారెస్ట్ రీసెర్చ్, ఎడ్యుకేషన్‌పై అంతర్జాతీయ సంబంధాలను సమన్వయం చేయనున్నారు. వివిధ దేశాలకు చెందిన సంస్థల అటవీ అధ్యయనం, పరిశోధనలు, పర్యావరణ మార్పులపై జరిగే సదస్సులను వినయ్ కుమార్ పర్యవేక్షిస్తారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ అటవీ శాఖలో అదనపు పీసీసీఎఫ్ హెూదాలో ఐటీ, వర్కింగ్ ప్లాన్ బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం విదితమే.

## ఫలించిన చర్చలు

- నిరసన కార్యక్రమాలు, మహాధర్నా వాయిదా: టీవీవీపీ ఉద్యోగుల జేఏసీ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

అతి తొందరలో వైద్యవిధాన పరిషత్‌ను ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హామి ఇచ్చినట్టు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. శుక్రవారం టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మంత్రి హరీశ్‌రావుతో చర్చించారు. మంత్రితో జరిపిన చర్చలు సఫలం కావడం, హరీశ్‌రావు సానుకూలంగా స్పందించడంతో నిరసన కార్యక్రమాలతో పాటు అక్టోబర్ 10న నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. 317 జీవోను అమలుకు సహాయ, సహకారాలు అందిస్తామనీ, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు. పదోన్నతులు ఇవ్వడానికీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెల జీతాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి భరోసా ఇచ్చారన్నారు. అదే విధంగా 23 డీసీహెచ్ఎస్ పోస్టులను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చి పదోన్నతులు ఇచ్చేందుకు మంత్రి ఒకే తెలిపారని వారు వివరించారు. మంత్రితో జరిగిన చర్చల్లో జేఏసీ నాయకులు డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ రఫూఫ్, నల్ల సోమ మల్లన్న, వట్టి మరియమ్మ, సత్యనారాయణ రెడ్డి, ఇందిరా శ్రీలక్ష్మీ, భూలక్ష్మి, ఆదిలక్ష్మి, మధుసూదన్ రెడ్డి, బైరపాక శ్రీనివాస్ , పిడుగు రాజేశ్, ఏ. అరుణ్ , క్రిస్టఫర్ తదితరులు పాల్గొన్నారు.

## అటవీ సంరక్షణ, తీవ్రవాద ప్రభావిత పాంతాల్లో అభివృద్ధిపై వర్క్‌షాపు



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

అటవీ సంరక్షణ, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమతుల్యత అనే అంశంపై అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఒక్కరోజు వర్క్‌షాపును నిర్వహించారు. తెలంగాణ అటవీ దళాల అధిపతి ఆర్.ఎం. డోబ్రియల్ దీన్ని ప్రారంభించారు. జీవవైవిధ్య సంస్థ సంచాలకులు ఈ.వెంకట్‌రెడ్డి ఇతర రాష్ట్రాల అధికారులకు స్వాగతం పలికారు. ముఖ్య అతిథి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రమేశ్ పాండే మాట్లాడుతూ..అటవీ సంరక్షణ చట్టానికి నియమ నిబంధనలు రూపొందించేందుకు ఈ వర్క్‌షాపు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీసీఎఫ్ డోబ్రియల్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ చట్టం-1980ని ఇటీవల సవరించిన నేపథ్యంలో కొత్తగా చట్టం అమలులో ఈ వర్క్‌షాపు దోహపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటవీ శాఖ ప్రాంతీయ కార్యాలయం(బెంగుళూరు) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి.సుబ్రమణ్యం మాట్లాడుతూ.. సవరించిన అటవీ సంరక్షణ చట్టం పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి ఈ కార్యశాల ఉపయోగపడుతుందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల అధికారులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపులో న్యాయ నిపుణులు డీవీఎస్ మూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ జి.వినీత్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయం(బెంగుళూరు) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎంకే శంభు సాంకేతిక అంశాలపై ప్రసంగించారు. అటవీ జీవ వైవిధ్య సంస్థ అధికారి సందీప్ ప్రాటీ వందన సమర్పణ చేశారు. ఈ వర్క్‌షాపులో అన్ని జిల్లాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

**నవతెలంగాణపై స్పందన**
**ఫోన్ చేయాల్సిన నంబరు : 9490099016**

పత్రికకు ప్రజలే మార్గదర్శకులు. నవతెలంగాణలో మీకు నచ్చిన, నచ్చని అంశాలను ఎప్పటికప్పుడు మా దృష్టికి తెస్తే.. పత్రికకు మరింత పదునుపెట్టే వీలుంటుంది. ఆదివారం మినహా ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటలవరకూ పత్రికపై మీ అభిప్రాయాలను 9490099016కు తెలియచేయవచ్చు. మీరు చెప్పేది స్పష్టంగా, సూటిగా, క్లుప్తంగా ఉండాలి. ఇప్పటికే చాలా మంది పంపుతున్న విమర్శలు, సూచనలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. వారందరికీ కృతజ్ఞతలు.

**అభిప్రాయాలు పంపదలిస్తే మా అడ్రస్ : స్పందన, నవతెలంగాణ తెలుగు డైలీ, ఎం.హెచ్ భవన్, ప్లాట్ నెం.21/1, ఆజామాబాద్, ఆర్టీసీ కళ్యాణ మండపం దగ్గర, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ - 20.**



**హైదరాబాద్‌లో.. బంగారం ధరలు (10 గ్రాములకు రూ.లలో)**

| | | | |
|---|---|---|---|
| 24 క్యారెట్లు | 59,840 | ▼ | 210 |
| 22 క్యారెట్లు | 54,850 | ▼ | 200 |
| కిలో వెండి | 79,000 | ▲ | 1000 |



**చికెన్ ధరలు హైదరాబాద్**
**బ్రాయిలర్ చికెన్**

| | |
|---|---|
| ఫారం రేటు | రూ. 122 |
| రిటైల్ (లైవ్) | రూ. 144 |
| స్కిన్‌తో | రూ. 209 |
| స్కిన్‌లెస్ | రూ. 238 |

# అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు

## కొనసాగుతున్న సమ్మె

- వర్షంలోనే భారీ ర్యాలీలు
- ఆహార పంపిణీని అడ్డుకున్న వర్కర్లు

నవతెలంగాణ- విలేకరులు

సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు కోసం అంగన్‌వాడీల ఉద్యోగులు, ఆయాలు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా శుక్రవారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. వర్షంలోనూ భారీ ర్యాలీలు తీవారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి సెంటర్ వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు. ఆహారం పంపిణీ చేయడానికి అధికారులు పోలీసుల సహాయంతో అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్, గండిపేట్ మండలాల అంగన్‌వాడీలు అక్కడికి చేరుకుని ఫుడ్ పంపిణీని అడ్డుకుని, సెంటర్ ఎదుట ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఫుడ్ పంపిణీని అధికారులు నిలిపివేయడంతో అంగన్‌వాడీలు ధర్నా విరమించారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల సమ్మెకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ మద్దతు తెలిపారు. బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్మికులు ధర్నా చేశారు.



వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండల కేంద్రంలో అంగన్‌వాడీలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్ మద్దతు తెలిపారు. కొడంగల్‌లో అంగన్‌వాడీల సమ్మెకు టీఎస్‌యూటీఎఫ్ బొంరాస్‌పేట మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ మద్దతు తెలిపారు.

అంగన్వాడీల సమ్మె డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించకపోతే సమాధి చేయడం ఖాయమని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్, ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్ స్టాండ్ సమీపంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద రెండ్రోజుల రిలే దీక్షలను ప్రారంభించారు. టేకులపల్లి, ఆళ్లపల్లి మండలాల్లో సమ్మె శిబిరాన్ని ఏజే.రమేష్ సందర్శించి మాట్లాడారు. ఇల్లందులో ప్రజాపంథా నాయకులు సంఘీభావం తెలిపారు. చర్లలో సీఐటీయూ నాయకులు సమ్మె శిబిరంలో కూర్చున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్‌బి గెస్ట్‌హౌస్ నుంచి భారీ ర్యాలీ తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం ముందు రిలే దీక్షలను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు ప్రారంభించారు. బల్మూరు మండల కేంద్రంలో అంగన్వాడీల సమ్మెకు గర్భిణులు, బాలింతలు సంఘీభావం తెలిపారు. నారాయణపేట జిల్లాలో వర్షంలోనే అంగన్వాడీలు, సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు.

నల్లగొండ జిల్లా హాలియా మండలంలో సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈసీఐఎల్ కేంద్రంలో సీఐటీయూ ఆఫీసు నుంచి ఈసీఐఎల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. అంగన్‌వాడీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ దీక్షను ప్రారంభించారు.

# బుజ్జగింపుల మంత్రాంగం

- మాజీ మంత్రి రాజయ్యకు రైతు సమన్వయ సమితి చైర్మెన్ పదవి
- స్టేషన్‌ఘన్‌పూర్ కడియంకే...
- మద్దతిస్తానన్న రాజయ్య
- రాజీయత్నాల్లో ప్రగతిభవన్ బిజీ బిజీ
- నేతలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్చలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అధికార బీఆర్‌ఎస్‌లో మంత్రాంగాలు, బుజ్జగింపుల పర్వాలు జోరందుకుంటున్నాయి. నేతల అలకలు, అసంతృప్తులు, అసమ్మతులను చల్లార్చేందుకు సీఎం కే చంద్రశేఖరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఇవే సీన్లు కొనసాగాయి. నేతల్ని ఇక్కడికే పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతు సమన్వయ సమితి చైర్మెన్ పదవి ఇస్తామని ఒప్పించినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ పదవిలో పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు. మంత్రి కేటీఆర్, పల్లా కలిసి రాజయ్యతో మాట్లాడి ఒప్పించినట్టు తెలిసింది. దానితో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ సీటు ఇస్తామనే హామీ కూడా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు మాజీ మంత్రి కడియం శ్రీహరిపై కారాలు మిరియాలు నూరిన రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కడియం శ్రీహరికి మద్దతు ఇస్తాననీ, ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఇక జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కూడా ప్రగతిభవన్‌కు పిలిచి, సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడారు. ఆయనకు టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు ఈ సీటు ఆశిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డిపై అనేక విమర్శలు, ఆరోపణలు చేసిన ముత్తిరెడ్డి ఎట్టకేలకు శాంతించారు. పల్లా గెలుపు కోసం కృషి చేస్తానని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చారు. దీంతో పల్లాకు జనగామ టిక్కెట్ ఖరారైంది. తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు ఏపూరి సోమన్న కూడా మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. తాను త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరతానని ఈ సందర్భంగా సోమన్న ప్రకటన చేశారు. ఇక మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తాను ఆపార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడానికంటే ముందే మైనంపల్లి మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తనకు మల్కాజ్‌గిరి, తన కొడుక్కి మెదక్ టిక్కెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఆయనకు మల్కాజ్‌గిరి టిక్కెట్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు తనకు ఆ టిక్కెట్ కూడా ఏమీ వద్దంటూ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. బీఆర్‌ఎస్ అసమ్మతి నేతల బుజ్జగింపుల కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రావణ్ తదితరులు మంత్రి కేటీఆర్‌కు సహాయకారులుగా వ్యవహరించారు.

# మోసం చేస్తే ఖబడ్దార్

(మొదటిపేజీ తరువాయి)

ఇందిరాపార్కువద్ద కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలనుంచి వేలాదిగా కల్లుగీత కార్మికులు తరలి వచ్చారు. కల్లుముంతలు, తాటికమ్మలు, మోకు ముస్తాదుతో.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ..దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ సభా ప్రాంగణానికి గుంపులు, గుంపులుగా చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ మాట్లాడుతూ గీత కార్మికులకు ఇచ్చిన హామీల విషయంలో బీఆర్‌ఎస్ సర్కార్ తీరు 'నోటితో దీవించి నొసటితో వెక్కిరించిన' చందంగా ఉందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ అధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ గీతన్నలపై వరాల జల్లు కురిపించారని గుర్తు చేశారు. వృత్తిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామనీ, ద్విచక్ర వాహనాలు ఇస్తామనీ, లిక్కర్ షాపుల్లో గౌడలకు ఇచ్చే 15 శాతం రిజర్వేషన్లు సొసైటీలకు ఇస్తామనీ, గీతన్న బీమా పథకం అమలు చేస్తామంటూ హామీ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. వాటిని ఎందుకు అమలు చేయటం లేదో కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామని గొప్పలకు పోయి.. బడ్జెట్ పత్రంలో మాత్రం రూ. 30 కోట్లు మాత్రమే చూపించారన్నారు. ఇది గీత కార్మికులను మోసం చేయటం కాదా? అని ప్రశ్నించారు. బడ్జెట్ పెట్టి ఆరు నెల్లవుతున్నా ఇప్పటికి ఒక్క రూపాయికి కూడా ఖర్చు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌కు తగిన బడ్జెట్ కేటాయించకుండా, వృత్తిలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోకుండా మాటలతో కాలం గడపాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

రాష్ట్రంలో కల్లు గీస్తున్న గీత కార్మికుల బతుకులకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి క్రమంలో వందలాది మంది చనిపోతున్నారని చెప్పారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు 18 డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో గీతకార్మిక సొసైటీలకు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్ల కన్ను పడటంతో అవి అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఆయా సొసైటీల పరిధిలో ఉన్న భూములకు ప్రభుత్వమే రక్షణ కోసం. కంచెలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లారి గోవిందు, వి.వెంకటనర్సయ్య, గౌని వెంకన్న, బాల్నె వెంకటమల్లయ్య, బాలగాని జయరాములు కార్యదర్శులు యస్. రమేష్ గౌడ్, చౌగాని సీతరాములు, బూడిద గోపి, బండకింది అరుణ్, గాలి అంజయ్య తదితరులు మాట్లాడారు.

# పెండింగ్ ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

- సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలల యాజమాన్యాలు
- స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి రూ.5,177 కోట్లు : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు
- రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ 'ఫీజు దీక్ష'




నవతెలంగాణ-కాప్రా/ విలేకరులు

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 'ఫీజు దీక్ష' చేపట్టారు. అందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ అంబేద్కర్ చౌరస్తాలో ఫీజు దీక్షను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాథోడ్ సంతోష్ ప్రారంభించారు. అనంతరం దీక్ష ముగింపులో టి.నాగరాజు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దాదాపు రూ. 5,177 కోట్లను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. నాలుగు డిమాండ్లపై రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల దీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. బడుగు బలహీన తరగతుల విద్యార్థుల కోసం అడిగింది ఇస్తామని చెప్పి కేసీఆర్ సర్కార్ మోసం చేసిందన్నారు. చదువు పూర్తయినా విద్యార్థుల సర్టిఫికెట్లను కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఇవ్వడం లేదని, ఫీజు డబ్బులు మొత్తం కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల్లో సర్టిఫికెట్లను వెంటనే విద్యార్థులకు ఇచ్చేటట్టు జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులను దీక్ష విరమింపజేశారు. డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పరాల నరేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్ర అశోక్, జె.చంద్రశేఖర్ ఫీజు దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఫీజుల దీక్షకు దాదాపు పది కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, అరుణ్, నాయకులు భగత్, కార్తిక్, శివ, శ్యామ్, అనిల్, శివ, భాస్కర్, రామ్ చరణ్ పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫీజు దీక్షలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాయికాడి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,177 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. వీరి దీక్షకు డీవైఎఫ్ఐ, ఎమ్మార్పీఎస్ సంఘాలు మద్దతు తెలిపాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ దగ్గర ఎస్ఎఫ్ఐ నాయకులు ఫీజు దీక్ష నిర్వహించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ దీక్షకు పీడీఎస్‌యూ నాయకులు మారుతీ, సీతారాం, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు సురేష్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ మద్దతు తెలిపారు.

ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్ ఎదుట టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుదేవరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం రాజేందర్ మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా స్కాలర్‌షిప్ పెంచాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్, నాయకులు సునీల్ సంఘీభావం తెలిపారు. హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ వద్ద, జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఫీజు దీక్ష చేపట్టారు.

## బిల్లు గొప్పదే...అమలుచేసే ఉద్దేశం కేంద్రానికే లేదు

(మొదటిపేజీ తరువాయి)

ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా ఎవరికీ తెలియదని చెప్పారు. కులగణన వంటి డిమాండ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయసభల ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ గతంలో చేసిన జనాభా గణాంకాల వివరాలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని, ఓబీసీలు, ఇతర బలహీన వర్గాల జనాభాను నిర్ధారించేందుకు తాజా కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉందని, అయితే ఏ తేదీ నాటికి అమలు చేస్తారనే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన వంటివి జరగాలంటూ రెండు క్లాజ్‌లు ఉన్నాయని చెప్పారు. ఈ రెండింటికీ ఏండ్లు పడుతుందన్నారు. ఈ రెండు క్లాజ్‌లను (జనగణన, డీలిమిటేషన్) తొలగించి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని, భారతదేశ మహిళల తెలివితేటలను అవమానించవద్దని సూచించారు. "ఈరోజు నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇదేమంత కష్టమైన పని కాదు. కానీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. ఇది కేవలం సమస్యలను పక్కదారి పట్టించే ఎత్తుగడ" అని రాహుల్ ఆరోపించారు. ఓసీసీ జనగణన గురించి, భారత ప్రభుత్వంలో ఓసీలకు తగినంత ప్రాధాన్యం లేకపోవడాన్ని పార్లమెంటులో తాను లేవనెత్తానని అన్నారు. 90 మంది సెక్రటరీల్లో ముగ్గురే ఓబీసీలు ఉన్నారని అన్నారు. ప్రధాని ప్రతిరోజూ ఓబీసీల గురించి మాట్లాడతారని, కానీ వారికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు.

# బీఆర్‌ఎస్‌కు మైనంపల్లి గుడ్‌బై

(మొదటిపేజీ తరువాయి)

మైనంపల్లి తనతో పాటు కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్ కేటాయించగా.. రోహిత్‌కు మాత్రం నిరాకరించారు. ఈ పరిణామాలతో మైనంపల్లి హనుమంతరావు రగిలిపోయారు. తన కొడుక్కి టికెట్ రాకుండా చేశారంటూ మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని బీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, మైనంపల్లి ప్లేస్‌లో మల్కాజిగిరిలో మరొకరికి అవకాశం ఇస్తుందని ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవీ ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పిన మైనంపల్లి.. మల్కాజిగిరి ప్రజలకు అండగా ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకూ ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

**26న కాంగ్రెస్‌లోకి..!**

మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తండ్రీకొడుకులిద్దరికీ ఆ పార్టీ టికెట్ ఆఫర్ చేసిందని.. దీంతో మైనంపల్లి త్వరలోనే బీఆర్‌ఎస్‌ను వీడుతారంటూ ఊహాగానాలు వచ్చాయి. చివరకు కార్యకర్తలు, అనుచరుల సూచన మేరకు బీఆర్‌ఎస్‌ను వీడాలనే మైనంపల్లి నిర్ణయించుకున్నారు. ఈనెల 17వ తేదీన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్‌లో చేరాల్సి ఉన్నా.. చేరలేదు. సీఎం కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూసిన మైనంపల్లికి దాదాపు వారం రోజులు గడిచినా పిలుపు రాలేదు. దీంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.,సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు.

## భారత్‌లో క్షీణిస్తున్న హక్కుల పరిస్థితి

(మొదటిపేజీ తరువాయి)

వ్యాఖ్యలు చేశారు. "భారత్ ప్రపంచంలో దురాగతాల ప్రధాన ఉత్పాదక దేశాలలో ఒకటిగా మారే ప్రమాదం ఉన్నది. ప్రధానంగా మతపరంగా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఉల్లంఘనలు, దుర్వినియోగాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఇవి అస్థిరత, దౌర్జన్యాలు, హింస ప్రధాన జనరేటర్లు. ఇది కేవలం వ్యక్తి లేదా స్థానికమైనది కాదు. ఇది క్రమబద్ధమైనది, మతపరమైన జాతీయవాదానికి ప్రతిబింబం" అని తెలిపారు. యూఎన్ ప్రత్యేక ప్రతినిధి మణిపూర్ ఘటనను చాలాసార్లు గుర్తు చేశారు. మే 4న జరిగిన ఒక సంఘటనపై వైరల్ అయిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేసిన విషయం విదితమే. "ఈ వీడియో అంతర్జాతీయ దృష్టికి వచ్చే వరకు అధికారుల నుంచి చర్యలు నిష్క్రియాత్మకంగా ఉన్నాయి" అని అతను చెప్పాడు. 2014 నుంచి 2018 మధ్య మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలు 786 శాతం పెరిగాయని అతను ఒక అధ్యయనాన్ని ఉదహరించాడు. అసోంలో ఎన్నార్సీ, జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించారు.

## మహిళలకు రిజర్వయితే ఖమ్మం సీటు త్యాగం

- ప్రభావితం చేయగల మహిళలకు చాన్స్ : మంత్రి పువ్వాడ

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

వచ్చే ఎన్నికల్లో మహిళలకు ఖమ్మం సీటు రిజర్వ్ అయితే తాను వారికి ఇచ్చేందుకు సిద్ధమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. అలా అని తన భార్యనో, కోడలినో పోటీలో నిలపనని స్పష్టంచేశారు. ప్రభావితం చేయగల మహిళలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలనేది తన భావనగా చెప్పుకొచ్చారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం గృహలక్ష్మి, జీవో 58 ఇండ్ల పట్టాల పంపిణీ సందర్భంగా పువ్వాడ మాట్లాడారు. చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా అక్కచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆకాశంలో సగం.. సమాజంలో సగమన్నారు. ఇంతకాలం కొట్లాడిన తర్వాతైనా మహిళలకు రిజర్వేషన్ కల్పించడం హర్షనీయమని తెలిపారు. ఖమ్మం సీటు వచ్చేసారి మహిళలకు రిజర్వేషన్ అయితే సంతోషించే వాళ్లలో తాను ముందుంటానన్నారు. అలా అని తన ఇంట్లో నుంచి తన భార్య, కోడలునో పోటీ పెట్టనని హామీ ఇస్తున్నట్టు ప్రకటించారు. సమాజంలో ప్రభావితం చేయగలిగిన మహిళలకు పోటీ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు. తానూ కేటీఆర్ బాటలోనే సీటు త్యాగం చేసేందుకు సిద్ధమన్నారు.

# టార్గెట్ అధికారమే

(మొదటిపేజీ తరువాయి)

ముఖ్యమైనది. ప్రస్తుత సంవత్సరంలో ఈ కార్యక్రమానికి మొత్తం బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,628.85 కోట్ల నుంచి అధికంగా రూ. 8,000 కోట్లకు పెంచింది. ఈ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో కనీసం 18 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మహిళలకు ఉద్దేశించిన అనేక పథకాల్లో ఈ పథకం ఒకటిగా ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.4 కోట్ల మంది ఓటర్లలో 2.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే, 12వ తరగతి టాపర్‌లకు ఉచిత స్కూటర్లు, స్టైపండ్‌తో యువకులకు వత్తి శిక్షణా కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వం వరుసగా రూ.135 కోట్లు, రూ.1,000 కోట్లు కేటాయించింది. వీటితో పాటు ఇతర ఉచిత, సంక్షేమ పథకాలకు అధికార పార్టీ హామీలిచ్చింది.

**రాజస్థాన్‌లో ఫోన్‌లు, ఎల్పీజీ సిలిండర్లు, విద్యుత్**

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ హామీల ప్రకటనతో ముందుకెళ్తున్నది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉచిత మొబైల్ ఫోన్‌ల నుంచి ఎల్పీజీ, విద్యుత్‌పై సబ్సిడీల వరకు సంక్షేమ పథకాల శ్రేణిపై ఎక్కువ దృష్టిని సారించారు. గత కొన్ని నెలలుగా ప్రకటించబడిన ఈ కార్యక్రమాలతో రాష్ట్ర ఖజానాపై రూ. 12,700 కోట్ల భారం పడనున్నదని అంచనా. అదనంగా, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యావంతులైన పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాలను స్థాపించడంలో ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో యువ ఉద్యం యోజన కోసం రూ.100 కోట్లు కేటాయించారు.

**అత్యధిక వ్యయంతో అగ్రస్థానంలో తెలంగాణ**

దేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ సర్కారు అనేక రకాల ఉచితాలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతు బంధు ద్వారా రైతులకు, కేసీఆర్ కిట్ ద్వారా తల్లులు, నవజాత శిశువులకు ఆర్థిక సహాయం వంటివి రాష్ట్ర సర్కారు అమలు చేసింది.

అలాగే, నిరుపేదలకు డబుల్‌బెడ్రూమ్ ఇండ్లను ప్రకటించింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాల వధువులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది.ఇక, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఆసరా పెన్షన్ కార్యక్రమం కింద ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది.

2023-24 బడ్జెట్‌లో, రైతు బంధుకు రూ. 15,075 కోట్లు, దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కోసం రూ. 7,890 కోట్ల కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు రూ.3,210 కోట్లు కేటాయించారు. అదనంగా, పెన్షన్ పంపిణీకి రూ.12,000 కోట్లు, రైతుల రుణమాఫీ కోసం రూ.6,385.20 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.

అంతేకాదు, మహిళా ఓటర్లు, మైనార్టీ వర్గాలను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికల సంవత్సరంలో మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉన్న మతపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించేందుకు రూ.400 కోట్లు కేటాయించింది. సంప్రదాయ చేతివృత్తులకు చెందిన వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు మరో రూ.400 కోట్లు కేటాయింపులు చేసింది. గృహలక్ష్మి పథకం కూడా ప్రకటించింది.

తెలంగాణలో దాదాపు 55 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో దళితులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో 19 ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఇక మైనారిటీలు రాష్ట్ర ఓటర్లలో 12.5 శాతం ఉన్నారు. 30 అసెంబ్లీ నియోజకవర్గాలపై వారు ప్రభావం చూపనున్నారు. తెలంగాణ ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు.

**ఛత్తీస్‌గఢ్‌లో తక్కువ ఖర్చు**

నాలుగు రాష్ట్రాలలో, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పథకాలపై రూ.638 కోట్ల నిరాడంబరమైన వ్యయంతో వెనుకంజలో ఉంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఈ వ్యయంలో గణనీయమైన భాగాన్ని నిరుద్యోగ భృతి కార్యక్రమానికి కేటాయించింది. యువతకు నెలకు రూ. 2,500 అందించే ఈ కార్యక్రమానికి జరిపిన బడ్జెట్ కేటాయింపు రూ. 250 కోట్లుగా ఉన్నది.

అలాగే, కొత్త గృహనిర్మాణ పథకం, గ్రామీణ ఆవాస్ న్యాయ్ యోజన (గ్రామీణ గృహనిర్మాణ పథకం) కోసం రూ.100 కోట్లు కేటాయించింది. 2022-23 బడ్జెట్‌లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద గ్రాంట్‌ను రూ. 25,000 నుంచి రూ. 50,000కి పెంచింది. రాష్ట్ర ఖజానాపై దీని భారం రూ. 89 కోట్లు. ఇంకా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు నెలవారీ గౌరవ వేతనం రూ.6,500, రూ.3,250 నుంచి రూ.10,000, రూ.5,000లకు పెరిగింది. ఈ మార్పులకు అనుగుణంగా రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది.

**మిజోరంలో కానరాని ఎన్నికల వాగ్దానాలు**

మిగతా నాలుగు రాష్ట్రాలకు విరుద్ధంగా ఈశాన్య రాష్ట్రం మిజోరం నిలిచింది. అక్కడ ఇలాంటి ఎన్నికల వాగ్దానాలు, పథకాలు ఏవీ కానరాలేదు. ఇక్కడ ఎంఎన్ఎఫ్ అధికారంలో ఉన్నది. సీఎం జోరమ్‌తంగా నాలుగోసారి పదవిని చేపట్టాలని చూస్తున్నారు.

# అక్టోబర్ 2 నుంచి మళ్లీ సమ్మెలోకి జీపీ కార్మికులు

- అప్పటిలోగా మంత్రి ఎర్రబెల్లి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
- సమ్మె డిమాండ్లు, మంత్రి హామీలపై దశలవారీగా పోరాటం: పాలడుగు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

గ్రామపంచాయతీ కార్మికులకు చర్చల సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ వచ్చే నెల రెండో తేదీ నుంచి మళ్లీ జీపీ కార్మికులు సమ్మెలోకి వెళ్లబోతున్నట్టు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ పాలడుగు భాస్కర్ ప్రకటించారు. ఇప్పటికే సమ్మె నోటీసును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అందజేశామని తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 34 రోజుల సమ్మె సందర్భంగా కారోబార్, బిల్‌కలెక్టర్లు, గుమాస్తాలను సహాయకార్యదర్శులుగా నియమిస్తామనీ, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, 8 గంటల సెలవు, వారాంతపు, పండుగ సెలవులు తదితర కోర్కెలను సమ్మె విరమిస్తే వెంటనే నెరవేరుస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. మల్టీపర్పస్ విధానం రద్దు, ఆర్థికంతో ముడిపడిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని కూడా హామీనిచ్చారని తెలిపారు. మంత్రి హామీతో సమ్మె విరమించి 45 రోజుల దాటినా ఉలుకూపలుకూ లేదని విమర్శించారు. ప్రధాన డిమాండ్లను పరిష్కరించకుండా చావుఖర్చులు, ఇన్సూరెన్స్ సర్క్యులర్‌లు జారీ చేసి చేతులు దులుపుకోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మల్టీపర్పస్ విధానం రద్దు, పర్మినెంట్, వేతనాల పెంపు, మున్సిపాల్టీ సిబ్బందితో సమానంగా వేతనాలివ్వడం, రెండో పీఆర్సీ పరిధిలోకి జీపీ కార్మికులను తీసుకురావడం, కారోబార్లు, బిల్‌కలెక్టర్లు, గుమాస్తాలకు స్పెషల్ స్టేషన్ కల్పిస్తూ పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. వీటిపై దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామనీ, అప్పటికీ ప్రభుత్వం ముందుకు రాకపోతే అక్టోబర్ రెండో తేదీ నుంచి తిరిగి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.

## నేడు పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన



**నవతెలంగాణ- చైతన్యపురి**

మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ తెలిపారు. టెలిఫోన్ కాలనీ జ్ఞాన సరస్వతి దేవాలయం పక్కన కాలనీ స్థలంలో దాదాపు రూ.36 లక్షలతో టెలిఫోన్ కాలనీ అసోసియేషన్ మహిళా భవన్ పనులు, రామకృష్ణాపురం కాలనీ పార్కులో దాదాపు రూ.13 లక్షలతో ఓపెన్ జిమ్, చిత్రా లేఔట్ కాలనీలో రూ .89 లక్షలతో బీటీ రోడ్లు, రూ.11 లక్షలతో డివైడర్ సుందరీకరణ, రూ.8 లక్షలతో పార్క్ డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

## ఎమ్మెల్సీ కవితను కలిసిన అనితా నాయక్



**నవతెలంగాణ - సంతోష్ నగర్**

లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందడం హర్షణీయమని హైదరాబాద్ మలక్‌పేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంగోత్ అనితా నాయక్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా అనితా నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితల చొరవతోనే మహిళా బిల్లు ఆమోదం అయిందని అన్నారు.

## కేసీఆర్ హయాంలోనే ఆలయాలకు పునర్దశ



- మంత్రి సబితా ఇంద్రారెడ్డి

**నవతెలంగాణ -చైతన్యపురి**

సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణలోని దేవాలయాలకు పునర్దశ వచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ చిత్రా లే ఔట్‌లో ఆలయ నిర్మాణం కోసం స్థలం, అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించినందుకు డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు. అనంతరం నగేష్ మాట్లాడుతూ చిత్రా లేఔట్ కాలనీలో బీటీ రోడ్ల కోసం రూ.90 లక్షలు, డివైడర్ మీద గ్రిల్ పనుల కోసం రూ.11 లక్షలు, పార్కులో సుందరీకరణ నిమిత్తం రూ.8లక్షలు, కాలనీలో ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించినందుకు గాను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. ఆయన వెంట గౌరవ అధ్యక్షులు రేగట్టే సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోదా కృష్ణారెడ్డి, సలహాదారులు మర్రి సత్యనారాయణ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రాఘవరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్, కిషోర్ రెడ్డి, శరత్, రామచందర్ రావు, నాగేంద్రయ్య, దివాకర్ రావు, నర్సింగరావు, నరేందర్, సత్యనారాయణ, స్వామి రావు, చెర్లకోల సుధాకర్ రెడ్డి, గుప్తా, ఉదయ్ శంకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రకాష్, తిరుపతి రావు, అంజయ్య పాల్గొన్నారు.

## మహిళా ఆర్థికాభివృద్ధికి సకాలంలో రుణాలు అందించాలి

- ఆటోలో చెత్తను ఎందుకు వేయడం లేదో పరిశీలించాలి
- జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్



**నవతెలంగాణ-సిటీబ్యూరో**

నగరంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా రుణాలు అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శుక్రవారం అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నగరంలో అమలు చేస్తున్న పథకాలపై కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్‌లో మహిళా సంఘాలు నిర్మాణాత్మక సహజంగా అందించే విధంగా కషి చేయాలన్నారు. నగరంలో పలు కాలనీలలో ఇంటి చెత్తను ఇష్టానుసారంగా పడేయకుండా స్వచ్ఛ ఆటోలో వేసే విధంగా స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ప్రతి నిధులు వారి వారి సంఘ సభ్యులు స్వచ్ఛ ఆటోకు చేతను అందిస్తున్నారో లేదో పరిశీలన చేయాలని.. అందించకపోతే అసలు వారు ఎందుకు ఆటోలో ఇంటి చెత్తో వేయడం లేదో పరిశీలన చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి చెత్తను గార్బేజ్ పాయింట్ వద్ద గాని, ఇంకొక చోట గాని ఇష్టానుసారంగా వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి అధికంగా అందించాలన్నారు. ఎస్.హెచ్.జీ నెలవారి సమావేశంలో ప్రభుత్వ పథకాల గురించి చర్చించుకోవాలన్నారు. ఫైనాన్షియల్ విషయాలు కూడా చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మహిళా ఆర్థిక స్వావలంబనకు బ్యాంక్ లింకేజ్ ఆర్థిక సహాయం అందించాలన్నారు. స్ట్రీట్ వెండర్‌లకు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు అందించాలని వారికి ఐ.డి కార్డులు జారీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు రుణాలు మంజూరు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఓటు హక్కు లేని వారికి ఓటరుగా నమోదు చేయించి ఓటు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రా రెడ్డి, పీ.డీ. సౌజన్య, విజయలక్ష్మి, పీ.ఓలు తదితరులు పాల్గొన్నారు.

## దానకిశోర్‌ను కలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి



**నవతెలంగాణ - ఎల్బీనగర్**

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 62 కిలోమీటర్ల మేర నూతన వాటర్ పైప్ లైన్స్ మంజూరైనట్టు తెలిపారు. మరో 19 కిలోమీటర్ల మేర అదనంగా వాటర్ లైన్స్ మంజూరు చేస్తే శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని ఇండ్ల వారికి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అలాగే నూతన యూజీడీ లైన్స్ కూడా మంజూరు చేయాలని కోరారు. దానిలో భాగంగా దానకిశోర్ నూతన యూజీడీ లైన్స్ కోసం దాదాపు 16 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. 19 కిలోమీటర్ల నూతన వాటర్ లైన్స్ కూడా మంజూరు చేస్తామని దానకిశోర్ హామీ ఇచ్చారన్నారు. అంతేకాదు ఎల్బీనగర్ సర్కిల్ వాటర్ వర్క్స్ 10ఏ మేనేజర్ బలరాంరాజు, వారి సిబ్బంది 19 కిలోమీటర్ల మేర నూతన పైప్ లైన్స్ పనుల కోసం టెండర్లు వేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

## గణిత శాస్త్రాన్ని ఇష్టంగా నేర్చుకోవాలి



**మ్యాథమెటిషియన్ చంద్రయ్య**

**నవతెలంగాణ - మీర్ పేట్**

గణిత శాస్త్రాన్ని కష్టంతో కాకుండా ఇష్టంతో నేర్చుకోవాలని మ్యాథమెటిషియన్ గణితావధాని చంద్రయ్య అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని సిల్వర్ డ్రాప్, నాగార్జున కాన్సెప్ట్ పాఠశాలల్లో గణిత శాస్త్రాన్ని విద్యార్థులకు సులభమైన పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి అనే అంశంపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణిత శాస్త్రం అనగానే విద్యార్థులు భయంతో ఆందోళన చెంది లెక్కలను సరిగా చేయరన్నారు. గణిత శాస్త్రాన్ని ఇష్టంగా అర్థం చేసుకుంటే ఇతర సబ్జెక్ట్స్ కంటే చాలా తొందరగా అర్థమవుతుందని వివరించారు. గణిత శాస్త్రంలోని కొన్ని సూత్రాలను సులభతరంగా ఎలా నేర్చుకోవాలో విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు టి. కిషోర్, వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

## మాజీ హెూంగార్డు హత్య కేసులో 8 మంది అరెస్ట్



**నవతెలంగాణ - సంతోష్ నగర్**

మాజీ హెూంగార్డు హత్య కేసులో 8 మంది నిందితులను ఐఎస్ సదన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వివరాలను సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్.రూపేష్, అడిషనల్ డీసీపీ జి.మనోహర్, సంతోష్ నగర్ ఏసీపీ మహమ్మద్ గౌస్, ఐఎస్ సదన్ ఇన్ స్పెక్టర్ ఎస్.మల్లేష్ వెల్లడించారు. మహ్మద్ అఫ్జల్ కుమారుడు మాజీ హెూంగార్డు మహ్మద్ రిజ్వాన్..సంతోష్ నగర్ భానునగర్‌లో నివాసముంటున్నాడు. అయితే రిజ్వాన్ హకీంపేట్ ఎస్ఎస్ఎఫ్ కాలనీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సలీం వద్ద అవసరాల నిమిత్తం రూ.33లక్షలను అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు రిజ్వాన్ తిరిగి ఇవ్వకపోవడంతో ఈ విషయమై సలీం మల్లేపల్లికి చెందిన తన బావ(ఆటో డీలర్ వ్యాపారి) ఖాజా నయీముద్దీన్, నాంపల్లి లక్ష్మీనగర్ కు చెందిన మేనల్లుడు (రౌడీ షీటర్) ఖాజా ఫరీదుద్దీన్ ఖాద్రీ అలియాస్ చోర్ ఫరీద్ లకు చెప్పాడు. దీంతో వారు ఈ నెల 11న సలీం కారులో మహ్మద్ రిజ్వాన్ ను కిడ్నాప్ చేసి నాంపల్లి బజార్ లోని కార్యాలయంలో ఉంచారు. అక్కడ రిజ్వాన్‌ను కాజా ఫరీదుద్దీన్ ఖాద్రీతో పాటు లక్డికపూల్‌కు చెందిన మహమ్మద్ ఫహద్ ఖాన్, మల్లేపల్లికి చెందిన డప్పుల హరిప్రసాద్ అలియాస్ బబ్లూ, టౌలిచౌకికి చెందిన గులాం మహమ్మద్ ఖాన్ అలియాస్ షాహీద్, సలాహుద్దీన్ డబ్బులు తిరిగి చెల్లించాలని కొట్టారు. అనంతరం రిజ్వాన్ ను మహ్మద్ ఫహద్ ఖాన్‌కు చెందిన నాంపల్లిలోని మొఘల్ మాస్కోట్ అపార్ట్ మెంట్ సెల్లార్‌కు తీసుకెళ్లారు. సలీం ఫోన్ ద్వారా టౌలిచౌకి హకీంపేట కుంటకు చెందిన మహ్మద్ అబ్దుల్ రెహమాన్, మ హ్మద్ అక్బర్ హుస్సేన్‌లను పిలిపించారు.

ఈ నెల 13న మహహ్మద్ నయీముద్దీన్ రిజ్వాన్ తండ్రి అఫ్జల్ కు కాల్ చేసి అప్పు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అఫ్జల్ ఫోన్ పే ద్వారా రూ.1లక్ష, మరోసారి రూ.1లక్ష రూపాయలను నవీన్ గౌడ్ ఫోన్ కు చేశాడు. మిగతా డబ్బులను తర్వాత చెల్లిస్తానని చెప్పడంతో రిజ్వాన్ ను వదిలేశారు. రిజ్వాన్ గాయాలతో ఉండడంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆపత్రిలో చికిత్స పొందుతూ రిజ్వాన్ ఈ నెల 18న మృతి చెందాడు. రిజ్వాన్ తండ్రి మహ్మ ద్ అఫ్జల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సలాహుద్దీన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

## ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దీక్ష




**నవతెలంగాణ - హయత్‌నగర్**

తెలంగాణలో విద్యార్థులకు స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లో శుక్రవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు బూర్గుల ప్రభాకర్ ఈ దీక్షను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,771 వేల కోట్ల రూపాయల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉందన్నారు. వాటిని విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపించడానికి ఎస్ఎఫ్ఐ పూనుకుంటుందని హెచ్చరించారు. ఈ దీక్షలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి గుండె శివకుమార్, అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి వంశీ, సభ్యులు వేణు, సాయి, చంటి, మ హేష్ తదితరులు పాల్గొన్నారు.

## సిటీ కళాశాలలో
## అతిథి అధ్యాపకులకు ఆహ్వానం

**నవతెలంగాణ- ధూల్‌పేట్**

ప్రభుత్వ సిటీ కళాశాల(అటానమస్)లో 2023-24 సంవత్సరానికి గాను బయో టెక్నాలజీ (1), ఆర్థిక శాస్త్ర విభాగంలో (2) తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ ఆచార్య.పి.బాల భాస్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు పీజీలో 55 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు సిటీ కళాశాలలో హాజరు కావాలన్నారు. పీహెచ్‌డీ, యం.ఫిల్, నెట్, స్లెట్ వంటి అదనపు అర్హతలతో పాటు బోధనానుభావం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

## 'ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం'



**నవతెలంగాణ - అబ్దుల్లాపూర్ మెట్**

తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పెద్ద అంబర్ పేట మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏడు రోజులుగా శాంతియుత సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నెల 25 నుంచి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5: 30 వరకు నివవధిక సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా చాలిచాలనీ జీతాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.

## హైదరాబాద్‌కు విస్తరించిన అడెల్ఫీ విశ్వవిద్యాలయం

- 2023 ఫాల్ సీజన్‌కు విద్యార్థులకు స్వాగతం
- యూనివర్సిటీ హబ్‌తో భాగస్వామ్యం



**నవతెలంగాణ - సిటీబ్యూరో**

అమెరికాలో న్యూయార్క్ నగరానికి చెందిన, 125 ఏండ్లకు పైగా విశేషమైన వారసత్వం గల అడెల్ఫీ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుంచి విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. నగరంలోని ఆదిత్య పార్క్ హెూటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అడెల్ఫీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ డెబోరా హంట్ మాట్లాడుతూ "మా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల ఉన్నత విద్యకు దిక్సూచిగా ఉంది. హైదరాబాద్‌కు కూడా మా పరిధిని విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. మా వైవిధ్యమైన గ్లోబల్ స్టూడెంట్ బాడీ మా ప్రాంగణాన్ని సుసంపన్నం చేస్తుంది. అది మేం అందించే విద్య నాణ్యతను పెంచుతుంది. అమెరికాలో వ్యాపారం, సాంకేతిక ఆవిష్కరణల్లో న్యూయార్క్ నగరం ముందంజలో ఉంది. సమూల మార్పులతో కూడిన విద్యాప్రయాణంలో భాగంగా ఈ డైనమిక్ ఎకనమిక్ హబ్‌లో విద్యార్థులను నిమగ్నం చేయడం మాకు సంతోషంగా ఉంది. మా కోర్సులు విద్యార్థుల అవసరాలను తీర్చేలా రూపొందించాం. అదే సమయంలో మా ప్రపంచ బాధ్యతను అవి నొక్కి చెబుతాయి. ఇప్పుడు, భవిష్యత్‌లో మా విద్యార్థులకు ఉత్తేజకరమైన కెరీర్ అవకాశాలకు తలుపులు తెరిచే అత్యంత డిమాండ్ ఉన్న కోర్సులు అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం" అని తెలిపారు.

## కుత్బుల్లాపూర్‌లో సోలార్ వెలుగులు



**నవతెలంగాణ - అబ్దుల్లాపూర్ మెట్**

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కుత్బుల్లాపూర్ గ్రామంలో విర్బాట్ యానిమల్ హెల్త్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ముందుకు వచ్చి గ్రామస్తులకు 25 సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సర్పంచ్ ముద్దం స్వరూప వీరస్వామి సోలార్ వీధి దీపాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విర్బాట్ కంపెనీ ముందుకొచ్చి గ్రామస్తులకు వీధి దీపాలు అందించడం శుభ పరిణామం అని హర్షం వ్యక్తం చేశారు.

సోలార్ వీధి దీపాల వలన కొంత మేరకు విద్యుత్ ఆదా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అనంతరం గ్రామస్తుల తరపున కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దిలీప్ కుమార్, సిరార్థోథిక్, అనిల్, కైలాష్, వెంకటేష్, సంతోష్, ఎంపీటీసీ భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్ యువ నాయకులు ముద్దం వెంకటేష్ యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

## ఘనంగా సునీత రెడ్డి జన్మదిన వేడుకలు



**నవతెలంగాణ - చైతన్యపురి**

మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీత రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం నియోజకవర్గం బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు కానుగుల బాలుశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో నరేష్ మహరాజ్, వెంకట శివ, రమేష్, హేమంత్, బాలు గౌడ్, అనిల్ పాల్గొన్నారు.

## ప్రపంచ పర్యాటక దినోత్సవ పోస్టర్ విడుదల




**నవతెలంగాణ - ధూల్ పేట్**


ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సిటీ కళాశాల కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగం ఈ నెల 25 నుండి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాల భాస్కర్ తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ మూడు రోజులలో హైదరాబాద్‌లోని కళాశాలల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ, రంగోలి, మెహందీ, ఫుడ్ ఫెస్టివల్, జానపద, గిరిజన నృత్యాలు, క్విజ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. తమ కళాశాల నుండి బీబీఏ టూరిజం, ట్రావెల్ మేనేజ్ మెంట్ కోర్సు అందిస్తున్నామని, గతంలో ఈ డిపార్ట్మెంట్ మూడుసార్లు అవార్డు అందుకుందని గుర్తుచేశారు. పోస్టర్ విడుదల చేసిన వారిలో డాక్టర్.జయ కాగడా, డాక్టర్.రవీంద్ర బాబు, డాక్టర్.జె.నీరజ, మెర్సీ మార్గరెట్, ఇఫతున్నీసా తదితరులు ఉన్నారు.

## అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని ధర్నా




**నవతెలంగాణ - బడంగ్ పేట్**

అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు కీసర నర్సిరెడ్డి, జిల్లా నాయకులు ఎరువుల నర్సింహులు మాట్లాడుతూ ఈ నెల 11 నుండి అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మె చేస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తక్షణమే మొండి వైఖరి విడనాడి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ అధికారులు వేధించడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ చర్యలను ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి ఎల్లయ్య, కేవీపీఎస్ నాయకులు భీమనపల్లి కనకయ్య, లాట్ల లక్ష్మణ్, గంగా సుకన్య, కుమారి రేణుక, నీలమణి, గౌరీ, సత్తెమ్మ, జానకమ్మ, సరిత, కల్పన పాల్గొన్నారు.



ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంపై నిలిచిన వర్షపు నీరు..స్లాబ్ దెబ్బతింటుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిలిచిన వర్షపు నీటిని తొలగించి.. కార్యాలయ బిల్డింగ్‌ను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
నవతెలంగాణ -ఎల్బీనగర్

## సాంఘీక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ హనర్స్‌లో ప్రవేశాలు ప్రారంభం



**నవతెలంగాణ-శామీర్‌పేట**

మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల (జగద్గిరిగుట్ట)లో డిగ్రీలో ఈ సంవత్సరం నుంచి నూతన కోర్సు బీఎస్సీ హనర్స్ (నాలుగు సంవత్సరాల కంప్యూటర్ సైన్స్ కోర్సు)ను ప్రవేశపెడుతున్నామని, 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు ప్రారంభం అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇస్రత్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల ఇంటర్మీడియట్ (ఎంపీసీ) పూర్తి చేసిన విద్యార్థులు దోస్తు రిజిస్ట్రేషన్ నెంబరు, తమ ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకుని వచ్చి కళాశాలలో సంప్రదించాలని ఆమె కోరారు.

## యూజీడీ అధికారులతో కార్పొరేటర్ సమావేశం



**నవతెలంగాణ-కాప్రా**

చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలోని యూజీడీ,వాటర్ వర్క్స్ సమస్యలపై అధికారులు డీజీఎం సతీష్, ఏఈ రోహిత్‌లతో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ శుక్రవారం సమావేశ మయ్యారు. పెండింగ్ లో ఉన్న పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్ సూచించారు.

# ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి



- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
- జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమావేశం

**నవతెలంగాణ-కీసర**

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలకై అధికారులందరూ సిద్ధంగా ఉండాలని ఈ విషయంలో సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కీసర మండలం బోగారం గ్రామం లో ని హెూలీమేరీ ఇంజినీరింగ్ కాలేజీలో జిల్లాకు చెందిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వోలు), రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), 16 మంది జిల్లా నోడల్ ఆఫీసర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అధికారులు ఎన్నికలకు సంబంధించి ఎంత సంసిద్ధంగా ఉన్నారనే వివరాలను తెలుసుకొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించి ఆదేశాలను జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని వివరించారు. జిల్లాలోని ఎన్నికల కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. జిల్లాలో ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి జరిగే తదుపరి సమీక్ష సమావేశాన్ని త్వరలో నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశానికి అధికారులందరూ సమగ్ర సమాచారం, పూర్తి వివరాలతో హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఎస్డీసీఎల్‌ఏ సైదులు, కీసర, మల్కాజిగిరి ఆర్డీవోలు రాజేష్ కుమార్, రిటర్నింగ్ ఆఫీసర్ రవి కిరణ్, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

## అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి



- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. అశోక్

**నవతెలంగాణ-కాప్రా**

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. అశోక్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అంగన్వాడి సమ్మె 12 వ రోజు కొనసాగింది. ఈ.సీ.ఐ.ఎల్ .కేంద్రంలో సి.ఐ.టి.యు ఆఫీసు నుంచి ఈ. సి. ఐ .ఎల్ చౌరస్తా వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్ కు రూ. పది లక్షలు, హెల్పర్స్‌కు రూ. ఐదు లక్షలు, పీఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలు కల్పించాలని సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపకపోగా పైనుంచి బెదిరింపులకు పాల్పడటం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం నియంత ధోరణితో పోలీసులను ఉపయోగించి అణిచివేసే పద్ధతులను మానుకోవాలని హితవు పలికారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లను బెదిరించాలనే ధోరణి మానుకోవాలని, ప్రజాస్వామ్యంలో సమస్యలను పరిష్కారించాలని అడిగే హక్కు ఉద్యోగులకు, కార్మికులకు ఉంటుందని, పాలకులు పరిష్కారం చూపే మార్గాలను అన్వేషించాలని కోరారు. బినామీలను సష్టించుకుని కొంతమందితో అందరినీ బెదిరించాలని ఈ ప్రభుత్వం చూస్తున్నదన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనలు, పోరాటాలు ఉధృతంగా ఉంటాయని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తీసుకుంటారని, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి వారి సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శు,జి .సునీత, బి. శోభారాణి , సీఐటీయూ నాయకుడు జి .శ్రీనివాసులు, పి. గణేష్, అంగనవాడి యూనియన్ నాయకులు రెమ్మ, రేణుక, సువర్ణ, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పి .శివరాణి, బాలమణి ,వీరమని భాగ్యరేగ రేణుక, అంజమ్మ సీఐటీయూ మేడ్చల్ జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

## ఘట్కేసర్ మున్సిపల్ అభివృద్ధికి కృషి



- మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

**నవతెలంగాణ-ఘట్కేసర్**

ఘట్కేసర్ మున్సిపల్ అభివృద్ధికి తగిన కృషిని చేస్తున్నట్టు మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. ఘట్కేసర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చైర్‌పర్సన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివద్ధి కోసం పాలకవర్గం తీర్మాణంతో నిధులు కేటాయించుకోవడం జరిగిందని, ప్రతీ వార్డు అభివద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున రూ. కోటి ఎనభై లక్షలు, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్ 3 వైర్ రూ. 50లక్షలు , వినాయక నిమజ్జనం ఏర్పాట్లు రూ. 12లక్షలు , రోడ్డు మరమ్మత్తులకు రూ. 10 లక్షలు, యూజీడీ మరమత్తులు రూ. 20లక్షలు , బోర్ మోటార్ మరమత్తులు, బోర్వెల్ వేసేందుకు రూ. 30 లక్షలు, సీసీ కెమెరాలు ఏర్పాటుకు రూ. 20 లక్షలు, ఇతర పనులకు రూ. 21 లక్షలు, మొత్తం రూ. మూడు కోట్ల నలభై మూడు లక్షలు తీర్మానం చేసుకున్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ పలుగుల మాధవరెడ్డి, కమిషనర్ ఎండీ సాబీర్, అలీ కౌన్సిలర్లు, చందుపట్ల వెంకట్ రెడ్డి, కొమ్మగొని రమాదేవి, బొక్క సంగీత, బండారి ఆంజనేయులు, కొమ్మిడి అనురాధ ,నస్రీన్ సుల్తానా, సల్లూరి నాగజ్యోతి, చిలుకూరి హేమలత, బర్ల శశికళ, కడుపోల్ల మల్లేష్ మేకల పద్మారావు ,షేక్ జహంగీర్ , బండారి వసంత ,బత్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

## అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం



- నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుట్ల చంద్రారెడ్డి

**నవతెలంగాణ-కీసర**

నాగారం మున్సిపాలిటీలో అభివృద్ధే పనులే తమ లక్ష్యంగా పనిచేస్తామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెం.14 రామకష్ణ నగర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులు రూ. ఆరు లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును చైర్మెన్ ప్రారంభించారు. అనంతరం చైర్మెన్ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.దశల వారిగా ఆయా కాలనీ లల్లో అభివద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ బండారి మల్లేశ్ యాదవ్ , కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

## ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం



**నవతెలంగాణ-ఉప్పల్**

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన గణనాధునికి వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ సీఐ గోవిందరెడ్డి, ట్రాఫిక్ సీఐ అశోక్, ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, సబ్ రిజిస్ట్రార్ సురేందర్, ఎస్సైలు చిరంజీవి, చంద్రశేఖర్, కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరావు, బీఆర్ఎస్ నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డిలు పాల్గొని గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన ప్రసాదాన్ని దిల్ సుఖ్ నగర్ పీఆర్ఆర్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ పాలకొలను రమేష్ రెడ్డి, వారి కుటుంబం సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కుకుట్ల నరోత్తం రెడ్డి, వర్కింగ్ అధ్యక్షులు వేముల తిరుపతిరెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు పల్లా మహేందర్ రెడ్డి, కార్యనిర్వహణ అధ్యక్షులు దూపాటి సురేష్ ఉపాధ్యక్షులు మాదిరాజు సురేష్ కుమార్, పారేల్లి సాగర్, ఏపీ శ్రీధర్ రావు, కోశాధికారి రెడ్డిమల్ల యాదగిరి, సంయుక్త కార్యదర్శిలు గ్యారంపల్లి శివాజీ, మునుకుంట్ల అశోక్, దాసరాజు, గుత్తి శేఖర్ ముఖ్య సలహాదారులు కొలనుపాక చంద్రమౌళి, కంచు శ్రీనివాస్, జర్నలిస్టులు నరసింహారెడ్డి, శ్రావణ్, నవీన్ రెడ్డి, ఉదయ్ కుమార్, పవన్, నాగరాజు బీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

## ఘనంగా గణనాథుని నిమజ్జనం



**నవతెలంగాణ-ఘట్కేసర్**

బీజేపీ కార్యాలయంలో 5 రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలం దుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జనం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొ న్నారు. శుక్రవారం బైక్ ర్యాలీతో వెళ్లి ఎదులబాద్ లక్ష్మీనారాయణ చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం నవరాత్రుల సందర్భంగా నిమజ్జనం కోసం ఏర్పాటుచేసిన పనులను పరిశీలించారు. స్థానిక వార్డు సభ్యులు బేల సురేష్, ఎస్సై శేఖర్, నాయకులు ప్రవీణ్ రెడ్డి, బసవ రాజు గౌడ్, రావుల శ్రీకాంత్, శివ నాయక్, గుండె నరేష్, అజయ్ యాదవ్, బాబు, నరేందర్ రెడ్డి, అనిల్, రాజశేఖర్ రెడ్డి, శివ సాయి, నరేష్, వంశీ తదితరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు



## మంత్రిని కలిసిన బండారి లక్ష్మారెడ్డి

**నవతెలంగాణ-ఉప్పల్/కాప్రా**

మంత్రి సత్యవతి రాథోడ్‌ను వారి కార్యాలయంలో బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో మరోసారి గులాబి జెండా ఎగరవేసి సత్తా చాటాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కొండల్ రెడ్డి, కౌకొండ జగన్, నిదనకవి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

## ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సీపీ సన్మానం



**నవతెలంగాణ-ఉప్పల్**

రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఉప్పల్ నుంచి సీపీ ఆఫీస్ వరకు వెళుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ రావు పీసీ 10844 కెనరా పాయింట్ వద్ద సమర్ధవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను సీపీ అభినందించి వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందించారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్‌హెచ్ఓ రవీందర్ ను కూడా అభినందించారు భవిష్యత్తులో కూడా విధులు ఇలాగే చక్కగా నిర్వర్తిస్తూ మరిన్ని బహుమతులు అందుకోవాలని కమిషనర్ ప్రోత్సహించారు.



మల్లాపూర్ డివిజన్ వార్డ్ కార్యాలయంలో తెలంగాణ సంస్కృతి కళా మండలి సౌజన్యంతో శ్రీ విఘ్నేశ్వరుడి ఆడియో, వీడియో పాటల సీడీని కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత, గాయకురాలు పాట రాజేశ్వరి, చిగుళ్ల శ్రీనివాస్. బెల్లం ఘట్టయ్య, భూమండ్ల శ్రీశైలం, సీతల వీరాస్వామి, చౌదరి పల్లి పర్వతాలు, ప్రవీణ్, రాజు, శ్రావణి, పాట మహేష్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. నవతెలంగాణ-కాప్రా

## సెంట్రల్ సర్వే యూనిట్ అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్ సలీం




**నవతెలంగాణ-సిటీబ్యూరో**

టీఎన్జీవో యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్)ఆదేశాల మేరకు సెంట్రల్ సర్వే యూనిట్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనిట్ అధ్యక్షుడిగా మహ మ్మద్ అబ్దుల్ సలీం, కార్యదర్శిగా అంజనేయులు, ఉపాధ్యక్షురాలుగా ఈ.సావిత్రి, సంయుక్త కార్యదర్శిగా సిహెచ్.విశాలాక్షి, కోశాధికారిగా ఎమ్. రాజేశ్వరి, కార్యనిర్వా హక సభ్యులుగా మీర్ యూసుఫ్ అలీ, హేమలత ఎన్నిక య్యారు. ఎన్నికల అధికారిగా వైదిక్ శస్త్ర, సహాయ ఎన్నికల అధికారిగా ఏ.ఎం.శ్రీధర్ నాయుడు వ్యవహరించారు. నూతన సభ్యులకు ఎలక్షన్ ప్రొసిడింగ్ కాపీలను అంద జేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు, జిల్లా యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ముజీబ్, కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు కె.ఆర్.రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కుర్రాడి శ్రీనివాస్, ఎలక్షన్ అధికారి వైదిక్ శస్త్ర, సహా ఎలక్షన్ అధికారి శ్రీధర్ నాయుడులను సన్మానించి, జిల్లా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ నూతన యూనిట్ సభ్యులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ.. రానున్న రోజుల్లో బంగారు తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

## పేదల కోసమే గృహలక్ష్మీ పథకం



- కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి

**నవతెలంగాణ-కీసర**

పేదల కోసమే ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టిందని అర్హులైన లబ్ధిదారులు వినియోగించుకోవాలని 15 వ వార్డు కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు అలాట్మెంట్ పత్రాలను ఆయన అందజేశారు.అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ స్వంత స్థలం ఉన్న లబ్ధిదారులు ఒక్కరికి మూడు లక్షలు ప్రభుత్వ సహాయంగా ఇస్తుందని, వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టి ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ ఆధం షఫీ, బీఆర్ఎస్ 15వ వార్డ్ అధ్యక్షులు రాపోలు ప్రవీణ్, ఈస్ట్ గాంధీనగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు కిష్టారెడ్డి, జనరల్ సెక్రటరీ వంకోజు శ్రావణ్ కుమార్, సభ్యులు . వెంకటరమణయ్య, రాంబాబు పాల్గొన్నారు.



ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్‌లో గణేష్ మండపంలో శుక్రవారం ఘట్కేసర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని బండారి నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. నవతెలంగాణ-ఘట్కేసర్



చర్లపల్లి డివిజన్‌లోని రెడ్డి కాలనీలో నేతాజీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్నికార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నవతెలంగాణ-కాప్రా



## వెంకట్ రాజ్ ఆధ్వర్యంలో అన్నదానం

**నవతెలంగాణ-మేడ్చల్**

టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ కంభం వెంకట్ రాజ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామ ముదిరాజ్ సంఘం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ కంభం వెంకట్ రాజ్ కుమారుడు అంజన్ రాజ్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి కపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షులు జీ.పరమేష్, నీరుడి శ్రీరామ్, సర్పంచ్ బాబు యాదవ్, ఎంపీటీసీ రఘు,కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకుడు ఆర్.మల్లారెడ్డి,నక్క మల్లికార్జున్, ఎస్.సౌమిత్ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు మల్లెల కష్ణ,తుపాకుల కృష్ణ, కోలా వెంకటేష్,ప్రభాకర్,సోమేశ్,దేవేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.





వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లక్ష్మీనగర్, చైతన్యనగర్, ఇంద్రనగర్, బక్షిగుడ, మంగాపురం, వేంకటేశ్వరనగర్, ఓల్డ్ మీర్పెట్, శాంతినగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాలను బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలియజేసి అన్నదానం ప్రారంభించారు. నవతెలంగాణ-కాప్రా

## జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి



- జీహెచ్ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నేతలు

**నవతెలంగాణ-సిటీబ్యూరో**

జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం వేతనం రూ.24వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం (సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, బీఆర్టీయూ, టీఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ సంఘాల) జేఏసీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోన్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. అనంతరం జోనల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డికి జేఏసీ నాయకులు జె.వెంకటేష్, ఏసురత్నం, రెబ్బా రామారావు, ఎ.శంకర్, రాజేశం, ఆర్.వాణి, చందు యాదవ్, అంజాద్ కలిసి మెమోరాండం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర 2వ పీఆర్సీ (రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు) అమలు తేదీ నుండే జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకూ ఐఆర్, పీఆర్సీ అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మిక, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.పారిశుధ్య సేవల్లో ప్రయివేటీకరణ చర్యలను ఉపసంహరించాలని, రాంకీ తదితర ప్రయివేట్ కంపెనీలతో జీహెచ్ఎంసీ పనులు చేయించరాదన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. బయో మెట్రిక్ హాజరు పట్టీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని, అక్రమంగా పట్టుకున్న బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. జీహెచ్ఎంసీ పార్కుల్లో పనిచేస్తున్న వర్కర్లు, హౌస్ కీపింగ్ వర్కర్లకూ పారిశుధ్య కార్మికులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని, జీహెచ్ఎంసీ కార్మికులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలన్నారు. ట్రాన్స్‌పోర్టు విభాగంలో తొలగించిన డ్రైవర్లు, వర్కర్లను తిరిగి పనిలోకి తీసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఏలకు కనీస వేతనాలు రూ.30వేలకు పెంచాలని, జీహెచ్ఎంసీ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. దహన సంస్కారాలకు రూ.20వేలు చెల్లించాలని, ప్రమాద బీమా రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

## సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే



నవతెలంగాణ-కుత్బుల్లాపూర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో రూ.75 లక్షలతో వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ సహకారంతో ఎటువంటి నిధుల కొరత లేకుండా నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తీలలో మౌలిక వసతులు కల్పించాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మెన్ మన్నే రాజు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్దిక్, సీనియర్ నాయకులు మన్నే బలేష్, శ్రీనివాస్ రెడ్డి, అత్తిరి మారయ్యా, రహ్మాన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

## థియేటర్ ఆర్ట్ కోర్స్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న దొడ్ల రామకృష్ణ గౌడ్



నవతెలంగాణ-కూకట్‌పల్లి

ఆల్విన్ కాలని డివిజన్ పరిధిలోని జయశంకర్ కాలనీలో, యునైటెడ్ వే ఆఫ్ హైద్రాబాద్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన థియేటర్ ఆర్ట్ కోర్స్ ముగింపు వేడుకలకు, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువనేత మాట్లాడుతూ థియేటర్ ఆర్ట్ కోర్స్ అనేది చాలా విలువ కలిగిన కోర్స్ అని, ఇలాంటి కోర్స్‌ను ఈ సంస్థ వారు పేద పిల్లలకి ఉచితంగా శిక్షణ ఇస్తున్నందుకు, సంస్థ బృందానికి అభినందనలు తెలియచేస్తున్న అన్నారు. ఈ కార్యక్రమంలో బోయ కిషన్, ఖరీమ్, కృష్ణ, బులెట్ రవి, రెహ్మాన్ అలీ, రవీందర్, షేక్ బిబి పాల్గొన్నారు.

## ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

- లేకుంటే 25 నుంచి సమ్మె
- ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలి
- సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోశాధికారి కె.ఉన్నికృష్ణన్



నవతెలంగాణ-సిటీబ్యూరో

ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఈ నెల 25వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోశాధికారి కె.ఉన్నికృష్ణన్ అన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి ఎం.రేవతి కల్యాణి అధ్యక్షతన శుక్రవారం యూనియన్ జిల్లా కమిటీ సమావేశం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశాల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, రూ.10 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశాలతో అదనపు పనులు చేయించవద్దన్నారు. ఈ నెల 24వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకుంటే ఆ తర్వాతి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా నాయకురాలు జయప్రద, రాధ, కోమల, యాదమ్మ, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

## వట్టె జానయ్యకు, అతని కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి

- జగదీశ్వర్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి
- ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, జాతీయ ఓబీసీ నాయకులు సూరజ్ మండల్ యాదవ్, భారత
- యాదవ సమితి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ది రమేష్ యాదవ్



నవతెలంగాణ-సిటీబ్యూరో

బీసీ నాయకుడైన ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మెన్ వట్టె జానయ్య యాదవ్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఆయనపై రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తన అనుచరులతో అక్రమంగా ఒక్క రోజు 70 కేసులు బనాయించారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, జాతీయ ఓబీసీ నాయకులు సూరజ్ మండల్ యాదవ్, భారత యాదవ సమితి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జానయ్య యాదవ్, అనుచరులను, బంధువులను పోలీసులు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రోత్బలంతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జానయ్య, అతని కుటుంబ సభ్యులకు మంత్రి జగదీశ్వర్ రెడ్డితో ప్రాణహాని ఉందని, అతనికి రక్షణ కల్పించాలన్నారు. మంత్రి, అతని కుటుంబ ఆస్తులపైన సీబీఐ విచారణ, ఈడీ దర్యాప్తులు చేపట్టాలని కోరారు. జగదీశ్వర్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

## నిమ్స్‌లో లుకేమియా రొగులకు నాణ్యమైన వైద్యం

- నిమ్స్ డైరెక్టర్ బీరప్ప

నవతెలంగాణ-సిటీబ్యూరో



పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో లోకేమియా వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్టు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప పేర్కొన్నారు. గతంలో ఈ వ్యాధి వస్తే జీవితం అయిపోయిందని ఆందోళన చెందే వారన్నారు. శుక్రవారం క్రానిక్ మైలాడ్ లుకేమియా (సీఎంఎల్) దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి లెర్నింగ్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి సదాశివుడుతో కలిసి డైరెక్టర్ పాల్గొని మాట్లాడారు. లుకేమియా వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న సాంకేతికతతో సరైన సమయంలో వైద్యం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని చెప్పారు. బోన్మారో లాంటి చికిత్సలతో వ్యాధిని నియంత్రించే వెసులుబాటు ఉందన్నారు. మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి సదాశివుడు మాట్లాడుతూ.. సీఎంఎల్ దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తామని, ఇందులో వస్తున్న మార్పులతోపాటు దీనిపై మరింత విస్తతంగా రోగులకు అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. తొలి దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేయొచ్చని చెప్పారు. క్రమం తప్పకుండా జాగ్రత్తలు, కొన్ని నెలల పాటు మందులను వాడితే ఆ తర్వాత పూర్తిగా మందులను వాడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. నిమ్స్‌కి వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు వేగంగా వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటు న్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంఎల్ వ్యాధితో చికిత్స పొందుతున్న రోగులు, వారి వారి అనుభవాలను నిమ్స్‌లో వారికి అందుతున్న వైద్య సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ డాక్టర్ మెహర్ లక్ష్మి, ఇతర వైద్య సిబ్బంది, సీఎంల్ రోగులు, వారి సహాయకులు పాల్గొన్నారు.

## ఐక్యతకు నిదర్శనాలు వినాయక నవరాత్రి ఉత్సవాలు



- కార్పొరేటర్ బి. విజయశేఖర్ గౌడ్
- పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట

ఐక్యతక నిదర్శనాలు వినాయక నవరాత్రి ఉత్సవాలని రంగారెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ బి. విజయ శేఖర్ గౌడ్ అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5 వ రోజు శుక్రవారం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధి లోని నందనగర్ ప్రాంతంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఎం. ప్రతాప్ తో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు లలిత స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బి. కార్తీక్ గౌడ్, మాజీ అధ్యక్షులు హరిబాబు, నాయకులు ఎస్.కే. బాబు మియా, సాయిగౌడ్, మురళి కృష్ణ, ఉరడి దాస్, శంకర్, ఇటిక్యాల రాజేష్ గౌడ్, లింగం, గౌస్ పాల్గొన్నారు.

### ఆదర్శనగర్ లో..

డివిజన్ పరిధి ఆదర్శనగర్ లో స్థానిక కాలనీవాసులు ఏర్పాటుచేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఆదర్శనగర్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య సభ్యులు కోటేశ్వరరావు, నాగభూషణం, నారాయణ గౌడ్ ,శివలాల్, తదితరులు పాల్గొన్నారు.



### జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో...

డివిజన్ పరిధి కూనమహాలక్ష్మినగర్ బతుకమ్మ కుంట సమీపంలోని వినాయక మంటపం వద్ద స్థానికులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ యువ నాయకులు కొలుకుల జైహింద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువ నాయకులు కొలుకుల సాయినరసింహ, డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు పేర్తి విటల్ ముదిరాజ్ ,నాయకులు దోపతి సంపత్ రెడ్డి, గంగ సంతోష్ గుప్త, తిరుపతిరావు, కేతరాజు, శ్రీనివాస్, హనుమంతు పాల్గొన్నారు.





139 డివిజన్ ( ఈస్ట్ ఆనంద్ బాగ్ ) లోని సత్య రాఘవేంద్ర కాలనీ ( లంబడి బస్తి ) లో వినాయక మండపంలో శుక్రవారం నాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నందికంటి శ్రీధర్ గారు గణనాధుని పూజలో మరియు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, ఉమేష్ సింగ్, రెబ్బ వాసు, శ్యామ్ రావు, పవన్, మార్షల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాన-మల్కాజిగిరి

## తాజా టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ జితేంద్రనాథ్



నవతెలంగాణ-నేరేడ్‌మెట్

మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో తాజా టిఫిన్ సెంటర్‌ను శుక్రవారం స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ప్రారంభించారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకుని వ్యాపారం చేసి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలని కార్పొరేటర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆయన శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనురాగ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అనురెడ్డి, నాగేందర్ రెడ్డి, రమణారెడ్డి, నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

## సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి



- కార్పొరేటర్ జితేంధర్ నాథ్

నవతెలంగాణ-నేరేడ్‌మెట్

మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న బిటీ ,సీసీ రోడ్డు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ జితేంద్ర నాథ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జోనల్ కమిషనర్ మమత ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. తన వినతికి జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, త్వరలో ఆయా పనులు చేపడతామని కార్పొరేటర్ తెలిపారు.

## వివాహానికి ఆర్థిక సాయం అందించిన రాజేశ్వర్ రావు



నవతెలంగాణ-కూకట్‌పల్లి

కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని శాంతి నగర్‌లో నివాసముంటున్న ఫర్జానా బేగం రెండో కుమార్తె ఆశా బేగం ,వివాహ కానుకగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అందజేశారు. భర్త చనిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఫర్జానా బేగం కూతురు పెళ్లి వచ్చేవారం ఉందని స్థానిక కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న వడ్డేపల్లి రాజేశ్వరరావు రూ.10,000 స్థానిక కార్యకర్తల ద్వారా ఆర్థిక సహాయాన్ని వారికి అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు,రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ గౌడ్, డివిజన్ నాయకులు కృష్ణప్రియ,శంకర్ రెడ్డి, సంతోష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

## విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు



నవతెలంగాణ-బాలానగర్

వినాయక చవితి నవరాత్రుల సంబరాల్లో భాగంగా గురువారం తెలంగాణ దళిత సంక్షేమ సంఘం సభ్యులు బోయిన్ పల్లి గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు సంక్షేమ సంఘం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ దళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆదిమూల రాము మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలన్నారు. గణపతి నవరాత్రులు జరిగే ఈ తొమ్మిది రోజులు ప్రజలందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో గణనాథుని పూజించి, తగిన జాగ్రత్తలు తీసుకుని గణనాథుడిని నిమజ్జనం చేసి పూజా కార్యక్రమాలు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు సుంకే రమణ, కార్యనిర్వాహక అధ్యక్షురాలు దీప్తి, కోఆర్డినేటర్ మేడి అశోక్, కమిటీ సభ్యులు, అర్చక స్వాములు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

**భారతదేశంలో కులమతాలకతీతంగా వినాయక నవరాత్రోత్సవాలను జరుపుకుంటారని, భిన్నత్వంలో ఏకత్వానికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.యం.ప్రతాప్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆయా మండపాలను కె.యం.ప్రతాప్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రంగారెడ్డి నగర్ డివిజన్ , నందనగర్‌లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై , స్థానిక కార్పొరేటర్ బి విజయ శేఖర్ గౌడ్ తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కె. యం. ప్రతాప్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వాహకులు, భక్తులు ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలలో గణేష్ మండప నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, స్థానికులు రైతులు పాల్గొన్నారు.**
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్



## సీఎం సహాయనిధి నిరుపేదలకు భరోసా



- ఎమ్మెల్యే కేపి వివేకానంద్

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 38 మంది నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా రూ.37,48,000 విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి శుక్రవారం చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత నందించడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసానిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

## సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కార్పొరేటర్



నవతెలంగాణ-మల్కాజిగిరి

ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనిలో 30 లక్షలతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీఈ లౌక్యా, ఏఈ శ్రీకాంత్,వర్క్ ఇన్స్పెక్టర్ రజినీకాంత్,నాయకులు డివిజన్ అధ్యక్షుడు సత్యమూర్తి, బాబు,సత్యనారాయణ,సంపత్ రావు,గపూర్, కాలని వాసులు సత్యనారాయణ, జనార్థన్, ప్రసాద్ గౌడ్, మల్లేష్ గౌడ్, సుధాకర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

### కార్పొరేటర్ ప్రత్యేక పూజలు

ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్‌లో వినాయక మండపంలో కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ. లౌక్య, బాబు, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, రమణ, మల్లేష్ గౌడ్, పద్మా తదితరులు పాల్గొన్నారు.

## వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ జన్మదిన వేడుకలు



నవతెలంగాణ-మల్కాజిగిరి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎన.వినయ్ జన్మదిన వేడుకను మా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరిలో శుక్రవారం చౌరస్తా గాంధీ పార్క్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోఆర్డినేటర్ శాన్ముఖా రావు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల హక్కుల పోరాట సమితి మహిళ అధ్యక్షురాలు విచ్చేసి కేక్ కట్ చేయించి, శాలువతో సత్కరించారు. అనంతరం ఆయన మట్లాడుతు వికలాంగుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, నిరంతరం శ్రమించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ సందర్భంగా నా ఊపిరి unantha వరకు నా తోటి వికలాంగుల కోసం నా జీవితం అంకితం చేస్తానని ప్రమాణం చేశాను. ఈ కార్యక్రమంలో మహిళ అధ్యక్షురాలు ఎస్.శాంతా బాయి మండల అధ్యక్షురాలు బి.లక్ష్మీ పాల్గొన్నారు.

## ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఫ్లైఓవర్ పనులు



- కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్

నవతెలంగాణ-బాలానగర్

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ప్రజలు అత్యంత వేగవంతంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా జనజీవనం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, ట్రాఫిక్ సమస్యను, అవసరమైన చోట ఫ్లై ఓవర్లను నిర్మిస్తూ ముందుకు సాగుతున్నామని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అన్నారు. ఫతేనగర్ డివిజన్ పరిధిలోని రద్దీగా ఉండే అత్యంత కీలకమైన ఫతేనగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి తగు ప్రతిపాదనలను, దక్షిణ మధ్య రైల్వే అధికారుల నుంచి లభించిన అనుమతుల అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు స్థానికులతో కలిసి భూసేకరణ నిమిత్తం సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా రూ.66 కోట్లతో చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ విస్తరణ పనులలో భాగంగా రహదారి విస్తరణ పనుల కొరకు స్థానికులతో జీహెచ్ఎంసీ సీసీపీ రాజేందర్ నాయక్, స్థానిక కార్పొరేటర్ నేతృత్వంలో సమావేశమై వారి సమస్యలను సందేహాలకు క్షుణ్ణంగా వివరణ ఇచ్చి భూ సేకరణలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఫ్లై ఓవర్‌పై అధికారులు రూపొందించే ప్రతిపాదనలతో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పురపాలక మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసు కున్నారని తెలిపారు. ఈ ఇరుకైన ఫతేనగర్ ఫ్లైఓవర్ దారుల్లో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తు ఉడటంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని, ఫలితంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అనుమతులు రావడంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ విస్తరణ పనులను త్వరలో అధికారులు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు ప్రారంభిస్తే ఆటంకాలు ఎదురయ్యే అవకాశముందన్నారు.

## నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాం

- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

నవతెలంగాణ-కేపీహెచ్‌బీ



సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చా మని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యలపై కేపీహెచ్‌బీ డివిజన్ పరిధి లోని కేపీహెచ్‌బీలో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు మంగళ హారతులతో, పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అనం తరం ఎమ్మెల్యే సైతం ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ వారి వారి సమస్యలు అడిగి తెలుసుకొని, సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్రలో స్థానికులు చిన్న చిన్న సమస్యలు తన దృష్టికి తీసుకొని రాగా వాటి పరిష్కారం కోసం కావాల్సిన చర్యలు తీసుకోనున్నామని అన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్‌లు, గృహలక్ష్మి పథకాలను అందజేస్తున్నామని, రానున్న ఎన్నికలలో ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం

## ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం



- కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

నవ తెలంగాణ-కేపీహెచ్‌బీ

ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్‌లో నెలకొన్న పలు సమస్యలు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హెచ్ఎంటీ శాతవాహన నగర్ కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ,సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మేనేజర్ ప్రశాంతి, ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు అందే నర్సింహ, రామ కోటేశ్వర రావు, యాది రెడ్డి, మదన్ మోహన్, సీత రాముడు పాల్గొన్నారు.

నవతెలంగాణ
సికింద్రాబాద్ - సనత్‌నగర్ - జూబ్లీహిల్స్
శనివారం | సెప్టెంబర్ 23, 2023 | www.navatelangana.com

## గణనాథులకు బీఆర్‌ఎస్ నేతలు పూజలు



**నవతెలంగాణ అంబర్‌పేట**

అంబర్‌పేట డివిజన్‌లోని ప్రేమనగర్ న్యూ పటేల్ నగర్‌లో గణనాథులను అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్, అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ యువజన నాయకులు కాలేరు మణికాంత్‌లు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వాహకులు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగరావు, జాకీబాబు,మహేష్ ముదిరాజ్, రంగుఉదయ్ గౌడ్, సద్దాం, సంతోష్ చా రి, శేఖర్,పాశం సత్యనారాయణ,గణేష్,శంకర్, శివ,నాగరాజు, విక్రమ్‌లు పాల్గొన్నారు.

## ఘనంగా మాసంపల్లి అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు



**నవతెలంగాణ-అంబర్‌పేట**

తెలంగాణ విద్యార్థి జన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపల్లి అరుణ్‌కుమార్ జన్మదిన వేడుకలు యువజన సంఘాలు విద్యార్థి సంఘాల పార్టీ కార్యకర్తల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

# డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్



**నవతెలంగాణ- జూబ్లీహిల్స్**

అభివృద్ధిలో సనత్‌నగర్ నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన అమీ ంపేట డివిజన్‌లో పర్యటించి రూ.1.21 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. శుక్రవారం ముందుగా కుమ్మ రి బస్తీలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఆమోఘ హెూటల్ వద్ద రూ.6 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను, గాయత్రి నగర్‌లో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ పనులను, ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద రూ.33 లక్షల వ్యయంతో వాటర్ లైన్ పనులను, బీ టైప్ క్వార్టర్స్ వద్ద రూ.23 లక్షలతో వాటర్ లైన్ పనులను ప్రారంభించారు. అలాగే బీ టైప్ క్వార్టర్స్ వద్ద రూ.34 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను, శివబాగ్‌లో 5.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ పనులను ప్రారంభించారు. ఆయా ప్రాంతాలలో స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, పరిష్కా రానికి అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కుమ్మరి బస్తీలో క్రిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని స్థానిక మహిళలు మంత్రి దృష్టికి తీసుకెళ్ళగా, వేలాడుతున్న తీగలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాను నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నట్లు డివిజన్ పలు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డీసీ జగన్, ఈఈ ఇందిర, వాటర్ వర్క్స్ హరి శంకర్, మోహన్, ఎలెక్ట్రికల్ సుధాకర్, స్ట్రీట్ లైట్ కిరణ్మయి, భార్గవ్, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, సంతోష్, నరసింహా, సురేందర్ సింగ్, ప్రవీణ్ రెడ్డి, లలితా చౌహాన్, లక్ష్మి, హరిసింగ్ పాల్గొన్నారు.

# అంగన్‌వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు

# జీహెచ్ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు




**నవతెలంగాణ-సిటీబ్యూరో**

అంగన్‌వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26,000లు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత,గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు తదితర డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ-ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర నిరవధిక సమ్మె గత 12 రోజులుగా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శేరిలింగంపల్లి, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని జీహెచ్ఎంసీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఏసురత్నం, జె.వెంకటేష్, రెబ్బా రామారావు, శంకర్, రాజేశం, అంజాద్, ఆర్. వాణి, చందూ యాదవ్ తదితరులు సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జె. వెంకటేష్ మాట్లాడుతూ 12 రోజులుగా న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్‌వాడీ ఉద్యోగులు చట్టబద్దంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమ్మె చేపడుతుంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తోం దన్నారు. సమస్యల పరిష్కారానికి ఐసీడీఎస్ అధికారులు, సంబంధిత మంత్రులు చొరవ చూపకుండా నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అంగన్‌వాడీ ఉద్యోగులు కేవలం ఐసిడిఎస్ వ్యవస్థను కాపాడటమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలంగాణ సమాజానికి అందించ డంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభు త్వం అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. సమ్మె కొనసాగినంత కాలం అంగన్‌వాడీ ఉద్యోగులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలిపారు.

# విద్యకు ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత

- ఎమ్మెల్యే జైపాల్ యాదవ్




**నవతెలంగాణ-బంజారాహిల్స్**

ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అనేక ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు నెలకొల్పుతున్నట్లు వాటికి భరోసాను రాష్ట్ర ప్రభుత్వ కల్పిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టెక్వరెక్స్ సంస్థను నెలకొల్పిన శివ కుమార్ యాదవ్, ఆయన తల్లదండ్రులు జంగమ్మ యాదయ్యలతో లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి కాలంలో యువత ఉన్నత విద్య అభ్యసించి విదేశాల్లో స్థిరపడటానికి ప్రయత్నిస్తున్నారని, కానీ అందుకు భిన్నంగా ఆలోచించి తన ఉన్నత విద్యాభ్యాసం ఇక్కడే జరిగిందన్నారు. తన చదువు నలుగురికి ఉపయోగపడాలని కనీసం 10 మందికి ఉపాధి లభించాలని ఉద్దేశంతో హైదరాబాదులో నెలకొల్పుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యతిస్తూ అనేక విద్యాల యాలు యూనివర్సిటీలు కాలేజీలు నెలకొల్పుతో ఐటీలో దేశంలోనే మేటి పేరు సాధించిందని శివ నెలకొల్పిన కంపెనీ కూడా దేశంలోని ప్రముఖ కంపెనీలో ఒకటిగా నిలవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,శివకుమార్ స్నేహితులు, తదితరులు పాల్గొన్నారు.

## వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు



**నవతెలంగాణ-బంజారాహిల్స్**

వినాయకనవరాత్రులను పురస్కరించుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్‌లోని ఇందిరానగర్, ఖైర తాబాద్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ సీఐ బి, రెసిడెన్షియల్ క్వార్టర్సు లో ఏర్పాటు చేసిన బ్రైట్ అసోసియేషన్ వినాయక మండపలలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ టీపీసీసీ ప్ర ధాన కార్యదర్శి పి.విజయ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోహన్ యాదవ, అభి, నటరాజ్ యాదవ్, బ్రైట్ అసోసియేషన్ చైర్మెన్ అనిల్ కుమార్,అధ్యక్షులు జ్ఞానేశ్వర్‌యాదవ్‌లు అన్నదానంలో భాగస్వాములయ్యారు.

## గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి

- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి



**నవతెలంగాణ-సిటీబ్యూరో**

గృహలక్ష్మి పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో స్పెషల్ ఆఫీసర్స్, తాసిల్దార్లతో గృహలక్ష్మి పథకం, జీవో నెం. 58,59ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3వేల మంది లబ్దిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేయాల న్నారు. గృహలక్ష్మి దరఖాస్తుదారులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అందించిన గృహలక్ష్మి దరఖాస్తుదారులకు రేషన్ కార్డ్ , ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ , హౌస్‌సైట్, రేకుల షేడ్‌లను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. జీవో నెంబర్ 58,59లో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జీవో 59కు సంబంధించి ఆమోదించిన లబ్దిదారులు చెల్లించవ లసిన డబ్బులను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవా ల్సిందిగా తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, స్పెషల్ ఆఫీసర్లు, మండల తాసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

## 26న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

**నవతెలంగాణ-ఓయూ**

పూర్వ విద్యార్థుల సమ్మేళనం 26వ తేదీన ఆంధ్ర మహిళాసభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్వ హించనున్నట్లు ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని కళాశాల కార్యదర్శి డాక్టర్ వాణి ఒక ప్రకట నలో చెప్పారు. ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌లో చదివిన బిఈడి, బిఈడి స్పెషల్, ఎంఈడి ,పీజీ డిప్లమో తదితర కోర్సులు పూర్తి చేసుకుని ఇప్పటిదాకా దాదాపు 10,000 మంది విద్యార్థులు పట్టాలని తీసుకుని వివిధ రంగాల్లో స్థిరపడ్డారని తెలియచేశారు. వీరందరూ ఈ సమ్మేళ నంలో పాల్గొ నాలని సూచించారు. కాలేజీ ఆవరణలో డాక్టర్.జనపాటి వర లక్ష్మి సమావేశ మందిరంలోఈ సమ్మేళనం జరుగుతుందన్నారు. వివరాలకు 9440670046, 9000596158 నెంబర్స్‌ను సంప్రదించాలని కోరారు.

# భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి




- ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి

**నవతెలంగాణ-బంజారాహిల్స్**

సొంత పార్టీ వాళ్లమని చెప్పి భూ కబ్జాలకూ పాల్పడుతూ అధికార బలంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చెందిన భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఘట్‌కేసర్ మండలం కొర్రెముల బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు ప్రభాకర్ రెడ్డి, శివరెడ్డి,రాజేష్లు మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ మండలం, కొర్రెముల గ్రామానికి చెందిన 796 సర్వే నెంబర్ లో గల తాము నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, తమ భూములకు ఆనుకొని ఉన్న భూములను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కొనుగోలుచేశారన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం అంటూ తమ భూములను సైతం కలుపుకొని ప్రహరీ నిర్మించారని, ఇదేమిటని ప్రశ్నించిన తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో శ్రమించి కొనుగోలు చేసిన తమ భూములను తిరిగి ఇవ్వాలని సదరు ఎమ్మెల్సీని బ్రతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమను వేధింపులకు గురిచేస్తున్న సదరు ప్రజాప్రతినిధిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సొంత పార్టీ వారేననీ తెలిసి కూడా భూ కబ్జాలకు పాల్పడుతూ ఏకంగా ఎంఆర్ఓ, ఆర్‌డిఓ, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ ఎవరికైనా చెప్పుకో ఏదైనా చేసుకో అంటూ బెదిరింపులకు పాల్పడడం సమంజసం కాదని తెలిపారు.

## గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న సారంగపని

**నవతెలంగాణ-ఓయూ**



మధురనగర్ కాలనీలో గణేశయూత్ అసోసియేషన్ గణేష్ ఆధ్వర్యంలో నెలకొల్పిన విఘ్నేశ్వరునికి బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో భారతీయ జనతా పార్టీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, డాక్టర్ సంజీవరెడ్డి, ప్రకాష్ గౌడ్, అనిత, అనుష,సరోజా, జమ్మికుంట వేణు, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

## గెస్ట్ లెక్చరర్‌ల రాష్ట్ర అధ్యక్షులుగా కోర్ర ఈశ్వర్ లాల్

**నవతెలంగాణ-ఓయూ**



రాష్ట్రంలో గెస్ట్ లెక్చరర్ల సమస్యలపై పోరాడే వారితో కూడిన నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాన్ని వదులుకున్న నిక్కార్సైన ఉద్యమకారుడు, గిరిజన జాతి సమస్యలపై పోరాడే యోధుడు, కాంట్రాక్టు ,ప్రయివేట్ ఉద్యోగిగా అనేక సంఘాల్లో పనిచేసిన అనుభవమున్న నాయకుడు ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కోర్ర ఈశ్వర్ లాల్‌ని గెస్ట్ లెక్చలర్లు రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చలర్ల అసోసియేషన్ - (టి.ఎస్. డి.జి.ఎల్.ఏ) నూతన కార్యవర్గం తీర్మానించిన ప్రధానంగా మూడు సమస్యలు, డిమాండ్స్ పోరాటం చేస్తా మని తెలిపారు. ఐక్యమత్యంతో అందరి సహాయ సహకా రాలతో కలిసి పని చేస్తూ సంఘం గౌరవ ప్రతిష్టలు పెం చుతానని తెలియజేశారు. అమ్రాబాద్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ శంకర్ ని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, కొండనాగుల డిగ్రీ కళాశాల గెస్ట్ లెక్చరర్ శివకుమార్‌ని రాష్ట్ర కోశాధికారిగా, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా కె. గోపాల్‌గా, రాష్ట్ర స్థాయి గెస్ట్ లెక్చరర్ల కార్యవర్గంలో ఎన్నికైన అధ్యక్షులు, ఆర్గనైజేషన్ సెక్రటరీ కోశాధికారులకు కొండనాగుల, అమ్రాబాద్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కృష్ణ గోపాల్, బాలరాజు, మల్లేష్, రమేష్, హుస్సేన్ గోపాల్ , గాయత్రీ, ముంతాజ్, మధు బంధు మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

# ఆ ఒక్కటి అడక్కూ.. అంతా మా ఇష్టం

- పెట్టుబడి పెట్టం..ఆదాయం తీసుకుంటాం
- ఇది నిర్వాహకుల సమాధానం



**నవతెలంగాణ-బంజారాహిల్స్**

ఖైరతాబాద్‌లో వినాయక చవితి పండగను భారీ వినాయకుని ఆవిష్కరించి ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ మహా గణపతి ద్వారా ప్రపంచ దేశాలకు సుపరిచితమైంది. తెలుగు ప్రజలు తోపాటు దేశంలో ఉన్న విదేశీ నివాసితులు లక్షల రూపాయలు విరాళాలా రూపంలో వినాయకుడికి భక్తులు అందిస్తుంటారు. భక్తులు పసి పిల్లల నుండి పండు ముసలి వరకు భక్తిశ్రద్ధలతో కొలు చుకునే ఆది దేవుడిగా భావించే వినాయకుడినీ దర్శించుకునే భక్తుల కానుకలను సొమ్ము చేసుకుని భక్తులకు కనీస సౌకర్యాలు లేకుండా దర్శనాల వద్ద ఇక్కట్లు పడుతున్న పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం శాఖాపరమైన అన్ని కార్యకలాపాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని, మరో వైపు నిర్వాహకులు నిత్య అన్నదానం ప్రసాదాలు దర్శనాల్లో ఎటువంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. కానీ భక్తులు ఎందుకు ఇక్కట్లు పడుతున్నరో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు హుండీ లెక్కింపులు ఎలా జరుగుతాయి.ఎంత మేరకు ఆదాయం వస్తుంది.అంచనా వేసేవారు ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబులు ఇచ్చే వారు ఎవరు? ప్రజలు ఇచ్చే ఈ విరాళాలకు లెక్కలు ఎక్కడ రసీదులు ఉన్నాయా కనీసం ప్రభుత్వానికి దీనికి సంబం ధించిన సమాచారం ఉందా? అని పలువురు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోన్ లో వచ్చే విరాలాలకు లెక్కలు తెలియదు. నిమజ్జనం తర్వాత హుండీలు కనిపించకుండా పోతాయి.ప్రభుత్వం మేలుకొని ప్రజా సొమ్మును ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేసి వారి స్థితిగతులను మార్చాలి గాని ప్రజా సొమ్మును ఒకరి జేబులోకి వెళ్లే విధంగా చేయకూడదని నలుగురు సామాజికవేత్తలు రాజకీయవేత్తలు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

## హేమకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, పద్మారావు



**నవతెలంగాణ-ఓయూ**

కార్పొరేటర్ కుమారి సామల హేమ జన్మది నోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు దళిత సంఘర్షణ సమితి (డీఎస్-ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరుడు కృష్ణ, జి. రవిశంకర్, సాయి యాదవ్, సుమన్, పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి కేటీఆర్‌లను కలిసిన కార్పొరేటర్ సామల హేమ ఆశీర్వదాం తీసుకున్నారు. పలువురు నేతలు,కార్యకర్తలు కార్పొరేటర్ సామల హేమకి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

# సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే పరిశ్రమల అంతటా స్మార్ట్ ఆవిష్కరణలు

- జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో స్మార్ట్ హ్యాకథాన్ కార్యక్రమం
- విద్యార్థినులను అభినందించిన కాలేజీ యాజమాన్యం



**నవతెలంగాణ- జూబ్లీహిల్స్.**

స్మార్ట్‌ఇండియాహ్యాకథాన్-2023 నేపథ్యంలో హైదరాబాదులోని జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ఫర్ విమెన్ (జీఎన్ఐటీసీ)లోని ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెల్ ఆధ్వర్యంలో స్మార్ట్‌ఇండియా హ్యాకథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు స్మార్ట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అగ్రిటెక్, వేస్ట్ మేనేజ్‌మెంట్, సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబిలిటీ, ఫుడ్‌టెక్, రిటైల్ సెక్టార్, ఇండస్ట్రీ4.0, ఇతర సేవలపై ప్రధాన దృష్టి సారించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే పరిశ్రమల అంతటా స్మార్ట్ ఆవిష్కరణలు, అద్భుతమైన పరివర్తనల మీద వారి ఆలోచనలను, కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు. దాదాపు 110 బృందాలు , దాదాపుగా 30 హార్డ్‌వేర్ సొల్యూషన్‌లు, 80సాఫ్ట్‌వేర్ సంబంధిత ప్రాజెక్ట్‌లతో హ్యాకథాన్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. విద్యార్థినులు తమ ఆలోచనలను ప్రోటోటైప్ దశకు తీసుకెళ్లడం,నాని నుండి కనీస ఆచరణీయ ఉత్పత్తిని ఎలా తయారు చేయాలనే దానిపై అవగాహన పొందడమే కాకుండా, వారు పరిష్కరిస్తున్న సమస్య నివేదికలకు సంబంధించిన వ్యాపార అంశాలపై కూడా స్పష్టత సాధించినట్లు వారు తెలిపారు. భవిష్యత్ వ్యాపారవేత్తలుగా, వారి ఆలోచనలను వాస్తవిక స్థాయికి తీసుకెళ్లగల ఆత్మవిశ్వాసం ఔత్సాహిక విద్యార్థినులకు జీఎన్ఐటీఎస్ వేదికగా నిలిచిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.రమేష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని నూతన ఆవిష్కరణల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో వినూత్న ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను కనుగొనడంలో ఉత్సాహం చూపుతున్న విద్యార్థినులను, కళాశాల ప్రిన్సిపాల్ కె.రమేష్‌రెడ్డి, ఎస్.కళ్యాణి డీన్ ఐఅండ్ఐలు అభినందించారు.

## ప్రభుత్వం క్షయ (టీబీ) నివారణ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

- గత 25 ఏండ్లుగా పనిచేస్తున్నాం
- టీబీ కంట్రోల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి




**నవతెలంగాణ -సుల్తాన్ బజార్**

ప్రభుత్వ దవఖానాల్లో క్షయ (టీబీ) నివారణ కార్యక్రమంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని టిబీ కంట్రోల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసి యేషన్ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోఠి లోని డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో ఉన్న టీబీ జేడీ కార్యాలయంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసన ధర్నాలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ నివారణ (ఎన్‌టీఈపి) విభాగం లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. గత 25 ఏండ్లుగా టీబీ నివారణ కోసం పనిచేస్తున్నామన్నారు. క్షయ నివారణ లోని అన్ని క్యాడర్ లలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వైద్యశాఖ అధికారులను రాజకీయ నాయకులను కలిసి వినతి పత్రాలను అందించామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా ఐఎన్‌టియూసి ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎన్‌హెచ్అధ్యక్షుడు శ్రావణ్ కుమార్‌లుతెలిపారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు తరలివచ్చారు.ఈ నిరసనలో టీబీ కంట్రోల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ జగత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి యం.మోహన్ దాస్, అడ్వైజర్ వి.సతీష్ కుమార్, వెంకటేష్ గౌడ్, రజిత లక్ష్మారెడ్డి, జ్యోతి, గద్వాల్ కిరణ్. గౌస్, నాగిరెడ్డి, ఎల్‌టినరేష్, తదితరులు పాల్గొన్నారు.

## కష్టపడే కార్యకర్తలకు గౌరవం లేదు

- ప్రాధాన్యత కల్పించడంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విఫలం
- కార్పొరేటర్ దంపతులు పద్మ వెంకట్ రెడ్డి



**నవతెలంగాణ-అంబర్‌పేట**

బీజేపీ పార్టీలో కష్టపడే నాయకులకు కార్యకర్తలకు సరైన గౌరవం లేదని గత 43 సంవత్సరాలుగా పనిచేసేన సామాన్య కార్యకర్తలను పట్టించుకోవడంలో అగ్రనాయకత్వం విఫలమైందని అందుకే బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నానని బీఆర్‌ఎస్‌లో చేరుతానని ఈ సందర్భంగా వారు ప్రకటి ంచారు. శుక్రవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని బిజెపి గద్వాల జిల్లా ఇన్చార్జి బి.వెంకట్ రెడ్డి వారి సతీమణి బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ "గత 43 ఏళ్లగా పార్టీకి సేవలందించామని, ఆ ఉద్దేశంతోనే అంబర్‌పేట అసెంబ్లీ టికెట్ ఆశించానని కానీ, పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, మిరియాల శ్రీనివాస్, గోవింద అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.

## సనత్‌నగర్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో ఎస్ బేకరీ ప్రారంభం



**నవతెలంగాణ- జూబ్లీహిల్స్**

సనత్‌నగర్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో శుక్రవారం నూతనంగా ఎస్‌బేకరీని నిర్వాహకులు సుష్మ, ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇరిగేషన్ డిపార్టుమెంట్ చైర్మన్, సముద్రాల వేణుగోపాలచారి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, అమీర్‌పేట మాజీ కార్పొరేటర్ నమన శేషు కుమారి, డివిజన్ అధ్యక్షులు కొలనుబాల్‌రెడ్డి, అమీర్పేట్ డివిజన్ అధ్యక్షులు హనుమంతరావు, సనత్ నగర్ ప్రధాన కార్యదర్శి పుట్టల శేఖర్, ఉదయనగర్ కాలనీ అధ్యక్షులు నీతి పూడిశ్రీకాంత్, వి. శ్రీనివాస్, ఎం.సాంబశివరావు, ఇందిరా, వి.కిరణ్, కోటేశ్వరరావు, రామ్మోహన్‌చారీ, మురళి, నీతిపుడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



కాచిగూడలో అడ్డా బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్, గణేష్, శ్రీకాంత్, బెన్ని, ఫయాజ్, నవీన్, శ్రీవెన్, మనోజ్, సోను, చింటు, రేవంత్, లక్కీ, బెనర్జీ, రాజ్ మొహల కా రాజా పాల్గొన్నారు. నవతెలంగాణ-సిటీబ్యూరో



గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు కాప్రా చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ డీ.ఎస్ చౌహాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాన్ని సందర్శించి, భక్తులతో మాట్లాడారు. శాంతియుతంగా నిమజ్జనం చేయాలని సూచించారు. నవతెలంగాణ-కాప్రా

# రూ.59కే మెట్రోలో అపరిమిత ప్రయాణం

నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్ మెట్రో రైల్ హాలీ డే సూపర్ సేవర్ రూ.59 ఆఫర్‌ను తిరిగి ప్రారంభించింది. మెట్రో రైల్ ప్రయాణి కులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం ఈ ఆఫర్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఎల్అండ్‌టీ మెట్రో రైల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సూపర్ సేవర్ ఆఫర్ రూ.99కి అందిస్తోన్న విషయం తెలిసిందే. నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకులందరూ లిస్టెడ్ సూపర్ సేవర్ సెలవు దినాల్లో కేవలం రూ.59తో మెట్రోలో అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు. గతంలో మెట్రో ప్రయాణికులు కొనుగోలు చేసిన హాలి డేస్ కార్డుతో ఈ సౌకర్యాలు పొంద వచ్చు. హాలీ డే సూపర్ సేవర్ కార్డులేని వారు రూ.100 చెల్లించి కొత్త హాలిడే కార్డును కొనుగోలు చేయవచ్చు. 2024, మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎల్అండ్‌టీ మెట్రో తెలిపింది. నగరాన్ని సందర్శించేందుకు వచ్చే టూరిస్టులకు, నగరంలో దూర ప్రాంతాలు ప్రయాణం చేసే వారికి ఈ ఆఫర్ చాలా ఉపయోగపడుతుందని చెప్పింది.

## PUBLIC NOTICE

It is informed to the general public that my client Smt. Abunuri Shirisha W/o. A. Venu Gopal, D/o. Yadagiri has informed that she misplaced Original Regd. Sale Deed (Link) Doc. No.11510/1989, dated: 11-08-1989 at SRO, Hyderabad-East by Sri. Pasula Yadalah S/o. Late Sathaiah, Rep by his GPA Holder (205/1989) Sri. V. Balachander in favour of Sri. Mohd Younus S/o. Mohd. Ismail of the below mentioned Schedule of Property. If anybody found the above Document same may be intimated / hand over to the below mentioned office. My Client further states that she want to avail loan by mortgaging the schedule mentioned property. If any person has any claim / interest / dispute over the said transaction, the same may be intimated to the undersigned within 7 (seven) days from the date of this publication, failing which, no further claims / objections will be entertained and my clients will proceed with the same.

**SCHEDULE OF PROPERTY**

All that the House No.1-100, Plot No.45 South Part, admeasuring 100 Sq. Yards, (out of 202 Sq. Yards), with R.C.C. Roofing, in Sy. No.601, in Pedda Amberpet Village, Abdullapurmet Revenue Mandal, Ranga Reddy District and Under Pedda Amberpet Municipality and bounded by: **North:** Plot No.45 North Part., **South:** Plot No.44, **East:** Plot No.47 & Neighbours Land, **West:** 20 ft wide Road.

**Sd/- A.L.K. Kumar, Advocate**
H.No.34-14, Rd. No.2, Vivekanandapuram, Sainikpuri P.O., Hyderabad 500 094

## CHANGE OF NAME

I, Narne Kiranmayee , w/o. Venkateshwarlu Narne, Age 46 years, R/o. 3-3-61/A, Flat No: 205, Mounik Enclave, Shanti Nagar, Baghameer Kukatpally, Medchal Malkajgiri Dist, TS 500072,changed my name as **Kiranmai Narne.**

## PUBLIC NOTICE

General Public is hereby informed that my client Jogi Srinivas S/o Jogi Narasimha Rao R/o 11-11-118/103, Vaishnavi Meadows, Indra Nagar Colony, Opposite Venkateshwara Colony, Kothapet, Saroor Ngar, KV Ranga Reddy T.S-500035., It has come to notice that Original Link Sale Deed Page No.2., bearing document number 2887/2009 SRO Hayathnagar, is lost while taking Xerox copies at Hayathnagar, and it is not traceable. The general public has been informed that if they come across the above-mentioned Original Link Sale Deed Page No.2 bearing Document No. 2887/2009, they must hand it over to the undersigned person.

**Sd/- Sunkari Raja Sekhar Reddy**
**Vaarala Ramakrishna, Advocates**
**Off: 14-68 S N Colony, Uppal, Hyderabad-500039, Ph:9515154770**

## IN THE COURT OF THE HON'BLE XI ADDL. JUNIOR CIVIL JUDGE:: AT : SECUNDERABAD O.S.No. 753 OF 2023

**BETWEEN:-**
Sri.P.Umesh Kumar ..... PLAINTIFF
And
1.Sri.P.Shekar and others
2.All Concerned ..... DEFENDANTS

To
All concerned

That the plaintiff have filed the above suit for Declaration – that the Plaintiff is the absolute owner and possessor of suit schedule property of vacant land admeasuring 122.5 Sq.Yds., in Sy.No. 18 (18/A) situated at pedda Thokatta Village, Secunderabad Mandal, hyderabad district being the First Class legal heirs of the Late P.Satyanarayana. The above suit is posted to 06-11-2023. If anybody is having any objection, interest or claim may appear before the Hon'ble Court on **06-11-2023** at 10.30 a.m. by person or through an Advocate, failing which the matter will be decided on merits.

**//BY ORDER OF THE COURT//**
**L.SHIVA CHARAN, Advocate,**
H.No.1-1-403/A/1, G-3, Sairam Apartment, Gandhinagar, Hyd-80
Mobile:: 9849597344
Counsel for the plaintiff

## PUBLIC NOTICE

The General public is hereby informed that our client Shriram Finance Limited, Habsiguda Branch Hyderabad, is dealing with financing business in the course of business **SRI M.P.SHIVA SHANTH S/O LATE SRI M.PEDHULU** approached our client for finance and accepted to deposit his title deeds in respect of his property i.e., **SCHEDULE OF THE PROPERTY**

All that the remaining portion of House Bearing No.3-7-137, (S.C.B.No.5-11-247). (PTI No.PT05E6128605), admeasuring 32.22 Square Yards or 26.93 Square Meters. situated at Kakaguda Village, Secunderabad Cantonment, Hyderabad and bounded by: **NORTH** : House No.SCB 5-11-246 **SOUTH** : Lane **EAST** : Road **WEST** : Portion of House No.3-7-137, SCB 5-11-228 security for the loan availed by him, If any person or persons having any claim, right, title or interest in the above said property may approach the undersigned within 7 days from the date of this publication or else our client will proceed with the transaction.

**K NAGA SRI VALLI ADVOCATE**
HIG II Block No.8, Flat no. 5 Baghlingampally, Hyderabad 500044
Email:Nagasrivalli@yahoo.co.in
Mobile: 9395375845

## IN THE COURT OF THE SPECIAL JUDICIAL MAGISTRATE OF FIRST CLASS(MOBILE) FOR TRIAL OF CASES UNDER PCR ACT-CUM-II ADDITIONAL JUNIOR CIVIL JUDGE :: AT SANGAREDDY.

O.S.NO. 809 OF 2021

Between:-
Bashetty Adithya Kumar. ...Plaintiff
AND
Ashok Agarwal & Others. ..Defendants

**NOTICE**

To,
1) D1 Ashok Agarwal S/o. Not Known to the plaintiff, Aged about 55years, Occ: Business, R/o. H.No.4-5-203, Jubeeli Hills, Hyderabad.
2) D3 Vijay S/o. Not Known to the plaintiff, aged about 45years, Occ: Buisness, R/o. H.No.6-2-10, Miyapur, Hyderabad. Cell No.9000666628.

It is hereby informed to you that my client(Plaintiff) filed suit O.S.No. 809 of 2021 against D1 and D3 on the file of above mentioned court for your appearance.

Hence, you are hereby directed to appear in the above suit before the said court on 25-09-2023 in person or through an Advocate at 10:30AM failing which the case will be decided as Exparte.

**// BY ORDER OF THE COURT //**
**M/s. T.NARSIMULU, T.SAI KIRAN, AMBER SINGH,**
Advocates, Sangareddy.

## IN THE COURT OF THE HON'BLE VII SENIOR CIVIL JUDGE, CITY CIVIL COURT, AT : HYDERABAD I.A.NO. 321 OF 2023 IN O.S.NO.655 OF 2015

Between :
Smt. Jeelani Begum died per Lrs And others ....Petitioners/Plaintiffs
And
The Telangana N.G.O Co-operative House Building Society Ltd and others ....Respondents/Defendants

To
1. The Telangana N.G.O Co-Operative House Building Society Ltd Having Office At 13 Bachelors Qrts, Jawahar Lal Nehru Road, Mouzamjahi Market, Hyderabad.
2. Sri Mahboob Ali S/o. not known to plaintiff, Aged Major Occ: No, R/o. H.No. 19-2-125/A/1, Indira Nagar, Tadban Hyderabad.

Please take notice that the above named petitioners/plaintiffs has filed a petition to set aside abatement against petitioners No. 3 to 7 and same is posted for your appearance on 05-10-2023 at 10.30 A.M. before the aforementioned court. If you failed to appear, the court will proceed to determine the matter on merits.

**//BY THE ORDER OF THE HON'BLE COURT//**
**MOHD OSMAN SHAHEED**
Advocate, B.Sc,LLM
Office at : YWCA lane, Bogulkunta, Abids, Hyd-1,
Res: 8-13-67/1, Opp. N.P.A. Shivrampally Road, R.C.H.S. Colony, Hyd-52
Cell : 9390033484

## IN THE COURT OF THE HON'BLE XIX JUNIOR CIVIL JUDGE CITY CIVIL COURT, AT: HYDERABAD O.S. No. 4680 OF 2023

**Between:**
Sri Rudra Raju Anand and 2 others ...Plaintiff
**AND**
Thasildar All concerned ....Defendants

The General public is hereby informed that my client **Sri Rudra Raju Anand** and 2 others have filed the above suit in **O.S.No.468 of 2023** for Declaration of Legal Heirs. The Hon'ble Court was pleased to order notice to the defendant in the above Suit. They shall appear in person or through counsel before the Hon'ble XIX Junior Civil Judge, City Civil Court, Hyderabad on **04-10-2023 at 10:30 A.M.** failing which the above matter will be decided on merits & any objections received thereafter will not be entertained.

**//BY ORDER OF THE COURT**
**GUDIPATI SRIDEVI ADVOCATE**
Office: # H.NO.11-3-267/102 Madhuranagar Colony, Srinivas Nagar, Hyderabad-61
Cell: 9908600506

## PUBLIC NOTICE

The General public is hereby inlbrined that our clinet Shriram Finance Limited L.B.Nagar Branch, Hyderabad Dist is dealing with financing business in the course of business **Sri. Andekar Ganesh, S/o. A.Yadilal,** approached our client for finance and accepted to deposit his title deeds in rcspct of his property i.e. All that the piece and parcel of Plot No.120 South Part, admeasuring 37.5 Sq yards or 31.36 Sq.mtrs, in Survey No.95 part, Situated at Kuntloor Village, Abdullapurmet Mandal, Ranga Reddy District, under Pedda Amberpet Municipality and Bounded as follows:-
NORTH: Plot No.120 North Part
SOUTH : Neighbour's Land
EAST:30' Wide Road
WEST: Plot No.119
towards security for the loan availed by him. If any person or persons having any claim, right, title or interest in the above said property may approach the undersigned within 7 days from the date of this publication or else our clinet will proceed with the transaction.

**S.SRINIVAS RAO**
**A.SUPRIYA**
**ADVOCATE**
11.No.2-19-79//V10/A. Balaji Enclave ,East Kalyanpur, Uppal, Hyderabad - 500039
Cell : 9948104019

## IN THE COURT OF THE HON'BLE PRINCIPAL JUNIOR CIVIL JUDGE RAJENDRA NAGAR, R.R.DISTRICT, At: RAJENDRA NAGAR. O.S. NO. 442 OF 2023.

Between:
Gangasani Maheshwar Reddy and others ----PLAINTIFFS.
Vs.
1. The Tahsildar, Gandipet Mandal, R.R. District.
2. All Concerned. ----DEFENDANTS.

To,
All Concerned.

Please take Notice that the Petitioners filed the above suit for declaration to declare them as the legal heirs of late Gangasani Padmavathamma. Any person/s having any objection should appear before Hon'ble Court on 17-10-2023 at 10-30 AM sharp with all documentary evidence either in person or through counsel failing which the matter will be decided by the Hon'ble Court.

**(BY ORDER OF THE COURT)**
**M. PENTA REDDY Advocate.**
**COUNSEL FOR THE PETITIONERS**
Plot No.258/p,Prashanth Nagar Colony,Bandlaguda,Jagir Village,Gandipet Mandal,RR.Dist
Ph:9848096495

## IN THE COURT OF THE HON'BLE PRINCIPAL JUNIOR CIVIL JUDGE-CUM-VIII ADDL. METROPOLITAN MAGISTRATE,R.R.DISTRICT COURTS AT.KUKATPALLY

O.S.No. 1103 of 2022
O.S.No. 586 of 2019

**Between:**
**Canara Bank, Nallagandla Branch R.R.Dist. .... Petitioner/Plaintiff**
And
**Sri Mohd Moin Respondent/Defendant**

**To:**
**Sri Mohd Moin** S/o Mohd Rahman, aged about 26 years, Occ: Driver, R/o H.No.4-16-98, Hassan Nagar, Rajendra Nagar,R.R Dist-500052. Ph No: 8801604441.
Take notice that the above named Petitioner/Plaintiff have instituted the above suit against you for recovery of **Rs.3,93,014/-** together with costs and future interest. You are hereby summoned to appear before the Hon'ble Court in person on the **16th October, 2023,** at 10.30 am. In default of your appearance on the day aforementioned, the suit will be heard and determined in your absence.

//By Order of the Court//
**Sd/- N.Venugopala Rao,**
**A.Prashanth Kumar,** Advocates
1-2-234/2/1, Plot No.2/P, Road No.4, SRL Colony, Kothapet, Hyd.
Cell: 9849264568

## IN THE COURT OF HON'BLE MOTOR ACCIDENTS CLAIMS TRIBUNAL CUM XI ADDITIONAL CHIEF JDGE CITI CIVIL COURT AT : HYDERABAD. O.P.NO.2841 OF 2017

**BETWEEN:-**
Kondra Vijaya Lakshmi and Another. ......Petitioner
AND
Goudicherlla Ajay Kumar and Others. ......Respondents.

To,
1. Shaik Asif, S/o.Siraj Imauddin, Occ:Driver, R/o.H.No. 17-1-376/MIGH/47, New Santhoshnagar, Saidabad, Hyderabad ......R4

Please take Notice that the above OP is filed against you and others for grant of Compensassion the Hon'ble court posted above case on **6-10-2023 at 10.30 am** for your appearance either in person or through an advocate, failing which the case will be heard and decided on merits in your absence.

**(BY ORDER OF COURT)**
**M/s.P.Chandra Mouli, Advocate**
H.No.8-1-58/5, Bangaru Enclave, Karmanghat, Hyderabad

## బహిరంగ ప్రకటన

ఇందుమూలంగా సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా నా క్లయింట్ శ్రీమతి అబునూరి శిరీష భర్త ఏ.వేణుగోపాల్, తండ్రి యాదగిరి అనువారు దిగువ పేర్కొన్న షెడ్యూల్ ఆస్తికి సంబంధించి శ్రీ మహ్మద్ యూనస్ తండ్రి మహ్మద్ ఇస్మాయిల్ వారిపేరున శ్రీ.పసుల యాదయ్య తండ్రి లేట్ శాంతయ్య, ప్రతినిధియైన అతని జిపిఏ హోల్డర్ (205/1989) శ్రీ వి.బాలచందర్‌చే ఎస్ఆర్ఓ, హైదరాబాద్-ఈస్ట్ వద్ద ఒరిజినల్ రిజిష్టర్డు సేల్ డీడ్ (లింక్) పత్రం నెం.11510/1989, తేది.11.08.1989 తప్పిపోయినదిగా తెలియజేస్తున్నారు. ఒకవేళ పైపేర్కొన్న పత్రం ఎవరికైనాను కనిపిస్తే దానిని దిగువ పేర్కొన్న ఆఫీసులో తెలియజేయాలి/ అందజేయాలి. నా క్లయింట్ షెడ్యూల్‌లోపేర్కొన్న ఆస్తిని తనఖాపెట్టి రుణం పొందాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సదరు లావాదేవీలపైగల ఏదేని క్లెయిం/ ఆసక్తి/ వివాదాలకు కలిగియున్న ఎవరైనా వ్యక్తి, వాటిని ఈ ప్రచురణ తేది నుండి 7 (ఏడు) రోజుల్లోపు క్రింది సంతకందారుని తెలియజేయాలి, విఫలం చెందితే, తదుపరి క్లెయింలు/ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోబడవు మరియు నా క్లయింట్స్ అదే విధంగా కొనసాగుతారు.

ఆస్తి యొక్క షెడ్యూలు:
పెద్ద అంబర్‌పేట్ గ్రామం, అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ మండలం, రంగారెడ్డి జిల్లా మరియు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెం.601లో ఆర్.సి.సి.రూఫింగ్‌తో (202 చ.గ.లకుగాను) 100 చ.గ.ల విస్తీర్ణపు ప్లాట్ నెం.45 సౌత్ పార్ట్, ఇంటి నెం.1-100 మొత్తం భాగం మరియు సరిహద్దులు:ఉత్తరం: ప్లాట్ నెం.45 నార్త్ పార్ట్, దక్షిణం: ప్లాట్ నెం.44, తూర్పు: ప్లాట్ నెం.47& పొరుగువారి స్థలం, పడమర: 20 అ.వెడల్పు రోడ్డు.

సం/-
ఏ.ఎల్.కె.కుమార్, అడ్వకేట్
ఇ.నెం.34-14, రోడ్ నెం.2, వివేకానందపురం, సైనిక్‌పురి పి.ఓ., హైదరాబాద్-500094

## SUMMONS THROUGH PAPER PUBLICATION) IN THE COURT OF THE HONOURABLE PRL. SENIOR CIVIL JUDGE AT MANCHERIAL OS.NO. 11 of 2023

Between:-
Nagineni Rama Devi, ...Plaintiff
/and/
Komuram Deva Rao & others. ....Defendants

TO,
D2) Ravula Hemalatha, W/o. Sravankumar Reddy, Age: 49 yrs, Occ: House wife, R/o. H.No. 3-13-75, Lane No. 4, Madura Nagar, Ramanthapur, Hyderabad.

Whereas the plaintiff has filed original Suit for permanent injunction against you and others and the said case is posted on 16-10-2023 for your appearance and answer.

Therefore you are hereby directed to appear in this court in person or by a pleader duly instructed and able to answer all material questions relating to the original suit or who shall be accompanied by some person able to answer all such questions on **16-10-2023 at 10:30** AM to answer the claim of the plaintiff and you are hereby directed to produce on that day all the documents upon which you intended to relay in support of your defense.

Take notice that, in default of appearance on the day above mentioned, the case will be heard and determined in your absence.

Given under my hand the seal of the court,

This day 13 day of September, 2023 at Mancherial.

// BY THE ORDER OF THE COURT//
G.RAJESH GOUD, ADVOCATE, MANCHERIAL.
CELL NO. 9849754755.

## IN THE COURT OF THE HON'BLE III ADDL DISTRICT JUDGE:: MEDCHAL-MALKAJGIRI DIST COURT:: AT:: KUKATPALLY O.S.NO. 04 OF 2023

**BETWEEN:-**
Smt.Nallola Bhagyamma and others ...... Plaintiffs
And
Sri.Nallola Laxman and others .... Defendants

To,
D8 Sri.D.S.Veeranna S/o Sri.D.S. Komerelli, H.No.1-9-485/16/4, Plot No.88, Lalitha Nagar Colony, Near Ramnagar Gundu, Hyderabad-44.
D12 Sri.P.V.Narsing Rao S/o Late P. Veeraiah, H.No. 5-1098, Plot No.26 Road No.4, Mangapuram Colony, Old Alwal, Secunderabad.
D19 Sri.Kiriti S/o Late P.V. Prasad Rao, H.No.1-24-441/1/TI, Kiran Villa Apartment, Maruthi Nagar, Lothukunta, Secunderabad-15
D21 Sri.M.Sudheer Rao S/o Late Hanmantha Rao, H.No. 2-2-1108/2/2, Tilaknagar, New Nallakunta, Hyderabad-44.

Where as Smt. Nallola Bhagyamma and others, the Paintiffs have instituted a suit in O.S.No. 4 of 2023 for partition and separate possession of 1/2 share of the Plaintiff in the suit schedule property. You are avoiding to receive the suit summons. Inspite of summons sent to you through Court and registered Post, the same were returned un served. Hence, you are here by informed that the above suit stands posted to 10.11.2023 for your appearance and to file your objections by way of filing Written Statement. In case you fail to attend before the above Court on **10.11.2023** at 10.30 A.M. you will be set exparte and the matter will be decided ex-parte.

**// By Order Of the Court //**
**M/s.L.SHIVA CHARAN, Advocate**
H.No.1-1-403/A/1, G-3, Sairam Apartment Gandhinagar, Hyderabad
Mobile No. 9849597344

## IN THE COURT OF THE MOTOR ACCIDENTS CLAIMS TRIBUNAL DISTRICT JUDGE AT WARANGAL M.V.O.P. NO. 505 OF 2020

Between :
Smt. Jannu Uma Maheshwari and another ...Petitioners
And
Banoth Dhevi and others ...Respondents

**NOTICE**

To,
Surakanth Satti Reddy, S/o. Penta Reddy, Aged: 45 Years, Occu: Owner of the Crime Vehicle, R/o. H. No. 4-158/19 RTC Colony, Changicherla, Secunderabad,

Take notice that the above M.V.O.P is posted for your appearance. Therefore you are hereby informed to attend before the Hon'ble Court on 03.10.2023 at 10.30 a.m. personally or through an Advocate failing which the matter will be decided exparte.

Hence this notice.

**ALLAM SRIDHAR ADVOCATE**
**H.No.2-5-531/3, I Floor, Road No.4, Sri Ganesh Residency, Venkateshwara Colony, Behind District Court Complex, Subedari, Hanamkonda, Warangal**

## PUBLIC NOTICE

The General public is hereby informed that our clinet Shriram Finance Limited L.B.Nagar Branch, Hyderabad Dist is dealing with financing business in the course of business **Varkal Swathi, D/o. Varkal Sudarshan**, approached our client for finance and accepted to deposit her title deeds in respct of her property i.e. All that the piece and parcel of Plot No.220 Northern Part, in Survey No.76 and 77 part, admeasuring 100 Sq.yards or 83.6 Sq.mtrs, Situated at Block No.2, Old Village, Cherlapally, under G.H.M.C., Kapra circle, Kapra Mandal, Medchal Malkajgiri District and Bounded as follows:-
NORTH: 20' Wide Road
SOUTH : Plot No.220 Southern Part
EAST : Plot No.221 Western Part
WEST : 30' Wide Road
towards security for the loan availed by her. If any person or persons having any claim, right, title or interest in the above said property may approach the undersigned within 7 days from the date of this publication or else our clinet will proceed with the transaction.

**S.SRINIVAS RAO**
**A.SUPRIYA**
**ADVOCATE**
11.No.2-19-79//V10/A. Balaji Enclave ,East Kalyanpur, Uppal, Hyderabad - 500039
Cell : 9948104019

## CHANGE OF NAME

I,మహమ్మద్ అబ్దుల్ జోహెబ్, న్యూ నేమ్: మహమ్మద్ అబ్దుల్ జోహెబ్ ఖాలిద్, తండ్రి: మహమ్మద్ అబ్దుల్ ఖాలిద్ మదర్: శిరీన్ సుమయ్య, ఇంటినెంబర్: 11-4-656 /1 ఫ్లాట్ నెంబర్ 402, బ్లాక్-ఏ, బ్రిన్‌దావన్ అపార్టు మెంట్, లక్డీకాపూల్, హైదరాబాద్-50004.
న్యూనేమ్: మహమ్మద్ అబ్దుల్ జోహెబ్ ఖాలిద్.

## IN THE COURT OF THE MOTOR ACCIDENTS CLAIMS TRIBUNAL;CUM SECOND ADDL.DIST.JUDGE;KURNOOL AT ADONI M.V.O.P.No.23 OF 2022

తుగ్గలి.సుజాత వగైరా
అర్జీదారులు
(ఎదురి)
కుంచేటి.నగేష్
వగైరా రెస్పాండెంట్లు
"3"వ రెస్పాండెంటుకు నోటీసులు
3. T.Vishnu,S/o Not Known,Hindu, major,R/o yellamma Banda,KPHB colony.Hyderabad(Driver)

పై నంబరు**M.V.O.P**లో తుగ్గలి.నాగేంద్ర @ నాగన్న 09-11-2021వ తేదిన రోడ్డు ప్రమాదములో చనిపోయినందున అతనికి నష్టపరిహారము రూ20,00,000/-లు ఇందు పైన ప్రమాదము జరిగిన రోజు నుండి 18% ప్రకారము వడ్డీతో,మరియు కోర్టు ఖర్చులు ఇప్పించమని అర్జీదాఖలు చేసినంది. ఇందులో"3"వ రెస్పాండెంటు అయిన నీకు ఆక్షేపణ ఉన్నా 19-10-2023వ తేదీ పగలు 10;30 గం౹౹లకు పై కోర్టులో హాజరై తెలుపుకోనవలెను. లేని యెడల నీపరోక్షమున విచారించి తీర్మానింపబడును.

కోర్టు వారి ఉత్తర్వు మేరకు
**E.** శ్రీనివాస రెడ్డి
అర్జీదారు పరం అడ్వకేటు,పత్తికొండ
**Cell :8096613530**

## IN THE COURT OF THE Xth JUNIOR CIVIL JUDGE, CITY CIVIL COURT, AT: HYDERABAD. O.S. No. 4508 of 2023

Between:
1.Geeta Krishna PrasadW/o. Srinivasa Krishna Prasad,D/o. late B.S.Shantha,and Another ....Plaintiffs
AND
1. The Mandal Revenue Officer, and another .....Defendants.

**NOTICE**

To
To whom so ever it may concern.

The general public is hereby informed that the above named plaintiffs filed the above suit for declaration of legal heirs of Late Smt. B.S. Shantha, expired on 11-05-2021, and the suit is posted to 21-11-2023 for appearance of objectors. If anybody any objection in the above case make it convenient to appear before the above Hon'ble court at 10.30AM on 21-11-2023, either in person or through an Advocate duly instructed by you. If you fail to appear before the Hon'ble court on 21-11-2023, the matter will be decided on merits in your absence.

**//BY ORDER OF THE COURT//**
**G. NAGABHUSHANA REDDY Advocate**
'Sree Nilayam', H.No.16-2-738/7A, Fern Hills, Asmangadh, Behind TV Tower, Malakpet, Hyderabad-500036.
Cell No.9948993499.

## IN THE COURT OF THE MOTOR ACCIDENTS CLAIMS TRIBUNAL;CUM SECOND ADDL.DIST.JUDGE;KURNOOL AT ADONI M.V.O.P.No.24 OF 2022

ఎరుకలి నరసన్న
అర్జీదారు
(ఎదురి)
**M.A.** సతీషా @ **M.A.** సతీష్ కుమార్
వగైరా రెస్పాండెంట్లు
"2"వ రెస్పాండెంటుకు నోటీసులు
2.Bajaj Allan = Genaral Insurance co.ltd Rep-by its claims manager,4 th floor.Ne plaza Beside BMW show room Erramanzil circle.Hyderabad.

పై నంబరు**M.V.O.P** లో అర్జీదారు అయిన ఎరుకలి నరసన్న రోడ్డు ప్రమాదములో గాయపడినందున అతనికి నష్టపరిహారము రూ10,00,000/-లు అర్జీదాఖలు చేసిన తేది నుండి 18% ప్రకారము వడ్డీతో,మరియు కోర్టు ఖర్చులు ఇప్పించమని కోరుతూ అర్జీదాఖలు చేసినాడు. ఇందులో"2"వ రెస్పాండెంటు అయిన నీకు ఆక్షేపణ ఉన్నా 02-11-2023వ తేదీ పగలు 10;30 గం౹౹లకు పై కోర్టులో హాజరై తెలుపుకోనవలెను. లేని యెడల నీపరోక్షమున విచారించి తీర్మానింపబడును.

కోర్టు వారి ఉత్తర్వు మేరకు
**E.** శ్రీనివాస రెడ్డి
అర్జీదారు పరం అడ్వకేటు,పత్తికొండ
**Cell :8096613530**

## PUBLIC NOTICE

The general public are hereby informed that **Smt. G. Sunitha W/o G. Ramana Murthy**, has approached M/s Shriram Finance Ltd, Basheerbagh Branch, Hyderabad, for depositing her title deed (s) Registered Sale Deed vide Doct.No. 16133 of 2023, Dated:12-09-2023 by way of equitable mortgage in respect of schedule property for securing her future liability towards the loan amount. If any person or persons are having any objections, right, claim, title, interest over the schedule property they shall approach the undersigned with certified copies of documents in support of their claim within (7) days from today, failing which the loan amount will be sanctioned to **Smt. G. Sunitha W/o G. Ramana Murthy**, and no claim or no objection of any nature thereafter will be entertained thereafter.
Hence the notice.

**SCHEDULE OF THE PROPERTY**

All that the Flat bearing No. 2020, in second floor in "NARAYANA COMPLEX / NILAYAM", having plinth area of 1420.00Sq.Ft (including common areas & Car parking) with undivided share of Land area admeasuring 30.00Sq.Yds (out of 603.33Sq.Yds) constructed on plot No.38 & 44, in Sy.No.648, situated at Main Road, Uppal Village, GHMC Uppal Circlr, Uppal Mandal, Medchal-Malkajgiri District, Telangana State, and Bounded as follows:

Boundaries of entire plot:
**NORTH** : Pankaj Chemicals **SOUTH** : 30' Wide Road **EAST** : Plot No.33 **WEST** : 150' Wide Road
Boundaries of Flat.202, in 2nd Floor **NORTH** : Plot No.201 **SOUTH** : Plot No. 203 **EAST** : Open to Sky **WEST** : Staircase, Lift & Corridor

**For NomosVistas, The Lawyers,**
**Govardhan Venu, Advocate & CEO**
C-701 Skyline & Sterling Residency, Basheerbagh, Hyderabad 29.
Mob:- 9849091266

## IN THE COURT OF THE PRINCIPAL RENT CONTROLLER. At. SECUNDERABAD. R C C No. 10 of 2023

BETWEEN:
Sri M. Vasanth Kumar ...Petitioner
And
M/S. V.S.S. Associates Proprietary concern, rep by its Proprietor Sri N. Mohan ...Respondent

TO
M/S. V.S.S. Associates Proprietary concern, rep by its Proprietor Sri N. Mohan, S/O. Late D. Narsimha,Aged about 72 years, Occ: Business, R/O. B-201, 5H Avenue, Sainikpuri, Secunderabad and also he residing Baslica Santhome Church,Marina Beach Road, Chennai and also Bungalow Bearing No.222, WestMarred Pally,Secunderabad-500026.

Please take notice that the above named Petitioner have filed the above petition against the Respondents herein to deposit the arrears of monthly rent for the month of April, 2023 to till today and further to deposit all the future monthly rents as and when fall due at the rate of Rs.500/- per month in respect of the petition schedule property i.e., All that the Shop bearing No.7/A, Known as St.. JOHNS'S LODGE, 434 EC (Masonic Temple), admeasuring 166.66 Sq Yds with built up area 1500 Sft, in Sy No.419, Situated at Door No.222, West Marredpally,Secunderabad Cantonment, Secunderabad-500026, bounded by: North by : Neighbor's Shop,South by : Megh Sports, East by : St'Johns land, West by : Shop No.7 and same is posted to 04-10-2023 for your appearance either in person or through your counsel at 10-30 AM in the above Hon'ble court, if you fail to appear either in person or through your counsel on the above said date and time, the court will pass orders against you in your absence.

**"By the court order"**
**Sd/-**
**SRI G.BALESH Advocate,**
Office at: Flat No.201, H.NO.10-3-40/C, Maruthi Apartment, East Marredpally, Secunderabad-500 026.
Ph: 98489 92415
Counsel for Petitioner

## IN THE COURT OF THE HON'BLE X JUNIOR CIVIL JUDGE, CITY CIVIL COURT, AT : HYDERABAD. O.S. No. 3979 OF 2023.

**BETWEEN:-**
**1. Mr. AJIT KUMAR DUGAR,** S/o.Late Nawratanmal Dugar, Age: 42 years, Occ: Business, R/o.H.No.3-6-307/A & B, Flat No. 205, Legend Premier, Hyderguda Main Road. Hyderguda, Himayatnagar, Hyderabad-500029.
**2. Mrs. NAMRATA SETHIA,** W/o. Vivek Sethia, D/o. Late nawratanmal Dugar, Age: 40 years, Occ: Housewife, R/o. H.No. 801, S-21, Western Heights, Shyam Nagar, Jaipur, Rajashthan - 302019. .....PLAINTIFFS
**AND**
**1. THE TAHSILDAR,** Himayatnagar Mandal, Hyderabad.
**2. ALL CONCERNED** .....DEFENDANTS

**NOTICE**

Please take notice that, the plaintiffs have filed a suit against the defendants for declaration declaring the plaintiffs as Legal Heirs and Successors of deceased Late Mr. Nawratanmal Dugar and consequently declare the plaintiffs as the owners of the Suit Schedule Property to the extent of 1/3rd share of their father Late Mr.Nawratanmal Dugar and the same is posted on 04.10.2023 for appearance of the defendant No. 2. The Defendant No. 2 should be present either by themselves or through their counsel on the above said date, failing which the Defendant No. 2 will be set exparte and appropriate orders will be passed.

**SCHEDULE OF PROPERTY**

All that Semi-Finished Flat in Second Floor bearing Flat No. 205 forming part of premises bearing No. 3-6-307/ A & B, admeasuring 1849 Sq. Fts, together with undivided share of land admeasuring 8 Sq. Yards our of total extent of land area admeasuring 2809 Sq. Yards, situated at Hyderguda, Hyderabad, and bounded by: **NORTH:** Flat No. 206. **SOUTH:** Flat no. 204, **EAST:** Corridor. **WEST:** Open to Sky.

**//BY ORDER OF THE COURT//**
**K.ANOOP KUMAR**
**BHAGWANDASJHWAR**
**P.SURYA PRAKASH**
**ABHIJAY JHAWAR**
**ADVOCATES**
**COUNSEL FOR PLAINTIFFS**
Office at: 3-6-313, Basheerabagh, Hyderabad-29
Cell:9849190227

## IN THE COURT OF THE HON'BLE PRINCIPAL JUNIOR CIVIL JUDGE-CUM-VIII ADDL. METROPOLITAN "MAGISTRATE,R.R.DISTRICT COURTS AT.KUKATPALLY

O.S.No. 274 of 2022
O.S.No. 1952 of 2019

**Between:**
**Canara Bank, Nallagandla Branch R.R.Dist. .... Petitioner/Plaintiff**
And
**Sri Kachoor Bhaskar Respondent/Defendant**

**To:**Sri Kachoor Bhaskar S/o Late K.Sampath Kumar, aged about 35 years, R/o H.No.1-1-652/K/49, Arundathi Nagar, Gandhi Nagar, Musheerabed, Hyderabad-500020. Ph No: 9505299629
Take notice that the above named Petitioner/Plaintiff have instituted the above suit against you for recovery of **Rs.5,18,132/-**together with costs and future interest. You are hereby summoned to appear before the Hon'ble Court in person on the **04th October, 2023,** at 10.30 am. In default of your appearance on the day aforementioned, the suit will be heard and determined in your absence.

//By Order of the Court//
**Sd/- N.Venugopala Rao,**
**A.Prashanth Kumar,** Advocates
1-2-234/2/1,Plot No.2/P, Road No.4, SRL Colony, Kothapet, Hyd.
Cell: 9849264568

## IN THE COURT OF THE HON'BLE PRINCIPAL JUNIOR CIVIL JUDGE-CUM-VIII ADDL. METROPOLITAN MAGISTRATE,R.R.DISTRICT COURTS AT.KUKATPALLY

O.S.No. 282 of 2022
O.S.No. 1961 of 2019

**Between:**
**Canara Bank, Nallagandla Branch R.R.Dist. .... Petitioner/Plaintiff**
And
**Sri Mirza Rahamath Baig Respondent/Defendant**

**To:**Sri Mirza Rahamath Baig S/o Mirza Mohd Baig, aged about 32 years, Occ: Driver, R/o H.No.4-25-1/2/25/A, Pillar No.243, Chintalmet, Suleman Nagar, Rajendra Nagar, R.R.Dist-500052. Ph No: **9700330263**
Take notice that the above named Petitioner/Plaintiff have instituted the above suit against you for recovery of **Rs.4,95,716/-** together with costs and future interest. You are hereby summoned to appear before the Hon'ble Court in person on the **04th October, 2023**, at 10.30 am. In default of your appearance on the day aforementioned, the suit will be heard and determined in your absence.

//By Order of the Court//
**Sd/- N.Venugopala Rao,**
**A.Prashanth Kumar,** Advocates
1-2-234/2/1, Plot No.2/P, Road No.4, SRL Colony, Kothapet, Hyd.
Cell: 9849264568

## IN THE COURT OF THE HON'BLE PRINCIPAL JUNIOR CIVIL JUDGE-CUM-VIII ADDL. METROPOLITAN MAGISTRATE,R.R.DISTRICT COURTS AT.KUKATPALLY

O.S.No. 311 of 2022
O.S.No. 2717 of 2019

**Between:**
**Canara Bank, Nallagandla Branch R.R.Dist. .... Petitioner/Plaintiff**
And
**Sri Nenavath Shankar Respondent/Defendant**

**To:**
**Sri Nenavath Shankar** S/o N.Kistya, aged about 31 years, Occ: Driver, R/o H.No.177, NRI Colony, Kismathpur, Rajendranagar, K.V.Ranga Reddy District-500086. Ph No: 8106908437.
Take notice that the above named Petitioner/Plaintiff have instituted the above suit against you for recovery of **Rs.4,04,525/-** together with costs and future interest. You are hereby summoned to appear before the Hon'ble Court in person on the **04th October, 2023,** at 10.30 am. In defaut of your appearance on the day aforementioned, the suit will be heard and determined in your absence.

//By Order of the Court//
**Sd/- N.Venugopala Rao,**
**A.Prashanth Kumar,** Advocates
1-2-234/2/1, Plot No.2/P, Road No.4, SRL Colony, Kothapet, Hyd.
Cell: 9849264568

## IN THE COURT OF THE HON'BLE PRINCIPAL JUNIOR CIVIL JUDGE-CUM-VIII ADDL. METROPOLITAN MAGISTRATE,R.R.DISTRICT COURTS AT.KUKATPALLY

O.S.No. 917 of 2022
O.S.No. 377 of 2022

**Between:**
**Canara Bank, Nallagandla Branch R.R.Dist. .... Petitioner/Plaintiff**
And
**Surendra Reddy Moghili Respondent/Defendant**

**To:**
**Sri Surendra Reddy Moghili S/o** Bal Reddy, aged about 34 years, Occ: Driver, R/o Plot No.50, Gangi Reddy Venture, Turkyamzal, Hayathnagar, R.R Dist-501510. Ph No: 9642394933.
Take notice that the above named Petitioner/Plaintiff have instituted the above suit against you for recovery of **Rs.4,27,338/-** together with costs and future interest. You are hereby summoned to appear before the Hon'ble Court in person on the **04th October, 2023,** at 10.30 am. In default of your appearance on the day aforementioned, the suit will be heard and determined in your absence.

//By Order of the Court//
**Sd/- N.Venugopala Rao,**
**A.Prashanth Kumar,** Advocates
1-2-234/2/1, Plot No.2/P, Road No.4, SRL Colony, Kothapet, Hyd.
Cell: 9849264568

## IN THE COURT OF THE HON'BLE PRINCIPAL JUNIOR CIVIL JUDGE-CUM-VIII ADDL. METROPOLITAN MAGISTRATE,R.R.DISTRICT COURTS AT.KUKATPALLY

O.S.No. 1143 of 2022
O.S.No. 2740 of 2019

**Between:**
**Canara Bank, Nallagandla Branch R.R.Dist. .... Petitioner/Plaintiff**
And
**Sri Katravath Ravi Respondent/Defendant**

**To:Sri Katravath Ravi** S/o K.Darsu, aged about 30 years, Occ: Driver, R/o H.No.10-5-385/1/1/D, Masab Tank, Syed Nagar, Asif Nagar, Hyderabad-500028. Ph No: 9959404167.
Take notice that the above named Petitioner/Plaintiff have instituted the above suit against you for recovery of **Rs.4,87,401/-** together with costs and future interest. You are hereby summoned to appear before the Hon'ble Court in person on the **04th October, 2023,** at 10.30 am. In default of your appearance on the day aforementioned, the suit will be heard and determined in your absence.

//By Order of the Court//
**Sd/- N.Venugopala Rao,**
**A.Prashanth Kumar,** Advocates
1-2-234/2/1, Plot No.2/P, Road No.4, SRL Colony, Kothapet, Hyd
Cell: 9849264568

## 'వీర శైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదిక

నవతెలంగాణ-హిమాయత్‌నగర్

వీర శైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను ఈ నెల 24వ తేదీ ఆదివారం రోజున మలక్ పేట్, మూసారాంబాగ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు విశ్వ లింగాయత్ ట్రస్ట్ అధ్యక్షులు పసారం శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరిచయ వేదికను గత 18 ఏళ్ళుగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీర శైవ లింగాయత్ జంగమ కమ్యూనిటీ డాక్టర్లు, ఇంజనీర్స్, పీజీ చదువుకుని ఉద్యోగం చేస్తున్న విదేశీ సంబంధాలను అన్వేషించే వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పరిచయ వేదికకు వివాహం కావలసిన వధూవరులు, వారి తల్లిదండ్రులతో పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.vishwalingayatmarriage.com, ఫోన్ నెం: 9246359842లను సంప్రదించాలని ఆయన కోరారు.



## సీతారామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా విజయ్ సాయి

నవతెలంగాణ -సుల్తాన్ బజార్

చాదర్‌ఘట్ వద్ద సీతా రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా విజయ్ సాయి నియ మితుల య్యారు. శుక్రవారం అబిడ్స్‌లో ఆయన మా ట్లాడుతూ సీతారామాలయ అభివృ ద్ధికి కృషి చేస్తానని తెలిపారు. భక్తు లకు అన్ని విధాల సౌకర్యాలు కల్పి స్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ట్రస్టు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

## బీసీ మహిళల పట్ల వివక్ష సరికాదు

- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ



నవతెలంగాణ - ముషీరాబాద్

బీసీ మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఇంత వివక్ష అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ప్రశ్నించారు. మహిళా బిల్లు అంశంపై శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్‌లో బీసీ నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎర్ర సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ 25వ తేదీన బషీర్‌బాగ్‌హాల్‌లో అన్ని బీసీ కులాలతో సమావేశమై ఉద్యమ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నామని తెలిపారు. ఏ జనగణన ఉందని రెండు శాతం ఉన్న అగ్రకుల మహిళలకు 29 శాతం ప్రాతినిధ్యం వచ్చే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ అగ్రకుల జనగణన ఉందని ఐదు శాతం ఉన్నవారికి 10 శాతం ఈబీసీ రిజర్వే షన్ నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు చట్టసభల్లో 18శాతానికి పరిమితమవుతూ కేంద్ర ఉద్యోగాలలో 27శాతం రిజర్వేషన్లకు చట్టం ఉన్న కేవలం నాలుగు శాతం మాత్రమే అవకాశం ఇస్తూ బీసీలను బానిసలుగా బీసీ మహిళలను దాసులుగా మార్చే కేంద్ర దేశ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకంగా ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో నాగుల శ్రీనివాస్ యాదవ్, పి సుధాకర్ ముదిరాజ్ ,స్వామి గౌడ్, శ్రీహరి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు

## అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి

- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

నవతెలంగాణ-బేగంపేట్

రామన్నపేట మండలం, ఇస్కిల్ల గ్రామంలో సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ గుండా సత్తయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైల్ల శేఖర్‌రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ గుండా మధుసూదన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు పైసలు సంపాదిస్తే సొంత ఊరును, అయినవారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు కోట్ల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించిన సుమధుర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిపేర్కొన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ గ్రామంలో సుమధుర ఫౌండేషన్ ట్రస్టీ గుండా మధుసూదన్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన ఆత్యాధునిక ప్రాథమిక పాఠశాల



భవనాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, "జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. పుట్టిన ఊరు. కన్నతల్లిని మరచిపోకూడదనే పెద్దల మాటలను మధుసూదన్ కుటుంబసభ్యులు నిజం చేశారన్నారు. సొంత గ్రామ అభివృద్ధి లక్ష్యంగా భావించి సేవా కార్యక్రమాలు చేస్తున్న సుమధుర ఫౌండేషన్ సభ్యులు అందరికీ ఆదర్శం అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో నెంబరన్ నిలిచిందన్నారు. సుమధుర ఫౌండేషన్ చైర్మన్ గుండా మధుసూదన్ తాను పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేయాలని ధృడసంకల్పంతోనే "సుమధుర ఫౌండేషన్‌ను స్థాపించినట్లు ఆయన అన్నారు. గత దశాబ్ద కాలంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడు తూనే.. సొంత గ్రామంలో మొదటగా గుడి నిర్మాణం చేశామని, ఆ తర్వాత గుడితో పాటు తమ గ్రామంలోని పిల్లలను భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణం చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ స్థాయికి ధీటుగా తీర్చిదిద్దామన్నారు. దాదాపు రెండు కోట్ల పైచిలుకు డబ్బులతో సకల హంగులతో డిజిటల్ తరగతులు సహ పిల్లలకు మోడ్రన్ బెంచీలు, ఫర్నిచర్ సహ డిజిటల్ తరగతులు వంటి సకల హంగులను ఏర్పాటు చేశామన్నారు. అయితే, తన ఆలోచనలు మౌలిక సదుపాయ కల్పన కోసం 50శాతం పనులను మాత్రమే పూర్తి చేశానని.. మిగత పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి, సహా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు అందరికీ సుమధుర ఫౌండేషన్ చైర్మెన్ గుండా మధుసూదన్ ధన్యవాదాలు తెలిపారు.

## బీఆర్ఎస్‌లోకి బాగ్అంబర్‌పేట కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి



నవతెలంగాణ-అంబర్‌పేట

హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర బీజేపీకి భారీ షాక్ తగిలింది. ప్రస్తుత బీజేపీ బాగ్అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకట్‌రెడ్డి, బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా ఇన్‌ఛార్జి, బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బి.వెంకట్‌రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో వీరి చేరిక, బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన అన్నారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రజాసేవ పట్టుదల అంబర్‌పేట అభివృద్ధికి వారు చేస్తున్న కృషి నచ్చి బీఆర్ఎస్‌లోకి చేరుతున్నట్లు కార్పొరేటం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

## సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ-అంబర్‌పేట

నల్లకుంట డివిజన్‌లోని రైల్వే ట్రాక్ పక్కనగల కుట్టి లైన్‌లో రూ.75 లక్షల వ్యయంతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులకు శుక్రవారం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, నల్లకుంట కార్పొరేటర్ అమృతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ, దశలవారీగా జరుగుతున్న అభివృద్ధి పనులతో అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీలు కొత్త రూపును సంతరించు కుంటున్నాయని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాద యాత్రలు నిర్వహించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నామని తెలియ జేశారు. అనంతరం ఎమ్మెల్యే ,



అక్కడ ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి, గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

## డివిజన్‌లో పలు సీసీరోడ్లుకు శంకుస్థాపన



నవతెలంగాణ-బేగంపేట

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో కలిసి బేగంపేటలోని రూ.2 కోట్ల 85 లక్షలలతో పలు సీసీరోడ్లుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేగంపేటలోని ఎన్నో ఏండ్లుగా పలు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామని, బేగంపేట వల్లపు ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ డ్రయినేజ్ సమస్య ఉందని, దీన్ని కూడా అతి త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరించే చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ఇప్పటికే దాదాపు 50 శాతం వరద నివారణ చర్యలు చేపట్టామని ఇందులో భాగంగానే గతంలో కంటే ఇప్పుడు వర్షాలు వస్తే కొంచెం మెరుగుపడిందన్నారు.

## పలు చోట్ల గణనాథునికి ప్రత్యేక పూజలు



నవతెలంగాణ-ముషీరాబాద్

ముషీరాబాద్ డివిజన్ బోయబస్తీ చేపల మార్కెట్ గంగపుత్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మండపంలో కొలువుదీరిన గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకులు ముఠా జసింహ, గంగపుత్ర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గుండు సందీప్, గంట శివకుమార్, మామిడి శ్రీకాంత్, గంట సత్యనారాయణ , గంట వంశీ, బోన్ బోన్ ఆకాంక్ష, గాండ్ల లడ్డు, జింగం సతీష్,ఫ్రెండ్స్‌కాలనీరామస్వామి, యాదగిరి పాల్గొన్నారు.



### గణనాథునికి ఘనమైన పూజలు

రాంనగర్ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు యువ నాయకులు ముఠా జయ సింహ, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

## మ్యాన్‌హోల్స్‌పై దృష్టి సారించండి

### కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్



నవతెలంగాణ-అంబర్‌పేట

ప్రమాదకరమైన మ్యానువల్ పై అధికారులు దృష్టి సారించి వీలైనంత తొందరగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ అధికారులకు సూచించారు. శుక్రవారం కాచిగూడ డివిజన్‌పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఇటీవల కురిసిన వర్షాలకి దెబ్బతిన్న మ్యాన్ వాల్స్ డ్రైనేజీ సమస్యలపై మంచినీటి సమస్యపై అధికారులు అప్పుడప్పుడు దృష్టి సారించాలని కోరారు. సీనియర్ నాయకులు కన్నె రమేష్ యాదవ్, కృష్ణ కుమార్, క్షీరా సాగర్, సుభాష్ పటేల్, భీమ్ రాజ్, ప్రతిభ, రవి యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

## నాపై కావాలనే దుష్ప్రచారం

### -నేను పార్టీని విడడం లేదు



నవతెలంగాణ-అంబర్‌పేట

నాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని నేను పార్టీ వేయడం లేదని బీజేపీ సీనియర్ నాయకుడు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కవిటి వెంకటేష్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం బాగ్ అంబర్‌పేట డివిజన్ పరిధిలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటానని అలాంటిది నేను పార్టీని ఎందుకు విడతనని కావాలని నాపై విష ప్రచారం చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో మరోసారి బీజేపి జెండా ఎగరవేస్తానని అన్నారు.

## ఘనంగా లెటజ్ సర్వ్ ఫౌండేషన్ 4వ వార్షికోత్సవం

- ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమూద్ అలీ

నవతెలంగాణ-హిమాయత్ నగర్

'విద్య, సాధికారత, సంక్షేమం' అనే నినాదంతో వెనుకబడిన యువతకు మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి అందరూ చేతులు కలపా లని లెటజ్ సర్వ్ ఫౌండేషన్ (ఎల్.యూ.ఎస్.ఎఫ్) వ్యవస్థాపకులు, న్యాయవాది మహమూద్ అలీ సూచించారు. గత 4 సంవత్సరాల నుంచి నిరంతరంగా యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులకు స్కిల్డ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు భూకబ్జాలు, లిక్కర్ రాజ్, ఖరీదైన ప్రైవేట్ వైద్యం, లిటిగెంట్ మైండ్ సెట్, నైపుణ్య శిక్షణ లేని విద్య, అవినీతి, కమిషన్, రాజ్య మేలుతుందన్నారు. యువత దేశ అభివృద్ధికి కీలకమన్నారు. వారి అభ్యున్నతికి, మార్పు తెచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. ఆసక్తి కలిగిన వారు అభివృద్ధి వైపు ప్రజల ఆలోచన మార్చవచ్చునన్నారు. వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం నిరుద్యోగ యువత ముఖాల్లో చిరు నవ్వులు వెళ్లి విరిశాయని అన్నారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రభుత్వ స్కిల్డ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అనమ్అలీ, ప్రముఖులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.




## ఎమ్మెల్సీ కవితను కలిసిన అనిత



నవతెలంగాణ-సుల్తాన్ బజార్

పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం రెడ్‌హిల్స్ డివిజన్ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ఎ.అనిత, బి.దుర్గేశ్ నందిని, జి.హేమాశ్రీ తదితరులు కలిశారు. అనంతరం ఆమె నివాసంలో అభినందనలు తెలిపారు.



ముషీరాబాద్ నియోజకవర్గంలోని దయార్ మార్కెట్ జెమినీ కాలనీలో వినాయక మండపంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నగేష్ ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నవతెలంగాణ - ముషీరాబాద్

## మంత్రి కేటీఆర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ కే పద్మావతి దుర్గా ప్రసాద్‌రెడ్డి



నవతెలంగాణ-అంబర్‌పేట

ఇటీవల పార్లమెంట్లో మహిళా బిల్లు అమలు కావడంలో బీఆర్ఎస్ పార్టీ కిలకంగా వ్యవహరించిందని మహిళా బిల్లుకు కృషి చేసినందుకు మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజులలో మహిళా కోటలో తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.



గణేషుని ఉత్సవాల్లో భాగంగా గోవింద్‌నగర్ లో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మ వెంకటేష్, సీనియర్ నాయకులు మణికంఠ, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో బి.నర్సింగ్ యాదవ్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ-అంబర్‌పేట

## మద్యం మత్తులో బీభత్సం

### 2 రోజులు యువకులకు జైలుశిక్ష



నవతెలంగాణ-కంటోన్మెంట్

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి బీభత్సం సృష్టిస్తున్న నలుగురు వ్యక్తులకు సికింద్రాబాద్ 15వ మెట్రోపాలిటీకోర్టు మెజిస్ట్రేట్ ఆర్‌వి రమణ రెండు రోజులు శిక్ష విధించింది. మారేడపల్లిసీఐ తిమ్మప్పతెలిపిన వివరాల ప్రకారం దిలీప్‌రాజ్(22),గీత్‌చరణ్(21),బి.రాజేష్ (24)లు, విశాల్(23)గల యువకులు మారేడ పల్లి చెన్నైలో గ్రౌండ్‌లోమద్యం సేవించిరోడ్డుపై వచ్చి గందరగోళం చేస్తున్న సమయంలో సమా చా రం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిచ్చామని, శుక్రవారం ఆర్‌వి రమణ 2రోజుల కారాగారం శిక్ష విధించారని వివరించారు.

## బీసీ విద్యార్థి సంఘం ముషీరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షునిగా రాహుల్ గౌడ్

నవతెలంగాణ-ముషీరాబాద్



బీసీ విద్యార్థి సంఘం ముషీరాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాహుల్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్‌లు రాహు ల్‌గౌడ్‌కు ముషీరాబాద్ నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహిళా బిల్లులో బీసీలకు అన్యాయం జరిగిందని, బిసి మహిళలకు సబ్ కోట కల్పించే వరకు ప్రతి ఒక్క బీసీ పోరాడుతూనే ఉండాలని పిలుపునిచ్చారు. బీసీల జనాభా దామాశిక ప్రకారం అన్ని వర్గాల్లో న్యాయం జరిగే వరకూ బీసీ ఉద్య మాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు బీసీ విద్యార్థిఉద్యమాల్లో క్రియాశీలికంగా పనిచేస్తానని, విద్యార్థుల హక్కులకై పోరాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ కనకాల, లింగం తదితరులున్నారు.



మోతి మార్కెట్ ఏర్పాటుచేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన గోషామహల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మమతా సంతోష్ గుప్తా. ఈ కార్యక్రమంలో నాగరాజు గుప్తా, నాయకులు పాల్గొన్నారు.

నవతెలంగాణ -సుల్తాన్ బజార్



కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి దంపతును బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా దంపతులిద్దరిని సీనియర్ నాయకులు పులిజాల గెల్వయ్య, డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ-అంబర్‌పేట



బేగంబజార్‌లో ఏర్పాటుచేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు చేసిన గోషామహల్ నియోజకవర్గం ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్.వి మహేందర్ కుమార్, నరేందర్ యాదవ్, ప్రకాష్, రవీందర్‌రెడ్డి శంకర్ పాల్గొన్నారు.

నవతెలంగాణ-సుల్తాన్ బజార్



దేవి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ - ముషీరాబాద్

## రోడ్లను నిర్మించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం : బీజేపీ నేత గౌతమ్‌రావు

నవతెలంగాణ-అంబర్‌పేట



ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పరిపా లన అస్థవ్యస్తంగా ఉందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా.ఎన్. గౌతమ్ రావు అన్నారు. అంబర్‌పేట నియోజక వర్గంలో నిర్మాణంలో ఉన్న వంతెనను మహారాణా ప్రతాప్ ఫంక్షన్‌హల్ వద్ద గౌతమ్‌రావు నేతృత్వంలో పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతమ్‌రావు మాట్లాడుతూ గత 9 సంవత్సరాల కాలంలో బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ కాలంలో తూతూమంత్రంగా అభివృద్ధి సాగిందని, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న ప్రాంతాలలో కూడా రోడ్లను నిర్మించే స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం లేదని అయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అమృత, కన్నె ఉమా రమేష్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.



గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈస్ట్‌మారేడిపల్లిలోని శ్రీచైతన్య టెక్నో హైస్కూల్లో మట్టి వినాయకుడికి విగ్రహా నికి ప్రత్యేక పూజలు చేసి అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.

## ఆత్మీయతను బలపరిచేవే ఆత్మీయ సమ్మేళనాలు

తోట వెంకట్రావ్

నవతెలంగాణ-బంజారాహిల్స్

ఏపీ స్పెషల్ పోలీస్,తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగాలు పలు హెూదాల్లో పనిచేసి రిటైర్డ్ పోలీసు అధికారుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో వేడుకగా జరిగింది. 1971 నుంచి 1991 బ్యాచ్ వరకు ఐజీలుగా డిఐజీలుగా కమాండెంట్లుగా పనిచేసి పదవి విరమణ పొందిన 200 మందికి పైగా అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొ న్నారని రిటైర్డ్ డిఐజీ తోట వెంకట్రావ్ తెలిపారు. ఈ ఆత్మీ య సమ్మేళనం సందర్భంగా రిటైర్డ్ అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఫోటోలు దిగుతూ ఆట, పాటల తో సందడి చేశారు. ఇక నుంచి




ప్రతియేటా రిటైర్డ్ ఉద్యోగులు అంతా ఏదో ఒకచోట కలవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిఐజీ లుగోపీనాథ్, జేజి మురళి,ఎస్ సుధాకర్, తోట వెంకట్రావ్,కృష్ణమూర్తి రావు, మోకం సింగ్ ,నాగుర్ రెడ్డి అరుణ్ కుమార్ లతో పాటు పలువురు కమాండెంట్లు పాల్గొన్నారు.

నవతెలంగాణ మానవి
www.navatelangana.com
శనివారం 23 సెప్టెంబర్ 2023

భర్త మోసం చేసి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. నిజం తెలిసినా భర్తే సర్వస్వం అనుకుంది. భర్తను బాగు చేసుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించింది. అతను బాగుపడకపోగా ఆమెనే అనుమానించడం మొదలుపెట్టాడు. అతనిలోని లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తాగే వాడు, కొట్టేవాడు. అయినా కొన్నేండ్లు భరించింది. చివరకు ఇక అతనితో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. దాంతో భర్త ఆమెకు నోటీసు పంపించాడు. ఈ సమస్య నుండి ఆమె ఎలా బయటపడిందో ఈ వారం ఐద్వా అదాలత్‌లో తెలుసుకుందాం...

# లోపం దాచేసి.. ఆమెనే అనుమానించి...




లక్ష్మికి 20 ఏండ్లు. ఆమె ఉండేది చిన్న పల్లెటూరు. అమ్మా, నాన్నాతో పాటు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు వారు గ్రామంలోనే కూలిపని చేసుకుని బతికేవారు. పెద్దగా చదువు లేదు. లక్ష్మికి 18 ఏండ్లకే పెండ్లి చేశారు. అతనికి ఇది రెండో పెండ్లి. మొదటి భార్య వాళ్ళ బంధువుల అమ్మాయి. అయినా పెండ్లయిన ఏడాదికే విడాకులు తీసుకుంది. ఆ విషయం చెప్పకుండానే అతను లక్ష్మిని పెండ్లి చేసుకున్నాడు. అయితే పెండ్లి తర్వాత జరగాల్సిన ఏ ముచ్చటా ఆమెకు జరగలేదు. భర్త ఆమెతో కనీసం మాట్లాడేవాడు కాదు. పనికి వెళ్లొచ్చి అన్నం పెడితే తిని, పడుకునే వాడు.

ఏడాది తర్వాత లక్ష్మి తండ్రి చనిపోయాడు. దాంతో లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 15 రోజులు ఉండి వచ్చింది. అప్పటి నుండి భర్త అంజయ్య ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. 'నీకు అక్కడ ఎవరితోనే సంబంధం వుంది. నువ్వు నాకు వద్దు' అనేవాడు. ఊరి పెద్దలు పంచాయితీ పెట్టి అంజయ్యకు నాలుగు మంచి మాటలు చెప్పి పంపించారు.

అప్పుడే అంజయ్య సంసార జీవితానికి పనికి రాడనే మొదటి భార్య విడాకులు ఇచ్చిందనే విషయం లక్ష్మికి తెలిసింది. కానీ ఆమె భర్తను ఒక్క మాట కూడా అనలేదు. పైగా 'మనం హైదరాబాద్ పోయి అక్కడే ఏదో ఒక పని చేస్తూ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుందాం' అని ధైర్యం చెప్పింది. కుటుంబ సభ్యులను కూడా ఒప్పించింది.

ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో రెండేండ్లు గడిచిపోయింది. ఇంకా పిల్లలు ఎందుకు కాలేదు అంటూ ఇంట్లో వాళ్లు అనడం మొదలుపెట్టారు. 'నీలో ఏదో లోపం ఉంది, అందుకే నీకు పిల్లలు పుట్టడం లేదు' అని అందరూ లక్ష్మినే అనేవారు. ఒకపక్క 'డాక్టర్లు ఆయనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు' అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మి అతనికి విడాకులు ఇచ్చి ఇంకో వివాహం చేసుకోవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. 'మంచో చెడో పెండ్లి చేసుకున్నాను. ఇప్పుడు కేవలం సంసార సుఖం కోసం అంజయ్యను వదిలి వెళ్ళడం సరి కాదు' అనుకుంది. పైగా ఆమెకు తండ్రి లేడు. తల్లి కూలి చేసుకుని బతుకుతుంది. ఇంకా పెండ్లి కావల్సిన ఇద్దరు చెల్లెళ్లు వున్నారు. తను తిరిగి వెళితే తల్లికి భారం అవుతాను అనుకుంది. అందుకే ఎలాగైనా అంజయ్యతోనే ఉండాలని నిర్ణయించుకుంది.


భర్తను ఒప్పించి ఒక బాబును దత్తత తీసుకుంది. కానీ అంజయ్య తనలోని లోపాన్ని భరించలేక తాగుడుకు బానిస అయ్యాడు. తాగి లక్ష్మిని కొట్టేవాడు. ఏ పని చేసేవాడు కాదు. లక్ష్మి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంటిని నడిపించేది. అయినా 'నేను సంసారానికి పనికిరానని వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నావు' అంటూ లక్ష్మిని అనుమానించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంజయ్యకు యాక్సిడెంట్ జరిగి మంచానికే పరిమితమయ్యాడు. అయినా భర్తకు చిన్న పిల్లాడికి చేసినట్టు ఆరు నెలలు సేవ చేసింది. తర్వాత అత్తమామలు వచ్చి 'ఇంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండటం ఎందుకు, ఊరికి వెళ్దాం' అని తీసుకువెళ్లారు. అంజయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగు పడింది. కానీ లక్ష్మిని మానసికంగా బాధ పెట్టడం మొదలు పెట్టాడు. ఊరిలో కూడా ప్రతి ఒక్కరితో సంబంధం అంటగట్టేవాడు. పని చేసేవాడు కాదు. కూర్చున్న దగ్గర అమ్ముకోవచ్చు అని పండ్ల వ్యాపారం చేయమని చెప్పినా వినలేదు. వాళ్ళ అమ్మ షాపులో కూర్చుంటే వచ్చిన డబ్బులు తీసుకుని తాగేవాడు. లక్ష్మి సంపాదన కూడా అతని తాగుడికి, మందులకే అయిపోయేవి. బాబును వేరే వాళ్ళకు ఇచ్చేయమని గొడవ చేసేవాడు.

'నా బాబు కాదు, వీడు నీ కొడుకే. ఎవరితోనే సంబంధం పెట్టుకోవడం వల్ల పుట్టాడు. అందుకే వాడిని పెంచుతున్నావు' అంటూ రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. దాంతో అతన్ని వదిలేసి తల్లి దగ్గరకు వెళ్ళి పోయింది. లక్ష్మి తన తల్లితో పాటు హైదరాబాద్ వచ్చేసింది. చెల్లెళ్లను హాస్టల్లో చేర్పించింది. తల్లీ కూతుళ్ల ఉద్యోగం చేసే దగ్గర ఒక రూమ్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడే ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో 'నా భార్య నాతో కాపురం చేయడం లేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు. అయినా నన్ను చూడటం లేదు' అంటూ ఆమెకు నోటీసులు పంపించాడు. తెలిసిన వారు చెబితే ఆ నోటీసు తీసుకుని లక్ష్మి 'ఐద్వా' దగ్గరకు వచ్చింది.

మేము అంజయ్యను పిలిచి మాట్లాడాము. అతను ముందు 'నా తప్పు ఏమీ లేదు. తప్పంతా ఆమెదే' అని చెప్పాడు. అతనికి ఆస్పత్రిలో చికిత్స చేయించిన పేపర్లు, బాబును దత్తత తీసుకున్న పేపర్లు అన్నీ మాకు చూపించింది. వాటిని చూసి అతన్ని ప్రశ్నిస్తే 'మేడం నాలో లోపం వుంది. అందుకే నా మొదటి భార్య వదిలేసి వెళ్ళింది. చికిత్స తీసుకుంటే నయం అవుతుంది అని లక్ష్మిని పెండ్లి చేసుకున్నాను. కానీ నా సమస్యకు ఎలాంటి చికిత్సా లేదని డాక్టర్లు చెప్పారు. అయినా ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భార్యగా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే కదా! అందుకే నోటీసులు పంపించాను' అన్నాడు.

'నువ్వు ఏ రోజైనా ఆమెకు భర్తగా ఉన్నావా? మోసం చేసి పెండ్లి చేసుకున్నావు. నీలో లోపం వుందని తెలిసి కూడా ఆమె నీతోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళింది. ఎలాంటి ప్రయోజనం లేదన్నా నీకు అండగా నిలబడింది. అయినా నువ్వేం చేశావు. ఆమెను అనుమానిస్తూనే ఉన్నావు. నీకు ఎన్ని సేవలు చేసినా నీ బుద్ధి మారలేదు. చివరకు బాబును దత్తత తీసుకుంటే ఆ విషయంలో కూడా అనుమానించావు. ఇక నీతో ఆమె ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి చూసుకోనే బాధ్యత తనదే అంటున్నావు. నోటీసు పంపించి మంచి పనే చేశావు. కోర్టులో నీలో లోపం వుందని తెలిస్తే నువ్వే ఆమెకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బుతో లక్ష్మి, బాబు హాయిగా బతకొచ్చు. ఇక నీకు నచ్చినా, నచ్చకపోయినా ఆమె నీ నుండి విడాకులు తీసుకుని ప్రశాతంగా ఉండొచ్చు' అని చెప్పాము. దాంతో అతను మరో మాట మాట్లాడలేదు.



**నువు ఏ రోజైనా ఆమెకు భర్తగా ఉన్నారా? మోసం చేసి పెండ్లి చేసుకున్నావు. నీలో లోపం వుందని తెలిసి కూడా ఆమె నీతోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళింది. ఎలాంటి ప్రయోజనం లేదన్నా నీకు అండగా నిలబడింది. అయినా నువ్వేం చేశావు. ఆమెను అనుమానిస్తూనే ఉన్నావు. నీకు ఎన్ని సేవలు చేసినా నీ బుద్ధి మారలేదు. చివరకు బాబును దత్తత తీసుకుంటే ఆ విషయంలో కూడా అనుమానించావు. ఇక నీతో ఆమె ఎలా ఉంటుంది? ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత తనదే అంటున్నావు. నోటీసు పంపించి మంచి పనే చేశావు. కోర్టులో నీలో లోపం వుందని తెలిస్తే నువ్వే ఆమెకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బుతో లక్ష్మి, బాబు హాయిగా బతకొచ్చు.**

అంజయ్య తల్లిదండ్రులతో మాట్లాడి లక్ష్మికి అర్థ ఎకరం పొలం రాయించాము. 'నీకు జీవితం చాలా ఉంది. వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుని హాయిగా ఉండు. నిన్నూ, బాబును కూడా చూసుకునే వ్యక్తిని చూసి పెండ్లి చేసుకో. మీ చెల్లెళ్ల కోసం ఆలోచించే పని లేదు. వాళ్లిద్దరూ హాస్టల్లో వుండి బాగా చదువుకుంటున్నారు. నువ్వు నీ జీవితం, బాబు గురించే ఆలోచించు. మనిషికి బతకడానికి తిండి ఎంత అవసరమో, జీవితంలో ఒక తోడు కూడా అంతే అవసరం. నీ తర్వాత బాబును చూసుకోవడానికి అయినా నీ జీవితంలోకి మరో వ్యక్తిని ఆహ్వానించు' అని చెప్పి పంపించాము.

- వై. వరలక్ష్మి, 9948794051

## ఆటపాటలతో..

పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే సందడి. పిల్లలు చేసే అల్లరితో పాటు వారితో సమానంగా పెద్దలు పిల్లలతో ఆడే ఆటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహ పరచటమే కాదు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. జోల పాటలు పాడుతూ పసిబిడ్డను కొద్దిగా అటూ, ఇటూ ఊపి చూడండి. వెంటనే ఆ పసి ముఖం మీద బోసినవ్వు మెరుస్తుంది. ఒకోసారి మన ఆటలకి నోరారా నవ్వుతారు. పకపకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిదని అంటున్నారు పరిశోధకులు.

పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం, అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని పాటలు పాడుతూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం వంటివన్నీ పిల్లలకి కేవలం ఆటలాగా సరదాగా అని పిస్తాయి. కానీ, నిజానికి బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వల్ల ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటి వల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని తేలింది. బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో 'సెన్సరీ వ్యవస్థ' చక్కగా బలపడుతోందని, దీని వల్ల నాడీ కణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే నాడీ వ్యవస్థ మెరుగై, మెదడు చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు.

పసిపిల్లల్ని ఆడించేటప్పుడు అల్లిబిల్లి పాటలు పాడటం, అందుకు తగ్గట్టు లయాత్మకంగా ఊపటం అన్ని సమాజాలల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ ఉంది. అలాగే లాలి పాటలు పాడుతూ ఒళ్లో వేసి ఊపుతూ జో కొట్టటం కూడా. వీటి ప్రభావం పిల్లల ఎదుగుదలపై ఎలా ఉంటుందన్న దాని మీద పరిశోధకులు విస్తృతంగా చేసిన పరిశోధనల్లో తెలిసీ, తెలియక మనం ఆడించే ఈ ఆటల వల్ల పిల్లల మెదడుకి ఎంతో మేలు కలుగుతుందని వెల్లడైందట..

చిట్టిపొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్థ్యాలు చురుకుగా అభివృద్ధి చెందటం గమనించారు. భాషా పరిజ్ఞానం, జ్ఞాపక శక్తి వంటివే కాదు పంచేంద్రియాలు అంటే సెన్సస్ చురుకుగా తయారై మెదడు మరింత చురుకుగా వృద్ధి చెందుతుందని వీరు చెబుతున్నారు. మనం ఏదైనా అనుభూతి పొందుతున్నామంటే, దాని వెనుక ఏకకాలంలో రకరకాల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయని అర్థం. ఎదుగుదలలో భాగంగా పిల్లలకు ఈ భిన్నత్వం అలవాటు అయ్యేందుకు మన ఆటా - పాటా బాగా ఉపకరిస్తాయంటున్నారు.

పిల్లల్ని ఒకచోట ఉంచి, రకరకాల బొమ్మల్ని చూపిస్తూ ఆడించిన దాని కన్నా, పిల్లల్ని ఒక బొమ్మగా ఆడించి, ఊపుతూ కదపటం, వారు కిలకిలా నవ్వేలా చేయటం వంటివి తప్పకుండా వారి మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధాన సంబంధాలు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట. కాబట్టి ఆటపాటలతో, లాలి పాటలతో లయబద్ధంగా పిల్లల్ని ఊపుతూ ఆడించటం ఎంతో మంచిది అంటున్నారు పరిశోధకులు.



# ప్రజల ఐక్యతను దెబ్బతీసేలా కేంద్రం కుట్ర



(మొదటిపేజీ తరువాయి)

సందర్భంగా అరుణపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కన్వెన్షన్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ..కేంద్రంలోని పాలకులు దేశంలో వస్త్రమిల్లుల యజమానులకు లాభాలు గడించి పెట్టేందుకు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న తీరును వివరించారు. మోడీ సర్కారు వచ్చాక శాశ్వత పనివిధానం పోయి డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పని పద్ధతుల అమలు వేగవంతం అయిందన్నారు. దీంతో యాజమాన్యాలు కార్మికులను అణచి ఉంచి పనిచేయించుకుంటున్నాయన్నారు. రాజ్యాంగం కార్మికులకు ఇచ్చిన హక్కులను కూడా మోడీ సర్కారు కాలరాస్తున్నదన్నారు. మరోవైపు వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. పేదలపై ధరల భారాలు మోపుతున్న సర్కారు అదే సమయంలో కార్పొరేట్లకు మాత్రం లాభాలు మరింత పెరిగేలా చేస్తున్నదని విమర్శించారు. దేశంలో ధరలు పెరగటం, తగ్గడం అనే అంశం కేవలం ఐదుగురు పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉందని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓవైపు స్వదేశీ జపం చేస్తూనే మరోవైపు దేశ సంపదను విదేశీ గుత్తపెట్టుబడిదారులకు దోచిపెడుతున్నదని విమర్శించారు. అమెరికా నుంచి ఆపిల్స్‌ను దిగుమతి చేసుకోవడమంటే కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రైతుల ఉపాధిని దెబ్బతీయడమేనన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడాన్ని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అదే పెద్దపెద్ద కంపెనీలకు మాత్రం వేట చేసే అవకాశం కల్పించడం దుర్మార్గమన్నారు.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చేనేత కార్మికులు పోషించిన పాత్రను వివరించారు. నేతన్నల హక్కుల కోసం చేనేత కార్మిక సంఘం చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తుచేశారు. నేడు రాష్ట్రంలో అమలవుతున్న పింఛన్ స్కీమ్ చేనేత కార్మిక సంఘం పోరాట ఫలితమేనన్నారు. రాష్ట్రంలో ఒకనాడు 1.50 లక్షల మగ్గాలుండగా పాలకుల తీరు వల్ల నేడు 40 వేల లోపునకు పడిపోయాయని చెప్పారు. ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించినవి 30 వేల మగ్గాలే ఉన్నాయన్నారు. ఉన్న మగ్గాలను కాపాడుకునేందుకు చేనేత కార్మికులందరూ ఒక్కతాటిపైకి వచ్చి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్ రంగాలకు వేర్వేరుగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో చేనేత సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. చేనేత వస్త్రాలపైనా, బట్ట తయారీకి అవసరమయ్యే ముడిసరుకులపైనా 34 శాతం జీఎస్టీ విధించడం దారుణమన్నారు. ఇది చేనేత రంగాన్ని దివాళా తీయించడంలో భాగమేనన్నారు. చేనేతపై జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. వస్త్ర తయారీ ముడిసరుకులను ప్రభుత్వమే సబ్సిడీ మీద అందించాలని కోరారు. రాష్ట్రంలో మగ్గమున్న ప్రతి కార్మికునికీ రూ.10 లక్షల చేనేత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోచంపల్లి ఇక్కత్, టై అండ్ డైకి పేటెంట్ హక్కులున్న నేపథ్యంలో మిల్లుల్లో తెల్లబట్టపై ఆ ప్రింటింగ్ వేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆ డిజైన్లను కాపీ కొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ప్రతి కార్మికునికీ రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో చేనేత వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 73 షెడ్యూల్ పరిశ్రమల్లో చేనేత రంగమూ ఉందనీ, కనీస వేతనాల జీవోలను వెంటనే విడుదల చేసి నేతన్నలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శి కరిమలయన్, జాతీయ నాయకులు ఆర్.సింగారవేలు, ఎ.బాలన్, బాలకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాంతికుమార్, సలహాదారులు కూరపాటి రమేశ్, సంఘం మాజీ నాయకులు శాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

## మరో రెండు రోజులు రిమాండ్

(మొదటిపేజీ తరువాయి)

ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వర్చువల్‌గా చంద్రబాబుతో మాట్లాడారు. సిఐడి కస్టడీకి అడుగుతోందని, దీనిపై అభిప్రాయం చెప్పాలని న్యాయమూర్తి బాబును అడిగారు. తాను 45 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తన గురించి దేశంలో అందరికీ తెలుసని న్యాయమూర్తికి తెలిపారు. అన్యాయంగా అరెస్టు చేశారన్నదే నా బాధ.. నా ఆవేదన.. అని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, తన హక్కులు రక్షించాలని కోరారు. తనపై ఉన్నవి ఆరోపణలేనని, తనను విచారణ చేసిన తరువాత జైలుకు పంపితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జైలులో చంద్రబాబుకు కల్పిస్తున్న సౌకర్యాలపై న్యాయమూర్తి జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సౌకర్యాలు కల్పించామని జైలు అధికారులు కోర్టుకు విన్నవించారు. అనంతరం చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడుతూ 'మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీనిని శిక్షగా భావించొద్దు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే. నిరూపణ కాలేదు. నిబంధనల ప్రకారమే రిమాండ్ విధించాం' అని పేర్కొన్నారు.

# కారులో ఆ స్పీడేదీ..?

(మొదటిపేజీ తరువాయి)

కార్యక్రమాలకే ఆయన హైదరాబాద్ దాటి బయటకు వెళ్లారు. మరోవైపు క్షేత్రస్థాయిలోని ఎమ్మెల్యేలు కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్ల పంపిణీ, ఎక్స్‌గ్రేషియోలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ తదితర ప్రభుత్వ అధికారిక వేదికల మీది నుంచే రాజకీయ విమర్శలు చేయగలుగుతున్నారు తప్పితే స్పష్టంగా పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొనకపోవటం గమనార్హం. మూణ్నెల్ల ముందే జాబితాను ప్రకటించటంతో అన్ని నెలలపాటు కార్యక్రమాల నిర్వహణ తలకు మించిన భారమవటం ఎమ్మెల్యేలు, అభ్యర్థుల్లో నైరాశ్యానికి ఒక కారణమైతే... అంతకు మించిన ప్రధాన కారణం మరొకటి ఉందనే ప్రచారం బీఆర్ఎస్‌లో జోరుగా కొనసాగుతోంది. టిక్కెట్ దక్కిందని మురిసిపోతున్న వారెవ్వరికీ బీ-ఫామ్ వస్తుందన్న గ్యారెంటీ లేకపోవటమే అసలు సిసలు కారణమని తెలిసింది. అందుకే ఇప్పటి నుంచే తొందరపడకుండా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, బీ-ఫామ్ చేతికందిన తర్వాతే ప్రచారాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

**'పథకాలతో' పరేషాన్...**

ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్... 'జనంలో ఉండండి..' అంటూ తాజాగా వారందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు వినికిడి. అలా ఆయన ఆదేశాలు జారీ చేసినా అభ్యర్థులు క్షేత్రస్థాయిలోకి వెళ్లలేని పరిస్థితి. సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకం, ఎన్నికల కోసం ముందుకు తెచ్చిన బీసీ, మైనారిటీ బంధు పథకాలు వారికి మెడకు చుట్టుకుంటున్నాయి. దళిత బంధు మొదటి దశ పూర్తయిందని చెబుతోన్న ప్రభుత్వం.. ఆ పథకం రెండో దశను ప్రారంభించింది. ఎమ్మెల్యేలు లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి, పైకి పంపినా ఇంకా గ్రౌండింగ్ పూర్తి కాకపోవటంతో దానిపై లబ్దిదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీసీ, మైనారిటీ బంధు పథకాలకు సంబంధించి కూడా ప్రజలు ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులను నిలేస్తున్నారు. వీటికి లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటంతో బడ్జెట్ ఏ మూలకూ సరిపోవటం లేదు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. దీంతోపాటు ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ నత్త నడక నడుస్తోంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్షల్లో దరఖాస్తులొస్తే... వేలల్లో మాత్రమే ఇండ్ల పంపిణీ కొనసాగుతోంది. దీంతో ఇండ్లు దక్కని పేదలు ఎమ్మెల్యేలను నిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సర్దిచెప్పుకోలేక వారు తలలు పట్టుకుంటున్నారు. అందుకే జనం వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు.

**అప్పుడలా.. ఇప్పు'డీలా...'**

ఈ పరిణామాలన్నింటి రీత్యా గులాబీ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. 2018లో ఒక ఏడాది ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ బాస్...ఆ క్రమంలో పార్టీలో, క్యాడర్‌లో జోష్‌ను పెంచి, రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ముందస్తుకు వెళ్లకుండా నిర్ణీత సమయంలోనే ఎన్నికలకు వెళుతూ... మూణ్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించినా అప్పటి హుషారు ఇప్పుడు ఆ పార్టీలో, కార్యకర్తల్లో కానరాకపోవటం గమనార్హం.



## అక్టోబర్ మొదటివారంలో తొలి జాబితా

(మొదటిపేజీ తరువాయి)

అసలుకే మోసం వస్తుందని భావిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో సునీల్ కనుగోలు నిర్ణయమే కీలకంగా మారనుందనే సంకేతాలు ఇచ్చారు. ఒక్కసారి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకోలేమంటూనే, అనివార్యమైతే అభ్యర్థులను మార్చాల్సి రావచ్చు అని సునీల్ కనుగోలు సూచించినట్టు తెలిసింది. ఖమ్మంలో బలమైన అభ్యర్థులు పార్టీలో చేరినప్పటికీ వారికి టికెట్ల కేటాయింపు అంత సులువుగా తేలేట్టు లేదని తెలుస్తోంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన నేతలు కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందో, ఉండదో కూడా తేల్చాలని కోరినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. మీలో మీరు పంచాయతీ పెట్టుకోకుండా ముందు మీరు ఐక్యంగా ఉండాలంటూ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్ మురళీధర్ హెచ్చరించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో టికెట్టు ఆశించి భంగపడిన వారు బీజేపీలో చేరే అవకాశం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అభ్యర్థులను ప్రకటించే ముందుకు వారి మధ్య సర్దుబాటు కుదుర్చాలని సూచించారు. ఎవరికి టికెటు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఉండాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అందరూ అభిప్రాయపడ్డారు. స్క్రీనింగ్ కమిటీ తర్జనభర్జనల మధ్య దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాలకు ఒకే పేరు పంపించినట్టు తెలుస్తోంది. తదుపరి పరిశీలన తర్వాత సెప్టెంబర్‌లో ప్రకటించే అవకాశం ఉన్నది.

**అభ్యర్థుల జాబితా విడుదల బాధ్యత అధిష్టానానిదే : ఠాక్రే**

అభ్యర్థుల జాబితా దశలవారీగా విడుదల చేయాలా? లేదా ఒకేసారి విడుదల చేయాలా? అనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీ అన్ని విషయాలను చర్చించిందన్నారు. టికెటు రాలేదని ఎవరూ బాధపడొద్దనీ, అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.

## గ్రీస్‌లో కార్మికుల నిరసన గళం




ఏథెన్స్ : వేలాదిమంది కార్మికుల జీవితాలపై, జీవనోపాధులపై దాడి చేసేందుకు ఉద్దేశించిన కార్మిక వ్యతిరేక బిల్లును నిరసిస్తూ, వేలాదిమంది గ్రీస్ కార్మికులు గురువారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. కన్జర్వేటివ్ న్యూ డెమొక్రసీ (ఎన్‌డీ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బిల్లును నిరసిస్తూ ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఈ ప్రదర్శనలను జయప్రదంగా నిర్వహించారు. పని ప్రదేశాల్లో ఇతర అనేక రకాల మార్పులతో పాటూ పనిగంటలు పెంచాలని ఈ బిల్లు కోరుతోంది. ఆల్ వర్కర్స్ మిలిటెంట్ ఫ్రంట్ (పిఎఎంఇ), వివిధ రంగాలకు చెందిన ఇతర యూనియన్లు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. బిల్లును ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఏథెన్స్‌లో వేలాదిమంది కార్మికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. థెస్సాలోనికి, లారిస్సా, పత్రాస్, ఐయోనినా, కార్ఫు, కతేరిని వంటి నగరాల్లో కూడా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. నిరసన తెలియచేస్తున్న కార్మిక లోకానికి గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కెకెఈ), కమ్యూనిస్టు యూత్ ఆఫ్ గ్రీస్ (కెవైఈ)లు మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించాయి. కాగా, ఈ సమ్మెలో పాల్గొనేందుకు అధికారికంగా పిలుపు ఇవ్వనందుకు జనరల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ గ్రీక్ వర్కర్స్ (జీఎస్ఈఈ) నాయకత్వానికి తీవ్రంగా విమర్శలు ఎదురయ్యాయి.

ప్రస్తుతమున్న పని గంటలను 8 నుంచి 13కి పెంచాలని, అలాగే అవసరమైతే ఆరు రోజుల పని వారాన్ని అమలు చేసేందుకు యజమానులకు అవకాశం కల్పించాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన కొత్త బిల్లు కోరుతోంది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదా వేతనం లేకుండానే మొదటి ఏడాదిలోనే ఉద్యోగినిన తొలగించవచ్చు, పని ఆపేసినా, సమ్మెలు చేసినా జరిమానాలు విధించడంతో పాటూ ఆరు మాసాల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారని బిల్లు నిబంధనలు పేర్కొంటున్నాయి. కాగా, కార్మిక లోకం యావత్తూ ఈ బిల్లును తీవ్రంగా నిరసిస్తోంది. గ్రీస్‌లో ఆధునిక బానిసత్వాన్ని అమలు చేసే సాధనంగా విమర్శించింది. గత రెండు మాసాలుగా పెద్ద ఎత్తున సంభవించిన వరదలు, ప్రాణాంతకంగా పరిణమించిన దావానలాలతో జనాభాలో ప్రధానమైన భాగం ఇబ్బందులు పడుతున్న వేళ ఇలాంటి బిల్లు తీసుకురావడాన్ని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏథెన్స్‌లో ప్రదర్శనలో పాల్గొన్న కేకేఈ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కొత్సూమ్‌పాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వానికి, బడా యజమానులు, రాజీపడిన జీఎస్ఇఇ నాయకత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, కార్మిక సంఘాలు ఉద్యమాల ద్వారా దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైన ప్రతిస్పందన ఇచ్చారని పేర్కొన్నారు.

### గ్రీస్ కార్మిక లోకానికి సీఐటీయూ అభినందనలు !

**న్యూఢిల్లీ :** గ్రీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ హక్కుల పరిరక్షణ కోసం పోరు బాటలో సాగుతున్న గ్రీక్ కార్మిక లోకానికి అంతర్జాతీయ సంఘీభావాన్ని, అభినందనలను సీఐటీయూ తెలియచేసింది. కార్మికుల ఉపాధి భద్రతను గాల్లోకి నెట్టేలా, వారి పనిగంటలను, పని వారాన్ని పెంచేలా కొత్తగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక బిల్లును తీవ్రంగా నిరసించింది.

కార్మికుల వేతనాలు, పెన్షన్లను స్తంభింపచేయడంతోపాటూ పొదుపు చర్యల డ్రైవ్‌ను చేపడుతున్నట్లు ప్రకటించిన పాలక ఎన్‌డి ప్రభుత్వం పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. రోజుకు 13గంటలు చొప్పున ఆరు రోజుల పాటు పనిచేయాలని ఆ బిల్లు ప్రతిపాదిస్తోంది. వర్క్ బ్రేక్‌ను రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటివరకు పలు రంగాల్లో ఐదు రోజుల పనిదినాలు మాత్రమే అమలవుతున్నాయి. పైగా సమ్మె చేసే హక్కును నేరంగా బిల్లు ప్రతిపాదించింది.

ఈ విధానపరమైన దాడులకు నిరసనగా, పిఎఎంఈ గురువారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపిచ్చింది. ఈ సమ్మెకు ప్రజా మద్దతు బ్రహ్మాండంగా లభించింది. ఏథెన్స్, లావ్‌రియో, లెస్‌వోస్ సహా పలు నగరాల్లో కార్మికుల కార్యాచరణకు సిఐటియు పూర్తి మద్దతును తెలియచేసింది. మొత్తంగా గ్రీస్ కార్మిక లోకాన్ని, ముఖ్యంగా పీఎఎంఈని అభినందించింది. గ్రీస్ కార్మిక లోకం చేపట్టే చర్యలకు సంఘీభావం తెలియచేయాల్సిందిగా దేశ విదేశాల్లోని సోదర కార్మిక సంఘాలను, తను అనుబంధ సంఘాలను, సభ్యులను కోరింది.



చిరంజీవి

# మెగాస్టార్ @ 45 ఇయర్స్



అలుపెరగని సినీ ప్రయాణానికి సినలైన ప్రతిబింబం. సామాన్య నటుడి నుంచి అభిమానులు, ప్రేక్షకులు మెగాస్టార్ అని ముద్దుగా పిలుచుకునే స్థాయి వరకు చిరంజీవి తనని తాను మల్చుకున్న తీరు అన్ని తరాలకు స్ఫూర్తి దాయకం. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన 'ప్రాణం ఖరీదు' సినిమాతో చిరు సినీ ప్రయాణం మొదలైంది.

ఈ రంగుల పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నటుడిగా తానేమిటో నిరూపించు కోవాలన్న తపనే ఆయన్ని ఇన్నేండ్లుగా పరిశ్రమలో సుస్థిరంగా నిలబెట్టింది. ఏ పని చేసినా అందులో ఎంతో శక్తి, ఉత్సాహం చూపే తత్త్వం నేటి తరం నటీనటులకు దీటుగా రాణించేలా చేస్తోంది. కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా, సంఘ సేవకుడిగా అన్నింటికి మించి మనసున్న మనిషిగా అటు అభిమానులు, ఇటు సినీ ప్రేమికులు సైతం చిరుని అమితంగా అభిమానిస్తారు. ఇక ఫైట్లు, డాన్స్‌ల విషయంలో ఆ తరం.. ఈ తరం అనే భేదం లేకుండా అందరూ ఎంతో ఇష్టపడతారు. జయాపజయాలకు అతీతంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని పడి లేచిన కెరటానికి ప్రతీకగా నిలిచిన చిరు ఈ సినీ ప్రయాణంలో ప్రేక్షకులు, అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానంతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి శుక్రవారంతో సరిగ్గా 45 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన తనయుడు, హీరో, నిర్మాత రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్‌కి హృదయ పూర్వక అభినందనలు. ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. 'ప్రాణం ఖరీదు'తో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బుర పరుస్తూనే ఉన్నారు. వెండితెరపై అద్భుతమైన నటనతో, బయట మీ మానవత్వంతో కూడిన మీ కార్య కలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్నకి ధన్యవాదాలు.

- రామ్‌చరణ్

చిరంజీవి ప్రస్తుతం 'బింబిసార' దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ఓ ఫాంటసీ ఎడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిరు నటిస్తున్న 157వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరిస్తున్నారు. అలాగే చిరు 156వ చిత్రాన్ని ఆయన తనయ సుస్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఇటీవల చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ని సైతం అధికారికంగా ప్రకటించారు.

## కుమారి శ్రీమతి ఆశయం ఏంటి?




నిత్యామీనన్

నిత్యామీనన్ లీడ్ రోల్‌లో నటించిన వెబ్ సిరీస్ 'కుమారి శ్రీమతి'. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు. 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌ను స్వప్న సినిమా సంస్థ నిర్మించింది. శుక్రవారం హీరో నాని ఈ సిరీస్ ట్రైలర్‌ను లాంచ్ చేసారు. 'తన జీవితంలో ఒక బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్య సాహసాలు కలిగిన మహిళ ప్రయాణం ఇది. తన కుటుంబం, గ్రామంలోని పడికట్టు ఆలోచనలని బ్రేక్ చేసే ఆధునిక మహిళ కథ కూడా. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈనెల 28న ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

# నవచిత్రం

## దసరా కానుకగా విడుదల



శివరాజ్ కుమార్

శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతున్న చిత్రం 'ఘోస్ట్'. శ్రీని దర్శకత్వంలో రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా ఈ చిత్రం నుండి 'ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్' లిరిక్ వీడియోను విడుదల చేశారు. అర్జున్ జన్య కంపోజ్ చేసిన ఈ హై ఓల్టేజ్ సాంగ్‌లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఉన్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. చెన్నై లయోలా కాలేజ్‌లో అభిమానుల సమక్షంలో ఈ పాటను రిలీజ్ చేశారు. శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు, మేకింగ్ గ్లింప్సెస్‌తో ఉన్న లిరికల్ వీడియో సినిమా మీద అంచనాలు మరింత పెంచేలా ఉంది' అని చిత్ర బృందం తెలిపింది.

## వైభవంగా అక్కినేని పాన్ ఇండియా అవార్డ్స్ వేడుక



మురళీమోహన్, కాదంబరి కిరణ్

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతిని పురస్కరించుకుని ఎఫ్ టీ పి సి ఇండియా, తెలుగు సినిమా వేదిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఏఎన్ఆర్ సెంటినరీ పాన్ ఇండియా అవార్డ్స్ వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మురళీ మోహన్, నిర్మాతలు రమేష్ ప్రసాద్, దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, వైవిఎస్ చౌదరి, ప్రసన్న కుమార్, సామాజికవేత్త వరలక్ష్మి, ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ వేడుకలో సినీ, సామాజిక రంగాలకు చెందిన వారిని ఘనంగా సత్కరించారు.

ఎఫ్ టి పీ సి అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ, 'దేశవ్యాప్తంగా మరోసారి ఏఎన్నార్‌ని స్మరించుకొనేలా చెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే 10 రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్కరించుకొనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం' అని అన్నారు. 'ఏఎన్నార్ అభిమానులతోపాటు వివిధ రంగాల ప్రముఖులను సత్కరించుకొనే అవకాశం కలగడం తమ సంస్థలకు గర్వకారణం' అని తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటి చెప్పారు.

## ప్రీ వెడ్డింగ్ ప్రసాద్



అవినాష్, కోదండ రామిరెడ్డి

డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబీషేక్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెం3గా రూపొందనున్న చిత్రం 'ప్రీవెడ్డింగ్ ప్రసాద్'. ఈ సినిమా శుక్రవారం పూజతో ప్రారంభమైంది. 'జబర్దస్త్', 'బిగ్ బాస్' షోలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. రాకేష్ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముహూర్త సన్నివేశానికి దర్శకుడు కోదండ రామిరెడ్డి క్లాప్ నివ్వగా, కోన వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సాయి రాజేష్ సినిమా టైటిల్ లోగోని లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత నబీ షేక్ మాట్లాడుతూ,'ఈ కథ అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే, సన్నివేశాలు చాలా వైవిధ్యంగా, ఊహాతీతంగా ఉంటాయి. ఇందులో అవినాష్‌నే ఎందుకు హీరోగా తీసుకున్నామో సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.

ఆటలు

# మెరిసిన షమి, సూర్య

- రాణించిన శుభ్‌మన్, రాహుల్
- తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్ గెలుపు

**మహ్మద్ షమి (5/51), సూర్యకుమార్ యాదవ్ (50) ఫామ్ అందుకున్నారు. ప్రపంచకప్ ముంగిట బంతితో ఒకరు, బ్యాట్‌తో ఒకరు జోరందుకోవటంతో మొహాలిలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమ్ ఇండియా సంపూర్ణ విజయం సాధించింది. కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావటంతో పాటు బలమైన ఆసీస్‌పై ఆతిథ్య భారత్ అలవోక విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా 276 పరుగులు చేయగా, 48.4 ఓవర్లలో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.**

నవతెలంగాణ-మొహాలి



ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా సత్తా చాటింది. భారత బౌలర్లు సమిష్టి చెలరేగటంతో తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (74, 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (71, 77 బంతుల్లో 10 ఫోర్లు)లకు తోడు కెప్టెన్ కెఎల్ రాహుల్ (58 నాటౌట్, 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (50, 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీల మోత మోగించారు. దీంతో 277 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు కుప్పకూలింది. పేసర్ మహ్మద్ షమి (5/51) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఓపెనర్ డెవిడ్ వార్నర్ (52, 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోశ్ ఇంగ్లిశ్ (45, 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (41, 60 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే ఆదివారం ఇండోర్‌లో జరుగనుంది.

**సూర్య మెరిసి :** ఆసీస్‌తో గత సిరీస్‌లో మూడు సార్లు తొలి బంతికే డకౌట్‌గా నిష్క్రమించిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత మ్యాచుల్లోనూ మెప్పించలేదు. ప్రపంచకప్ ముంగిట సూర్యకుమార్ యాదవ్ ఫామ్ భారత్‌కు ఆందోళనగా మారింది. ఆసీస్‌తో తొలి వన్డేలో సూర్య (50) అదిరే అర్థ సెంచరీ సాధించాడు. నాణ్యమైన కంగారూ బౌలింగ్ దాడిని ఎదుర్కొని కెఎల్ రాహుల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సూర్య.. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. తొలుత ఓపెనర్లు గిల్ (74), రుతురాజ్ (71) తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి గెలుపు బాట వేశారు. ఆసీస్ స్పిన్నర్ జంపా వరుస వికెట్లతో బ్రేక్ సాధించినా.. కెఎల్ రాహుల్, సూర్యకుమార్‌లు అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌లతో ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లారు. శ్రేయస్ అయ్యర్ (3), ఇషాన్ కిషన్ (18) నిరాశపరిచారు.

**షమి విజృంభణ :** టాస్ నెగ్గిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ నాల్గో బంతికే మిచెల్ మార్ష్ (4) వికెట్‌తో మహ్మద్ షమి బ్రేక్ సాధించాడు. డెవిడ్ వార్నర్ (52), స్టీవ్ స్మిత్ (41) రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఆసీస్ నిలబెట్టారు. మార్నస్ లబుషేన్ (39), కామెరూన్ గ్రీన్ (31), జోశ్ ఇంగ్లిశ్ (45) సహా మార్కస్ స్టోయినిస్ (29), పాట్ కమిన్స్ (21) పరుగుల వేటలో మెప్పించినా.. నాణ్యమైన భారత బౌలర్లపై వేగంగా పరుగులు సాధించటంలో విఫలమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 10 వికెట్లకు 276 పరుగులే చేసింది. మహ్మద్ షమి ఐదు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్, జడేజాలు తలా ఓ వికెట్ తీసుకున్నారు.

**స్కోరు వివరాలు**

**ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ :** 276/10
(వార్నర్ 52, జోశ్ 45, స్మిత్ 41, షమి 5/51, అశ్విన్ 1/47)

**భారత్ ఇన్నింగ్స్ :** 281/5
(గిల్ 74, గైక్వాడ్ 71, రాహుల్ 58, సూర్య 50, కమిన్స్ 1/44)

# ఆడుదాం..ఆసియా

## నేటి నుంచి 19వ ఆసియా క్రీడలు

నవతెలంగాణ-హౌంగ్జౌ



హౌంగ్జౌ ఆసియా క్రీడల ప్రధాన స్టేడియం. ఇక్కడ 80,000 మంది అభిమానుల సమక్షంలో నేడు ఆరంభ వేడుకలు జరుగనున్నాయి.

45 దేశాలు, 40 క్రీడాంశాలు, 12500కి పైగా క్రీడాకారులు.. ఆసియా క్రీడల మహా సంగ్రామానికి రంగం సిద్ధం. చైనాలోని హౌంగ్జౌ నగరం వేదికగా 19వ ఆసియా క్రీడలు నేటి నుంచి అధికారికంగా ఆరంభం కానున్నాయి. ఆసియా ఖండంలోని 45 దేశాలు పాల్గొంటున్న ప్రతిష్టాత్మక కాంటినెంటల్ ఈవెంట్.. ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద మల్టీస్పోర్ట్స్ ఈవెంట్. హౌంగ్జౌ గేమ్స్‌లో పతకాల సెంచరీపై గురి పెట్టిన భారత్.. 655 మందితో కూడిన జంబో జట్టు 39 క్రీడాంశాల్లో పతక వేటకు బరిలోకి దిగుతోంది. నేడు సాయంత్రం 5.30 గంటలకు ఆరంభ వేడుకలు షురూ కానుండగా.. హాకీ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ లవ్లీనా బొర్గొహైన్‌లు భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. ఆరంభ వేడుకలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, కంబోరియా రాజు సింహమోని, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్, హాంగ్ కాంగ్ నేత జాన్ లీ, దక్షిణ కొరియా ప్రధానమంత్రి హన్ డక్ సూ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ సైతం ఆరంభ వేడుకలకు రానున్నారు.




**క్రీడాశాఖ మంత్రి చైనా పర్యటన రద్దు :** ఆసియా క్రీడల్లో పోటీపడే భారత వుషూ జట్టులోని అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లను చైనా నిరాకరించింది. భారత అథ్లెట్లుగా అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పోటీపడటాన్ని చైనా అనుమతించలేదు. ఆసియా క్రీడల స్ఫూర్తికి విఘాతం కలిగించేలా డ్రాగన్ దేశం వ్యవహరించటంతో భారత క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటన రద్దు చేసుకున్నారు. ఆసియా క్రీడల ఆరంభ వేడుకలకు హాజరు కావాల్సిన ఠాకూర్.. నిరసనగా హౌంగ్జౌకు వెళ్లటం లేదని అధికారులు తెలిపారు. 19వ ఆసియా క్రీడలు అక్టోబర్ 8న ముగింపు వేడుకలతో ముగియనున్నాయి.

# హౌంగ్జౌలో తెలంగాణ ముద్ర!

- ఆసియా క్రీడల పతక రేసులో మనోళ్లు
- శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

**2024 పారిస్ ఒలింపిక్స్ ముంగిట.. మన అథ్లెట్ల ఉత్తమ ప్రదర్శనకు 2022 హౌంగ్జౌ ఆసియా క్రీడలు చక్కటి వేదిక. ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది పాలనలో అద్వితీయ ప్రోత్సాహం అందించగా, ఇప్పుడు కాంటినెంటల్ పోటీల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు మన అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారని శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. నేటి నుంచి ఆసియా క్రీడలు ఆరంభం కానుండగా.. హౌంగ్జౌ గేమ్స్‌కు తెలంగాణ అథ్లెట్ల సన్నద్ధత, పతక అవకాశాలపై ఆయన మాట్లాడారు.**

నవతెలంగాణ-హైదరాబాద్



**» ఆసియా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్ల అవకాశాలు ఎలా ఉన్నాయి?**

19వ ఆసియా క్రీడల్లో తెలంగాణ ముద్ర స్పష్టంగా కనిపించనుంది. తెలంగాణ నుంచి 16 మందితో కూడిన బృందం హౌంగ్జౌ క్రీడా గ్రామానికి వెళ్లనుంది. పతక వేటలో నిలిచేది 13 మంది అథ్లెట్లే అయినా.. మనోళ్లు అందరూ పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. నిఖత్ జరీన్, ఇషా సింగ్, ఆకుల శ్రీజ, వృతి అగర్వాల్, అగసార నందినిలు తెలంగాణ గర్వపడే ప్రదర్శన చేస్తారనే విశ్వాసం ఉంది. కామన్‌వెల్త్ క్రీడల్లో పతకాల పంట పండించిన జోరు, ఉత్సాహమే ఆసియా క్రీడల్లోనూ మన అథ్లెట్లు కొనసాగిస్తారని అనుకుంటున్నాను.

**» అథ్లెట్లను హౌంగ్జౌ క్రీడలకు ఏ విధంగా సన్నద్ధం చేశారు?**

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అసమాన ప్రోత్సాహం అందిస్తుంది. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు అవసరైన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సహజంగా ఆసియా క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్య శిక్షణ శిబిరాలు, ప్రత్యేక ట్రెనింగ్ అందజేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, శాట్స్ నుంచి సైతం క్రీడాకారులకు సహకారం అందించాం.

**» కీడాకారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటీ?**

ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో అథ్లెట్లకు రూ. కోట్ల నగదు ప్రోత్సాహకాలు, విలువైన ఇంటి స్థలాలు, అకాడమీలకు అవసరమైన భూమి అందించాం. సింధు, అరుణా రెడ్డి, నిఖత్ జరీన్, ఇషా సింగ్, సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్, సాక్షి మాలిక్, మిథాలీ రాజ్, ప్రవీణ్ ఉప్పల, నందిత వీర్లపల్లిలు రాష్ట్ర ప్రభుత్వం, శాట్స్ నుంచి నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలకు సైతం ఆకర్షణీయ నగదు బహుమతులు అందజేస్తాం.

**» తెలంగాణ నుంచి ఎక్కువగా మహిళా అథ్లెట్లే ఉన్నారు?**

ఆసియా క్రీడల్లో పోటీపడుతున్న 14 మంది తెలంగాణ అథ్లెట్లలో 11 మంది అమ్మాయిలే. తెలంగాణ నారీ శక్తికి ఇది తిరుగులేని నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం కల్పిస్తుంది. ఆ విధానాల ప్రతిఫలాలు ఇప్పుడు క్రీడా రంగంలోనూ చూస్తున్నాం. తెలంగాణ అథ్లెట్లు మన రాష్ట్రానికి మాత్రమే కాదు యావత్ దేశానికి సైతం గర్వ కారణం. తాజా ఆసియా క్రీడల్లోనూ మన అమ్మాయిలే పసిడి వేటలో ముందంజలో ఉన్నారు.

**» ప్రపంచ శ్రేణి అథ్లెట్ల తయారీలో శాట్స్ పాత్ర?**

గత ఆరు నెలల సమయంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) బృహత్తర కార్యక్రమాలు చేపట్టింది. సీఎం కప్, ట్రైక్రీడా ఉత్సవాలు, క్రీడా యువ సమ్మేళనాలు సహా చలో మైదాన్ కార్యక్రమాలు చేపట్టాం. ఈ క్రీడా పోటీల్లో పోటీపడిన క్రీడాకారులు భవిష్యత్‌లో అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించగలరు. ఓ వైపు ప్రపంచ శ్రేణి అథ్లెట్ల పురోగతికి సహకారం అందిస్తూనే, మరోవైపు వరల్డ్ క్లాస్ అథ్లెట్లను తయారు చేయటంపై దృష్టి సారించాం. తెలంగాణ గ్రామీణ క్రీడాకారుల సత్తా రానున్న జాతీయ క్రీడల్లో ప్రస్ఫుటం కానుంది.



Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At M.H Bhavan, 1st Floor, Plot No. 21/1, Azamabad Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020,Telangana State, Published at Navatelangana Printers Private Limited, M.H Bhavan,1st Floor No.21/1, Azamabad, Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020, Telangana State, Editor : R.Sudha Bhaskar TELTEL/2014/59462.

# హెచ్చరింపులతో సరి

## బిజెపి ఎంపి రమేష్ బిధూరిపై చర్యలు తీసుకోని స్పీకర్

**న్యూఢిల్లీ :** ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బిఎస్‌పి ఎంపి కున్వార్ దనిష్ అలీపై హిందీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి రమేష్ బిధూరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నా కేంద్రం స్పందించలేదు. ఎంపి రమేష్ బిధూరికి స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా హెచ్చరింపులతో సరిపెట్టారు. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు. మరోవైపు బిజెపి బిధూరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్‌లో అభ్యంతరకమైన భాషను ఉపయోగించినందుకు ఎందుకు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని ప్రశ్నించింది. షోకాజ్ నోటీసుపై స్పందించేందుకు 15 రోజుల వ్యవధి ఇచ్చింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా గురువారం సాయంత్రం చంద్రయాన్-3పై చర్చ జరిగింది. ఈ చర్చలో రమేష్ బిధూరి మాట్లాడుతున్నప్పుడు బిఎస్‌పి ఎంపి అలీ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. దీంతో బిధూరి తీవ్రమైన మత దూషణలకు పాల్పడ్డారు. బిధూరి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళువెత్తాయి. పార్లమెంట్ నుంచి బిధూరిని సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బిధూరికి వ్యతిరేకంగా స్పీకర్‌కు దనిష్ అలీ స్వయంగా ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు అందచేసిన లేఖలో బిధూరి తనపై ఉపయోగించిన అభ్యంతరకరమైన పదాలను అలీ లిస్ట్ చేశారు. 'ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటన నూతన పార్లమెంటుభవనంలో, స్పీకర్‌గా మీ నాయకత్వంలో జరగడం విచారకరం. ఒక మైనార్టీ సభ్యుడిగా నాకు నిజంగా హృదయ విదారకంగా ఉంది' అని లేఖలో తెలిపారు. అలాగే, బిధూరి వ్యాఖ్యలను లోక్‌సభ ప్రత్యేకాధికారాల కమిటీకి సూచించాలని డిమాండ్ చేశారు. బిజినెస్ రూల్స్ ప్రవర్తనలోని 222, 226, 227 నిబంధనలను గుర్తు చేశారు.స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో అలీ మాట్లాడారు. 'మనం ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పుకుంటాము. అయితే ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించే పార్లమెంట్‌లో ఒక ఎన్నికైన ఎంపిపై ముల్లా, కత్వా (సున్తీ), ఉగ్రవాదులు వంటి పదాలు ఉపయోగించారు. దీంతో క్షోభించిన నేను నిన్న రాత్రి నుండి నేను నిద్రపోలేకపోయాను' అని తెలిపారు. బిధూరి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. బిధూరి మతపరమైన దూషణలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం సరిపోదని, బిధూరిని లోక్‌సభ నుండి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మొహువా మొయిత్రా (టిఎంసి), అసదుద్దీన్ ఒవైసీ (ఎఐఎంఎం) వంటి ప్రతిపక్ష ఎంపిలు కూడా బిధూరిని లోక్‌సభ నుండి సస్పెండ్‌ోయాలని కోరారు.

# కాంగ్రెస్ కు సీఎం పదవి కావాలి మాకు సీట్లు కావాలి

- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

**న్యూఢిల్లీ :** రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సీఎం పదవి కావాలనీ, తమకు సీట్లు కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. శుక్రవారం నాడిక్కడ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయిలో సీపీఐ ఇండియా కూటమిలోనే ఉందన్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా అమలు చేయాలని మేం కోరుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఒక కొలిక్కి రాలేదన్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లుకు సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తే నార్త్, సౌత్‌గా దేశం విడిపోవడం ఖాయమన్నారు. డీలిమిటేషన్ పేరుతో రాష్ట్రాల మధ్య గొడవ పెడుతోందని ఆరోపించారు. 'చందమామ రావే జాబిల్లి రావే' అంటూ చిన్నారికి అన్నం తినిపించినట్టు కేంద్రం మహిళా బిల్లును ప్రవేశపెట్టిందని విమర్శించారు. కేంద్రం తెచ్చిన బిల్లుతో ఇప్పట్లో మహిళ రిజర్వేషన్లు అమలు అయ్యే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలను దష్టిలో పెట్టుకొని మహిళల ఓట్ల కోసం ఈ బిల్లు తెచ్చినట్టు ఉందని విమర్శించారు. ఈ బిల్లును తక్షణం అమలు చేయకుండా డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం రాజకీయంలో భాగమే అని విమర్శించారు.

# ఆప్‌తోనే ఉచిత విద్య, వైద్యం

- తెలంగాణలోనూ ఢిల్లీ మోడల్
- 24న సామాన్యుడి సమరభేరీ :డాక్టర్ దిడ్డి సుధాకర్

**నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్**

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత విద్య, వైద్యమందిస్తామనీ, తెలంగాణలోనూ ఢిల్లీ తరహా పాలనను తీసుకొస్తామని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సెప్టెంబర్ 24న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న సామాన్యుడి సమరభేరీ సదస్సు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ సదస్సుకు ఆప్ దక్షిణ భారత ఇన్ ఛార్జి సోమనాథ్ భారతి హాజరవుతారనీ, 33 జిల్లాల నుంచి జిల్లా కన్వీనర్లు, మండల, గ్రామ కన్వీనర్లు పాల్గొంటారని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ కష్టాలు, విద్య, ఆరోగ్యం, అవినీతి, పేపర్ లీకేజీలతో సహా పలు కీలక సమస్యలను చర్చించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, బీజేపీ విభజన రాజకీయాలు, బీఆర్‌ఎస్ అవినీతి రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వన్ నేషన్, వన్ ఎడ్యుకేషన్, వన్ హెల్త్‌కేర్ వంటి ఆప్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. మెరుగైన జీవితం అందించగల పార్టీ ఆప్ అని గుర్తించిన ప్రజలు వివిధ రాష్ట్రాల్లో అద్భుతమైన విజయాలు అందిస్తున్నారనీ, అదే విధంగా తెలంగాణలోనూ ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ అధికార ప్రతినిధి వినయ్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సోహెల్, నేతలు టి. రాకేష్ సింగ్, జావేద్ షరీఫ్, శ్రీనివాస్ రెడ్డి, ముత్తాహేయిడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ తదితరులు పాల్గొన్నారు.

# రూ.10 లక్షలు విలువ చేసే నకిలీ మద్యం పట్టివేత

- ఇంట్లోనే తయారు చేస్తూ..వైన్స్‌లకు విక్రయిస్తున్న ఘనుడు
- వైన్స్‌ల్లో తనిఖీలు చేయగా..అసలు విషయం వెలుగులోకి
- నిందితుల అరెస్టు

**నవతెలంగాణ-నర్సాపూర్, ములుగు**

రూ. 10 లక్షలు విలువచేసే నకిలీ మద్యాన్ని, ఆ మద్యాన్ని తయారు చేసే పరికరాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. తొలుత పలు వైన్స్‌ల్లో తనిఖీలు చేయగా నకిలీ మద్యం పట్టుబడింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లోనే పరికరాలు అమర్చుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్న నిందితుడు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా నర్సాపూర్ ఎక్సైజ్ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ విలేకరులకు వెల్లడించారు.సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన పురుషోత్తం కొన్నేండ్లుగా మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కాళ్లకల్‌లోని ఓ వైన్స్‌లో పని చేస్తున్నాడు. పని చేస్తే డబ్బులు తక్కువగా వస్తున్నాయని.. అదే నకిలీ మద్యం తయారు చేసి అమ్మితే అధిక డబ్బులు సంపాదించుకోవచ్చనుకున్న అతను.. అనుకున్నదే తడువుగా కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రణాళిక వేశాడు. ఇంట్లోనే మద్యాన్ని తయారు చేసే మిషన్లను, మద్యం సీసాలను, వాటి తయారీకి మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా బయట నుంచి తాళం వేసి లోపలే మద్యం తయారు చేసి.. అర్ధరాత్రి తర్వాత కొన్ని వైన్స్‌లకు సప్లరు చేస్తుండేవాడు. అయితే నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వైన్సుల్లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో.. డీటీఎఫ్ సీఐ నరేందర్, నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ పద్మ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్ వైన్స్‌లను తనిఖీ చేశారు. . ఈ దాడిలో 590 ఐబీ బాటిళ్ళు, 981 ఆఫీసర్ ఛాయిస్ బాటిళ్లు, 1172 లేబుల్స్, ఐబీకి సంబంధించిన ఖాళీ లేబుల్స్ 1172, డక్కన్ బ్లూ 3972, ఆఫీసర్ ఛాయిస్ 806, ఐబీ క్యాప్స్ 97, డూప్లికేట్ హిల్స్ షీట్స్ 2950తో పాటు సుమారు 9000 ఖాళీ మద్యం సీసాలు దొరికాయి. పట్టుబడిన మద్యం బాటిళ్లు, పరికరాలను సీజ్ చేసినట్టు హరికిషన్ తెలిపారు.

# భారత వృద్ధి 6.5 శాతమే..!

## 2023-24లో ఆర్థిక శాఖ అంచనా

### గతేడాదితో పోల్చితే పతనం



**న్యూఢిల్లీ :** భారత వృద్ధి రేటు భళా అని.. దేశం దూసుకుపోతోందని పదే పదే చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వ వర్గాల వ్యాఖ్యలకు భిన్నంగా ఆర్థిక గణంకాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదికేడాదికి జిడిపి పతనమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి 6.5 శాతానికి పరిమితమై.. వృద్ధి మరింత పడిపోయే అవకాశముందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది వర్షాభావంతో ఖరీఫ్, రబీ కాలంలో పంటల దిగుబడుల్లో తగ్గుదల ఉండొచ్చని.. చమురు ధరల పెరుగుదల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక శాఖ తన సమీక్షలో పేర్కొంది.

ఇంతక్రితం 2022-23లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.2 శాతంగా నమోదయ్యింది. 2021-22లో 9.1 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం ఉత్పత్తుల విలువ పెరుగుదల 1.3 శాతానికి పరిమితమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఈ రంగం ఏకంగా 11.1 శాతం వృద్ధిని కనబర్చింది. ప్రజల కొనుగోలు శక్తికి కోలమానం అయినా తయారీ రంగం పేలవ ప్రదర్శన కనబర్చడం ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలకు నిదర్శనం. ఈ ఏడాది కూడా తయారీ రంగం బలహీనంగా చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

"ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటు రంగ పెట్టుబడుల్లో తగ్గుదల చోటు చేసుకోవచ్చు. బ్యాంక్‌ల రుణాల జారీ, నిర్మాణ రంగంలో పెద్ద పురోగతి ఉండకపోవచ్చు. వర్షాభావం వల్ల పలు ఉత్పత్తుల ధరలు పెరిగి.. ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు గురైయ్యే అవకాశాలున్నాయి. బ్యాంకింగ్ రంగంలో మాత్రం మొండి బాకీలు తగ్గి.. లాభాదాయకతలో మెరుగుదలను ప్రదర్శిస్తున్నాయి." అని ఆర్థిక శాఖ రిపోర్ట్‌లో పేర్కొంది. దేశంలో భారీగా పెరిగిన ధరలు ప్రజల ఆదాయాలు, పొదుపును దెబ్బతీస్తున్నాయి. ఇది తయారీ, ఇతర రంగాల డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దేశం పురోగమించాలంటే పెట్టుబడులు కీలకం. కానీ.. ప్రజల వద్ద ఆదాయలు తగ్గడంతో వస్తువులకు డిమాండ్ పడిపోవడం.. ఆ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడటంతో పెట్టుబడులు మందగిస్తున్నాయి. దీంతో వృద్ధి రేటు తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

### మూలధన వ్యయ కేటాయింపుల్లో

# గుజరాత్ విఫలం : కాగ్ నివేదిక

**అహ్మదాబాద్ :** ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో అక్కడి బీజేపీ ప్రభుత్వం మూలధన వ్యయ కేటాయింపుల్లో విఫలమైందని కాగ్ పేర్కొన్నది. 2017 నుంచి 2022 మధ్య ఐదేండ్ల కాలంలో ఏ సంవత్సరంలోనూ మూలధన వ్యయం(క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్) కోసం బడ్జెట్ కేటాయింపులను పూర్తి చేయలేకపోయిందని తన ఫైనాన్స్ ఆడిట్ నివేదికలో వివరించింది. మూలధన వ్యయం అనేది భౌతిక, ఆర్థిక ఆస్తులలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం నియమించబడిన ప్రభుత్వ వ్యయాల భాగాన్ని సూచిస్తుంది. ఈ ఖర్చులు రోజువారీ కార్యాచరణ ఖర్చుల కోసం ఉపయోగించబడకుండా, కాలక్రమేణా ప్రయోజనాలను అందించే ఆస్తులను సృష్టించడానికి లేదా మెరుగుపరచడానికి ఉద్దేశించబడతాయి. ఈ వ్యయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆస్తుల కల్పన, సామాజిక రంగ ప్రాజెక్టులు ఉన్నాయి. గాంధీనగర్‌లోని పీడీఈయూ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హిమానీ బాక్సీ మాట్లాడుతూ.. "మూలధన వ్యయం తగ్గించబడినా లేదా ఉపయోగించకపోయినా, అది ఆస్తిని ఉత్పత్తి చేయదు. దీని కారణంగా ఉపాధి కల్పన కూడా తగ్గుతుంది. ప్రజలు ఉద్యోగాలు పొందకపోతే, వారు ఎలా ఖర్చు చేస్తారు?" అని అన్నారు. కాగ్ స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ నివేదిక ప్రకారం.. గుజరాత్ మూలధన వ్యయం 2017-18లో రూ. 26,313 కోట్ల నుంచి 2021-22 నాటికి రూ. 28,185 కోట్లకు పెరిగింది.

### మావోయిస్టుల సంస్మరణ దినోత్సవాలతో

# పోలీసు శాఖ అప్రమత్తం

## రాష్ట్ర సరిహద్దుల్లో పెరిగిన కూంబింగ్ ఆపరేషన్

**నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి**

మావోయిస్టుల సంస్మరణ దినోత్సవాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో పోలీసు యంత్రాగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. వారంపాటు సాగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా మిలిటెంట్లు ఏదేనీ విధ్వంసానికి పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు ఆనుకొని ఉన్న రాష్ట్రానికి చెందిన సరిహద్దు ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్‌ను అధికారులు విస్తృతం చేశారు. ముఖ్యంగా, గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టటంతో పాటు అనుమానిత తండాలపై కన్నేసి ఉంచారు.

ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల ఎస్పీలతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ తమ ఉనికిని చాటుకోవటానికి మావోయిస్టులు ఏదేనీ సంచలనాత్మక చర్యకు పాల్పడే ప్రమాదమున్నదని కూడా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, అలాగే మారుమూల ప్రాంతాలకు ఈ వారం పాటు రాజకీయ ప్రముఖులు మొదలుకొని వీఐపీలు ఎవరూ వెళ్లరాదని కూడా హెచ్చరికలు చేసినట్టు తెలిసింది.

# ఫ్రెంచ్ దురాక్రమణ ప్రమాదం

## సహేల్ ప్రాంత దేశాల కూటమి ఒప్పందం




**సహేల్ :** పశ్చిమ ఆఫ్రికాలో నిజర్, మాలి, బర్కీనా ఫాసో ఈ నెల 16న సహేల్ ప్రాంత దేశాల కూటమి (ఏఇఎస్) ఒక రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ మూడు దేశాల అధినేతలైన మాలి అధ్యక్షుడు అస్సిమి గోయిత్రా, బర్కీనా ఫాసో అధ్యక్షుడు ఇబ్రాయిమ్ ట్రావోర్, నిజర్ అధ్యక్షుడు మాలి రాజధాని బమాకోలో సమావేశమై ఈ రక్షణ ఒప్పందంపైన సంతకాలు చేశారు. ఈ రక్షణ ఒప్పందం సమిష్టి భద్రత కోసం, ప్రజల అవసరాల కోసం పరస్పర సహాయ, సహకారాలను ఇచ్చిపుచ్చుకోవాటానికి కావలసిన నిర్మాణాలను రూపొందిస్తుంది. ఈ ఒప్పందంలో భాగస్వాములైన దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా... అది అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించటం జరుగుతుంది. ఫ్రాన్స్ మద్దతుగల పొరుగునవున్న పశ్చిమ ఆఫ్రికా ఎకనమిక్ కమ్యునిటీ(ఇకోవాస్) దేశాలతో ఈ ఏఈఎస్ దేశాలకు ప్రమాదం పొంచివున్నదనే భయంతో ఈ దేశాలు ఇటువంటి ఒప్పందాన్ని చేసుకోవలసి వచ్చింది. ఈ మూడు దేశాలు ఫ్రెంచ్ వలస దేశాలుగా ఉండేవి. మాలీలో ఒక దశాబ్దంపాటు ఫ్రెంచ్ చేసిన యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలలో రక్తపాతం జరిగింది. ఇకోవాస్ దేశాలైన నైజీరియా, ఐవొరీ కోస్ట్, ఘనా, టోగోల సైనిక జోక్యానికి తన మద్దతు ఉంటుందని ఫ్రాన్స్ ప్రకటించింది. ఉక్రెయిన్ లో జరుగుతున్న నాటో-రష్యా యుద్ధం ఆఫ్రికాకు విస్తరించే ప్రమాదం ఉందని ఏఇఎస్ ఒప్పందం పేర్కొంది. ఫ్రాన్స్ తో సంబంధాలు తెగిపోయిన తరువాత ఏఈఎస్ దేశాలు రష్యాతోను, రష్య దన్నుతో ఏర్పడిన వాగ్నర్ సైనిక గ్రూపుతోను సైనిక సంబంధాలను పెట్టుకోవటానికి ఆసక్తి చూపాయి. ఏఈఎస్- ఇకోవాస్ దేశాల మధ్య యుద్ధం సంభవించటానికి అంతర్జాతీయంగా ఫ్రెంచ్ భాగమైన నాటో కూటమికి, రష్యాకు మధ్య ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం కారణమయ్యే అవకాశం ఉంది. నిజర్‌లో సైనిక తిరుగుబాటు జులై 26న జరిగింది. అప్పటిదాకావున్న ఫ్రెంచ్ అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి నిజర్ లో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. నూతనంగా అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం ఆగస్టు కల్లా ఫ్రెంచ్ సైన్యాన్ని, ఫ్రెంచ్ రాయభారిని దేశం విడిచిపోవాలని ఆదేశించింది. ఇందుకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మక్రాన్ తన నయావలసవాద దురహంకారంతో తిరస్కరించటమే కాకుండా నిజర్ ప్రభుత్వాన్ని గుర్తించటానికి కూడా నిరాకరించాడు. నిజర్ లో ఫ్రెంచ్, నాటో సైన్యాలు తిష్టవేయటానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇందుకు ప్రతిస్పందనగా ఫ్రాన్స్ నిజర్, బర్కీనా పాసో, మాలీ దేశాల సైనిక పాలకులను పదవీచ్యుతులను చేయటానికి పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్, ఐవొరీ కోస్ట్, సెనెగల్ దేశాలకు సైన్యాన్ని, సైనిక సామాగ్రిని పంపిందని నిజర్ మిలిటరీ పాలకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏఈఎస్ దేశాలు సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాయి.

### వసంతకాల ప్రతిదాడి విఫలమైన నేపథ్యంలో

# అమెరికాలో ఉక్రెయిన్ అధ్యక్షుడి చర్చలు



**ఉక్రెయిన్ :** ఉక్రెయిన్ తన "వసంతకాల ప్రతిదాడి" ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోను, రక్షణ మంత్రిత్వ శాఖ(పెంటగాన్) తోను, అమెరికా సెనేట్, హౌస్ సభ్యులతోను గంటల తరబడి చర్చలు జరిపారు. పశ్చిమ దేశాల మీడియా ఎంతగా గొప్పలు చెప్పినప్పటికీ ఉక్రెయిన్ ప్రతిదాడి రష్యా రక్షణ వలయాలను ఛేదించటంలో ఘోరంగా విఫలమైంది. గత నెలలో ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖలో ప్రధానమైన వ్యక్తులందరినీ అమెరికా జోక్యంతో మార్చిపడేశారు. ఉక్రెయిన్ కు మరోసారి అమెరికా పెద్ద ఎత్తున అబ్రాం యుద్ధ ట్యాంకులతోసహా అత్యంత అధునాతన ఆయుధాలను అందించబోతోందని బైడెన్ స్వయంగా ప్రకటించారు.అయితే వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని ప్రముఖ జర్నలిస్టు సెమోర్ హెర్ష్ అన్నాడు. ఒకవేళ ఉక్రెయిన్ సైన్యాన్నిగనుక రష్యాపైన దాడిని కొనసాగించమని ఆదేశిస్తే సైన్యం తిరుగుబాటు చేసేందుకు అవకాశం ఉందనే అంచనా అమెరికాకు ఉన్నట్టు తనతో ఒక సీనియర్ అమెరికన్ అధికారి అన్నట్టు ఆయన చెప్పాడు. ఎందుకంటే ఉక్రెయిన్ సైనికులు మరణించటానికి ఏమాత్రం సిద్ధంగా లేరని ఆయన అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్ చేస్తున్న దాడిలో వేలాది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. ఇప్పటివరకు చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్య 100ల వేలుంది. ఒక అంచనా ప్రకారం ఈ సంఖ్య రెండు లక్షలకు మించివుంది.

ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే అది 2024ఎన్నికల్లో తన విజయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని బైడెన్ భయపడుతున్నాడు. అందుకే రష్యాతో ప్రత్యక్షంగా తలపడటం ద్వారా యుద్ధాన్ని ముగించే పరిస్థితిలేకుండా చేసే వ్యూహాన్ని బైడెన్ అమలుచేసేలా ఉన్నాడు.

# మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌పై బీసీల దాడి

- ఢిల్లీలో ఘటన

**న్యూఢిల్లీ :** ఢిల్లీ తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌పై బీసీ సంఘాల కార్యకర్తలు దాడి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పలువురు ఆయనను తోసేసి కొట్టేందుకు యత్నించారు. కాంగ్రెస్‌నేత మధుయాష్కీని విమర్శిస్తున్నందుకు టార్గెట్‌గా ఈ దాడి చేసినట్టు తెలిసింది. కాగా, దాడి అనంతరం గోనె ప్రకాష్ కాంగ్రెస్ నేత మధుయాష్కీపై పలు ఆరోపణలు చేశారు. మధుయాష్కీ మోసగాడని, ఆయన కుటుంబం తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు లాయర్‌గా యాష్కీని నిషేధించిందన్నారు. మధు యాష్కీ అమెరికాలో అంట్లు తోమారేమో అని, దొంగ సర్టిఫికెట్లతో డిగ్రీలు సంపాదించారన్నారు. కాకతీ య, గుల్బర్గా వర్శిటీల నుంచి ఆర్టీఐతో తాను సమా చారం సేకరించినట్లు చెప్పారు. గతంలోనూ యాష్కీ తనపై దాడి చేయించారనీ, చావుకు కూడా భయపడనని అన్నారు. మధుయాష్కీపై హైకోర్టులో పోరాడుతున్నట్టు చెప్పారు.

## కొత్త పార్లమెంట్‌కు సిగ్నిఫై లైటింగ్ సొల్యూషన్స్

న్యూఢిల్లీ : ప్రముఖ లైటింగ్ ఉత్పత్తుల కంపెనీ సిగ్నిఫై కొత్త పార్లమెంట్‌కు పలు లైటింగ్ సొల్యూషన్స్ అందించినట్టు తెలిపింది. టాటా ప్రాజెక్ట్స్‌తో కలిసి ఈపీసీ ప్రాతిపదికన ప్రధాన కాంట్రాక్టర్లుగా వ్యవహరించినట్టు పేర్కొంది. కొత్త భవనానికి 1200 కన్నా ఎక్కువ ఫిలిప్స్ లూమినైర్‌లను ఉపయోగించినట్టు తెలిపింది. మమూత్ త్రిభుజాకార భవనంలోని అశోక్ స్తంభం, బాహ్య, అంతర్గత ముఖభాగాలు వంటి అనేక ప్రముఖ విభాగాలను ప్రకాశవంతం చేసినట్టు పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభల ప్రధాన ఫంక్షనల్ ఇంటీరియర్ లైటింగ్‌ను కూడా తామే చేపట్టామని సిగ్నిఫై దక్షిణాసియా సీఈఓ సుమిత్ జోషి తెలిపారు.

## లక్స్ ఇండస్ట్రీస్ రూ.200 కోట్ల పన్ను ఎగవేత..!

### 3 శాతం పడిపోయిన షేర్ విలువ

కోల్‌కత్తా : లోదుస్తుల కంపెనీ లక్స్ ఇండస్ట్రీస్ రూ.200 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. ఆ సంస్థ కోల్‌కత్తా కార్యాలయం సహా సంబంధిత ఇతర నగరాల్లోని స్థలాల్లోనూ ఐటి అధికారులు తనిఖీలు చేశారు. ఈ వార్తలు బయటికి రావడంతో ఆ కంపెనీ షేర్ 3.19 శాతం పతనమై రూ.1,470.9కి పడిపోయింది. విచారణలో అధికారులకు సహకరిస్తామని లక్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.

## కెనడాలో మహీంద్రా అనుబంధ సంస్థ మూత

**న్యూఢిల్లీ :** కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంది. తమ సంస్థను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ కెనడా కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. సెప్టెంబర్ 20న ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఎంఅండ్ఎం గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. దీంతో శుక్రవారం ఎంఅండ్ఎం షేర్లు 3 శాతం పతనమై రూ.1583.80 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.7200 కోట్లు ఆవిరయ్యింది. ఎంఅండ్ఎంకు రెస్సన్‌లో 11.18 శాతం వాటాలున్నాయి. మూసివేతకు గల కారణాలను మాత్రం ఎంఅండ్ఎం వెల్లడించకపోవడం గమనార్హం.

## రేణిగుంటలో ఆటోమోటివ్ సర్వీసు సెంటర్ ఏర్పాటు

తిరుపతి : ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ సంస్థ రేణిగుంటలో తన అత్యాధునిక సర్వీసు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించినట్లు తెలిపింది. అశోక్ లేలాండ్ సంస్థకు సంబంధించిన అతి పెద్ద డీలర్లలో ఆటోమోటివ్ ఒకటి. ఈ ప్రాంతంలోని వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో తన నిబద్ధతను కొనసాగించనున్నట్లు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి తెలిపారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య వాహనాల వర్క్ షాప్ తమదేనని పేర్కొన్నారు. దీంతో 104 సర్వీసు టచ్ పాయింట్లకు నెట్‌వర్క్‌ను విస్తరించినట్లయ్యిందన్నారు.

## నగరంలో బెస్ట్ అగ్రోలైఫ్ కార్యాలయం



హైదరాబాద్ : అగ్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. కొండాపూర్‌లోని ఏషియన్ సన్‌సిటీలో నూతన ఆఫీసును తెరిచినట్లు తెలిపింది. కంపెనీ దక్షిణాది వ్యాపారానికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని పేర్కొంది. దేశంలోని మొత్తం వ్యవసాయ రసాయన వ్యాపారంలో దక్షిణాది 35 శాతం వాటాను కలిగి ఉందని.. తమ వ్యూహాత్మక కార్యక్రమాలలో కొత్త కార్యాలయం కీలక పాత్ర పోషించనుందని ఆ సంస్థ పేర్కొంది.

## ట్రూకాలర్ రీబ్రాండింగ్

బెంగళూరు : ప్రముఖ ఫోన్ నెంబర్ల గుర్తింపు యాప్ ట్రూకాలర్ కార్పొరేట్ రీబ్రాండింగ్‌లో భాగంగా కొత్త లోగోను ఆవిష్కరించినట్లు తెలిపింది. శక్తి, ఉత్సాహం దీని ప్రధాన ఉద్దేశ్యమని ఆ సంస్థ వ్యవస్థాపకులు, సిఇఒ అలాన్ మామెడి తెలిపారు."మా కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించుటకు మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతిరోజు నిరంతరంగా అభివృద్ధిని మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాము." అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 35.6 కోట్ల మంది ట్రూకాలర్‌ను వాడుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

## మాదాపూర్‌లో కాపిటాలాండ్ కార్యకలాపాలు ప్రారంభం

**హైదరాబాద్ :** కాపిటాలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ (సిఎల్ఐ) మాదాపూర్‌లో కొత్తగా రీడెవలప్ చేసిన ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పార్క్‌లోని 'బ్లాక్ ఎ'ను పూర్తిగా లీజుకు తీసుకున్నట్లు తెలిపింది. వచ్చే 7-10 ఏళ్లలో ఐటిపిహెచ్‌ను పూర్తిగా రీడెవలప్‌మెంట్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ భవనం పూర్తిగా అందుబాటులోకి వస్తే 49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయంలో దాదాపు 50వేల ఐటి నిపుణులు పని చేయడానికి వీలుంటుందని తెలిపింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటి మంత్రి కెటిఆర్, సిఎల్ఐ సీనియర్ మేనేజ్‌మెంట్ మనోహర్ ఖైతాని, సంజీవ్ దాస్‌గుప్తా పాల్గొన్నారు.

## కూపర్ సర్జికల్‌తో ఫెర్టి9 భాగస్వామ్యం

హైదరాబాద్ : సంతానోత్పత్తి సంరక్షణను మెరుగుపర్చడానికి కూపర్ సర్జికల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫెర్టీ9 వెల్లడించింది. గర్భధారణ విజయాల రేటును పెంచడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేయనుందని పేర్కొంది. చికిత్స పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరించే లక్ష్యంతో జట్టుకట్టినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఫెర్టి9కు ఏడు సెంటర్లు ఉన్నట్లు వెల్లడించింది. సంతానోత్పత్తి చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులకు కూపర్‌సర్జికల్ భాగస్వామ్యం మద్దతును అందించనుందని తెలిపింది.

## నాలుగు నెలల కనిష్టానికి విదేశీ మారకం నిల్వలు




ముంబయి : వరుసగా రెండో వారంలోనూ భారత విదేశీ మారకం నిల్వలు పడిపోయాయి. సెప్టెంబర్15తో ముగిసిన వారంలో 860 మిలియన్ డాలర్లు కరిగిపోయి 593.037 బిలియన్లుగా నమోదయ్యాయయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇంతక్రితం వారంలో ఏకంగా 4.99 బిలియన్ డాలర్లు క్షీణించాయి. రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు డాలర్లను విక్రయించడంతో నిల్వలు తగ్గాయని ఫారెక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021 అక్టోబర్‌లో భారత విదేశీ మారకం నిల్వలు 645 బిలియన్ డాలర్లకు చేరి ఆల్‌టైం గరిష్ట స్థాయిని నమోదు చేశాయి.